శ్రీరస్తు.

విశ్వగుణాదర్శము

సటిప్పణాంధ్రసర్వ టీకాతాత్పర్యేతిహాససహితము.

సన్నిధి, పంచాంగం - దేవరాజపెరుమాళ్లయ్యావారిచే
విరచితము.

మద్రాస్
ఆర్ - వేంకటేశ్వర్ అన్డ్ కంపెనివారిచే
ప్రకటితము.

ఆనందముద్రాలయముద్రితము.

1914.

శ్రీరస్తు.

విశ్వగుణాదర్శము.

ఆంధ్రటీకాతాత్పర్యేతిహాససహితము.

ఇదియ

సటిప్పణాంధ్రవిశ్వగుణాదర్శ నిదర్శచంపూసమేతము.

మంగళాచరణము.

(ఇట వేంకటాధ్వరి యనుకవి విశ్వగుణాదర్శ మనుకావ్యమును జేయునతఁడై తాఁ జేయఁగోరినగ్రంథమునకు నిర్విఘ్నపరిసమాప్తినిమిత్తమై మొదటఁ బ్రబంధముఖలక్షణమయిన త్రివిధ మంగళములలోఁ నొకటియగు నాశీర్వాదరూప మంగళమును జేయుచున్నవాఁడాయెను.)

స్ర. శ్రీరాజీవాక్ష వక్షఃస్థల నిలయరమాహస్తవాస్తవ్య లోల
ల్లీలాబ్జాన్నిష్పతన్తీ మధురమధుఝరీ నాభిపద్మే మురారేః।
అస్తోకంలోకమాత్రాద్వియుగముఖశిశోరాననేష్వర్ప్యమాణం
శశ్వత్ప్రాప్తేనదివ్యం పయఇతివిబుధైశ్శ్లాఘ్యమానాపునాతు॥ 1

అర్థము. శ్రీరాజీవ...లీలాబ్జాత్ — శ్రీరాజీవాక్ష = పుండరీకాక్షుఁడయిన శ్రీమహావిష్ణువుయొక్క, వక్షస్థల = వక్షస్థలమే, నిలయ = స్థానముగాఁగల, రమా=శ్రీమహాలక్ష్మియొక్క, హస్త=హస్తమునందు, వాస్తవ్య=వర్తించుటవలన, లోలత్ = వేడుకగాచలించుచున్న, లీలా=విలాసార్థమయిన, అబ్జాత్ = తామర

నుండి, మురారేః=ఆమహావిష్ణువుయొక్క, నాభి పద్మే=బొడ్డుఅనెడు తామర యందు, నిష్పతంతీ=జాఱిపడుచున్నదై, లోకమాత్రా=ఆలక్ష్మీదేవి చేత, ద్వియుగముఖశిశోః = చతుర్ముఖుఁడయిన బ్రహ్మయనెడుబిడ్డయొక్క, ఆననేషు=నోరులయందు, అర్ప్యమాణం=పోయఁబడఁదగినదై, అస్తోకం=అధికమై, దివ్యం=అసాధారణమయిన, పయః=పాలు, ఇతి=అని, విబుధైః = దేవతలచేత, శరిక్యమానా=ఊహింపఁబడుచున్నదయిన, మధురమధుఝరీ—మధుర=తీయనయిన, మధు=మకరందముయొక్క, ఝరీ=ప్రవహించుధార, పునాతు=పవిత్రపఱచుచునుగాక?.—స్రగ్ధరావృత్తము.

తాత్పర్యము. శ్రీ మహావిష్ణువక్షస్థలవాసిని యయిన యామహాలక్ష్మి తనహాస్తమున విలాసార్థముగా, తాల్చియుండు తామరపుష్పములోనుండి జాఱుచుండు తేనెధారను ఆలక్ష్మీదేవి తనపతి యయినవిష్ణుదేవునినాభికమలమునఁ దన బిడ్డయైయుండు బ్రహ్మనోట సంకుతోడఁబోయుపాలు అని దేవతలు తలఁచుకొనునట్టి యామకరందధారయే ఈకావ్యమును, దీనిఁజదువు చదువరులనుం బవిత్రపఱచునుగాక.(అని యీగ్రంథకర్త మంగళము నాశీర్వదించుచున్నాఁడు.)

శ్రీరాజీనాథుఁడు=శ్రీమహావిష్ణువు–ఈయన శ్రీమన్నారాయణనామముతో సత్వగుణప్రధానుఁడై స్థితికారణమైన జగద్రక్షణమున దుష్టనిగ్రహ శిష్టపరిపాలనములు చేయుచు, దశావతారములతో అనంతావతారము లెత్తుచు, శ్రీమహాలక్ష్మీపతియై ఆమెను శ్రీవత్సకౌస్తుభవనమాలికలతో తనవక్షస్థలమున నుంచుకొనుచు, పరమకరుణాపరిపూర్ణుఁడై సుదర్శనాది పంచాయుధములతో చతుర్భుజములను సూర్యచంద్రులతో నేత్రములను గరుత్మంతునితో ధ్వజవాహనములను పీతాంబరముతో నితంబతటంబును గలిగి, బ్రహ్మాండభాండంబులు గర్భంబునం దుంచుకొంచు, నాభిపద్మంబున బ్రహ్మను వక్త్రపద్మంబున శంభునిఁ గలిగించి, వారివలన ప్రపంచంబులను సృష్టిసంహారంబులు చేయించుకొంచు, పరత్వాది వ్యూహాపంచకముతో భక్తాగ్రేసరులకు సేవకృప సేయుచు నుండునతండు.

లోకమాత=శ్రీమహాలక్ష్మి—ఈమె క్షీరసాగరపుత్రియై శ్రీదేవియను నామముతో విష్ణుపత్నియై ఆతని వక్షస్థలముననె వాసము చేయుచు, తానును కల్యాం

(ఇట సన్నిధి, పంచాంగం-దేవరాజపెరుమాళ్ళనెడికవియై విశ్వగుణాదర్శమను సంస్కృతకావ్యమునె యీ విశ్వగుణాదర్శనిదర్శమను పేరితో నాంధ్రకావ్యముగ రచించునతఁడై యటులనే మొదట నిట నాశీర్వాదరూపమంగళమును జేయుచున్నతఁడాయెను)

ఉ. శ్రీ కమలాక్షునక్షమునఁ జెల్వగు చెల్వకరాంబుజంబునన్
జోక మరందపూర మొగి జొబ్బిల నాతని బొడ్డుతమ్మికిన్
సాకత మార నోర నిడు సంకుస బిడ్డకు బ్రహ్మకగ్గు నా
శ్రీ కమలాక్షి నా, నమర చింతతమా; నదె పావనం బగున్.

టిప్పణము. చెల్వగు=సౌందర్యవతియయిన, చెల్వ=ఆలక్ష్మీకాంతయొక్క, జోకన్=నిరాటంకముగ, జొబ్బిలన్=స్రవించుచుండఁగా, సాకతము=ప్రేమ, ఆరన్ = పూర్ణమగునట్లుగ, చింతితము = తలంపఁబడినది, అదె=ఆమకరంద ధారయె.

(ఇట, కమలాక్షబ్రహ్మలకును, వారిబొడ్డునోరులకును, చేదామరసంకువులకును ఉపమానోపమేయభావము నుత్ప్రేక్షించుటచే ఉత్ప్రేక్ష అను నర్థాలంకారమును; వాక్షవక్షస్థలనిలయ, హా స్తవా స్తవ్య, లోలల్లీలా, మధురమధుఅనియు; చెల్వగుచెల్వ, అంబుజంబు, ఆరనోర అనియు రెండురెండుమార్లు అజ్ఝల్లులకు అవ్యవహితముగ ఆవృత్తిరూపమున అనుప్రాసము చెప్పుటచే ఛేకానుప్రాసము అను శబ్దాలంకారమునుం జెప్పఁబడియె.)

తరములం దనంతావతారములతోను మన్మథబ్రహ్మలకు మాతయై భగవత్కారుణా స్వరూపిణియై భక్తులను స్వమాతవలె సంరక్షించుచు నుండునామె.

ద్వియంగముఖుఁడు=చతుర్ముఖుఁడు—ఇతఁడు విష్ణునాభిపద్మమందు పుట్టి సరస్వతీభర్తయై జగత్సృష్టియే ప్రధానకార్యముగా జరుపుచు, తనమానసపుత్రులైన మరీచ్యాది నవబ్రహ్మలచేతను ప్రజాసృష్టి చేయించుచు, పరమజ్ఞానులై ఊర్ధ్వరేతస్కులైన సనకసనందన నారదాదులనుక్ తనకు మానసపుత్రులనుగా పుట్టించుకొని, మఱియు తన అంగుష్ఠాద్యవయవములవలన దక్షాదిప్రజాపతులనుక్ పుట్టించుకొని యున్నబ్రహ్మ.

(ఇక్కడ — ఈ సంస్కృతకవి తన అభిజనవిద్యావృత్తములు తెలిపెను.)

శా. కాఞ్చీమణ్డలమణ్డనస్య మఖినః కర్ణాటభూభృద్గురో
స్తాతార్యస్య దిగన్తకాన్తయశసో యం భాగినేయం విదుః।
అస్తోకాధ్వరకర్తురప్పయగురో రస్యైవ విద్వన్మణేః
పుత్రశ్శ్రీరఘునాథదీక్షితకవిః పూర్ణో గుణైరేధతే॥ 2

అ. కాంచీమండలమండనస్య=కాంచీదేశమునకు ఆభరణప్రాయమై, మఖినః=యజ్ఞకర్తయై, కర్ణాటభూభృద్గురోః=కర్ణాటరాజయిన కృష్ణదేవరాయనికి పంచసంస్కారగురునై, దిగంతకాంతయశసః=దిశాంతములందు ప్రకాశించుకీర్తి కలయతఁడైన, తాతార్యస్య=తాతాచార్యులకు, యం=ఎతనిని, భాగినేయం=అల్లునిఁగా, విదుః=తెలిసికొందురో, అస్య=అట్టియీ, అస్తోకాధ్వరకర్తుః=విశేషయాగములు చేయునట్టి, విద్వన్మణేః=పండితరత్నమయిన, అప్పయగురోః ఏవ=అప్పయ అను గురువునకె, పుత్రః=కుమారుఁడైన, శ్రీరఘునాథదీక్షితకవిః=శ్రీరఘునాథయజ్వ అనుకవి, గుణైః=సద్గుణములచేత, పూర్ణః=నిండినవాఁడై, ఏధతే=వర్ధిల్లుచున్నాఁడు.

తా. కాంచీమండలమున భూషణమువలె ప్రకాశించుచు, కర్ణాటరాజయిన కృష్ణరాయనికి పంచసంస్కారగురువై యాగములుచేయుచు, కీర్తికెక్కిన తాతాచార్యుల కల్లుఁడై తానును అనేకయాగములుచేయుచు, విద్వాంసులలో శ్రేష్ఠుఁడైన అప్పయగురువునకు పుత్రుఁడయిన రఘునాథదీక్షితుఁడనుకవి సకలసద్గుణములు కలవాఁడై, వర్ధిల్లుచుండెను.

శా. కాంచిం బుట్టువు కాంచి, కాంచిగురుతన్ గర్ణాటభూభర్తకున్
బ్రాంచత్కీర్తియుఁ గాంచె, నల్లునిఁగఁ దాఁ దాతార్యుండె యెవ్వా
నిఁ జేకొంచుం; దద్విధ మొప్ప నప్పయయుఁ దాఁ గైకొంచున్ సు
తుం గాఁగఁ బ్రేమించెం; దద్రఘునాథదీక్షితుఁ డాగిన్నించెం
గుణశ్రీన్ మన్నహిన్॥

టీ. గురుతన్ కాంచి=ఆచార్యత్వమునుపొంది, గుణశ్రీన్ = సద్గుణసంప

త్తిచేత, మించెన్ = అతిశయించుచుండెను, తాతార్యుండు = కోటికన్యాదాన తాతాచార్యులు.

శ్లో॥ తత్సుత స్తర్క వేదాన్త తన్త్ర వ్యాకృతిచిన్తకః ।
వ్యక్తం విశ్వగుణాదర్శం విధత్తే వేఙ్కటాధ్వరీ॥ 3

టీ. తత్సుతః=అతనికొమారుఁడును, తర్క....చిన్తకః—తర్క=న్యాయశాస్త్రమును, వేదాన్త=వేదాంతమును, తన్త్ర = బ్రహ్మమీమాంసను, వ్యాకృతి= వ్యాకరణశాస్త్రమునున్, చిన్తకః=పఠనమున చింతించువాఁడునయిన, వేంకటాధ్వరీ=వేంకటయజ్వయనుకవి, విశ్వగుణాదర్శం = విశ్వగుణాదర్శమనెడి యీగ్రంథమును, వ్యక్తం=విశదముగా, విధత్తే=చేయుచున్నాఁడు. (అనుష్టుప్ శ్లోకము)

తా. ఆరఘునాథదీక్షితునికొమారుఁడు వేంకటాధ్వరి తాను తర్కవ్యాకరణమీమాంసాది శాస్త్రజ్ఞుఁడై కవియనాటచే ఈ విశ్వగుణాదర్శమను కావ్యమును జేసెను.

తే. అతనిసుతుఁ డర్థశబ్దవేదాంతతంత్ర
చణుఁడు కవి వేంకటాధ్వరి యనెడుసుకృతి
ఘనుఁడు విశ్వగుణాదర్శ మనెడుసుకృతి
నొనరిచెను సంస్కృతం బందు నొనరుపడఁగ.

టీ. అర్థ=తర్కశాస్త్రమున, శబ్ద=వ్యాకరణశాస్త్రమున, వేదాంత=వేదాంతమున, తంత్ర = మీమాంసాశాస్త్రమున, చణుఁడు=సమర్థుఁడు, సుకృతిఘనుఁడు=సుకృతాత్ములలో ఘనుఁడు, ఒనరుపడఁగన్ = అందమగునట్లు, విశ్వగుణాదర్శము=ప్రపంచమందలిసకలసద్గుణములకును అద్దమువంటిది.

ఆంధ్రకవి అభిజనవిద్యాదులు.

శ్లో॥ ఆదౌ విశ్వగుణాదర్శ మకరో ద్వేఙ్కటాధ్వరీ ।
అత్రాన్ధ్రే చ నిదర్శన దేవరాట్పణ్డితోఽకరోత్ ॥ 4

తే. ఆదివిశ్వగుణాదర్శ మాదిభాషఁ
దీర్చెను వేంకటాధ్వరి ధీరహితుఁడు

అదె నిదర్శము తుదఁగూర్చి । యాంధ్రభాషఁ
దేటిచెను దేవరాజపం।డితుఁడు హితుఁడు.

సీ. శ్రీతిరుక్కోవలూర్ । శ్రీలక్ష్మణాచార్య
యోగిపదాబ్జసం।యోగిసన్ని
ధానాన్వయాంబుని । ధానశశాంకులు,
పంచాంగసంజ్ఞను । దంచితాభి
జనమున మును బ్రశ।స్తయశస్కులా కుల
శేఖరాళ్వారాది।శిష్టులందు
నెంబెరుమానార్సు।ధీంద్రావరకుమార
మణవాళమాముని।మహితగర్భ

తే. శుక్తిముక్తామణు లనఁగు । సుతులుముగురు
సరవిఁ దిరువేంగడత్తాను । చక్రపాణి
దేవరాజ పండిత రాజ।విప్రశుభ్ర
కీర్తు లందు త్తముఁడై యీ।కృతికిఁ గర్త.

గ్రంథవిమర్శనము.

శా. పద్యంయద్యపివిద్యతే బహుసతాం హృద్యంవిగద్యంనతత్
గద్యంచప్రతిపద్యతే నవిజహత్పద్యం బుధాస్వాద్యతామ్।
ఆథత్తేహి తయోః ప్రయోగఉభయోరామోదభూమోదయం
సంగః కస్య హి నస్వదేత మనసో మాధ్వీకమృద్వీకయోః॥ 5

ఆ. పద్యం=పద్యకావ్యము, బహు=విస్తారముగా, విద్యతేయద్యపి=ఉండినప్పటికిని, విగద్యం=గద్యములేనిది, తత్=ఆపద్యకావ్యము, సతాం=సత్పురుషులకు, హృద్యం=మనోజ్ఞమయినది, న=కాదు. గద్యంచ=గద్యకావ్యమును, విజహత్పద్యం = విడుచుచున్నపద్యములుకలది, బుధాస్వాద్యతాం = పండితులకు రుచింపఁదగినదియగుటను, నప్రతిపద్యతే=పొందదు. తయోః=ఆ, ఉభయోః=

రెంటియొక్కయు, ప్రయోగః = ప్రయోగము, ఆమోదభూమ+ఉదయం=సంతోషాతిశయముయొక్క + ఉత్పత్తిని, ఆధత్తేహి = చేయుచున్నదికదా! మాధ్వీకమృద్వీకయోః = తేనెయొక్కయు ద్రాక్షయొక్కయు, సంగః = కూడిక, కస్య = ఎవనికి, మనసః = మనస్సునకు, నస్వదేత = రుచించదు !

తా. పద్యకావ్యమేయయినను, ఒకానొకచోనయిన, గద్యములేనిది సత్పురుషుల కింపిదముకాదు. అట్లే పద్యములేనిగద్యకావ్యము నింపిదముకాదు. తేనెతోఁగూడిన ద్రాక్షారసమువలె గద్యపద్యాత్మకమయినకావ్యమే అందఱకును ఆమోదకరమగును.

ఉ. పద్యము లెన్నియున్న, శ్రుతిపర్వత పర్వదు గద్యహీనముల్;
గద్యము లట్లె పద్యములు గల్గమిఁ, గావున గద్యపద్యముల్
హృద్యము లొండొకండుకల దేనియుఁ దేనియతోడఁగూడనా
స్వాద్యముగాక దాక విరసం బగునే! యొద కేని కేనియున్.

టి. శ్రుతిపర్వత = చెవులపండువగుట, పర్వదు = వ్యాపింపదు, ఆస్వాద్యముకాక = రుచింపఁగూడనదిగాక, దాక = ద్రాక్ష, ఏనికేనియున్ = ఎవనికిఁగాని

(ఇట భిన్న భిన్న వాక్యములందు బింబప్రతిబింబభావము చెప్పుటచే దృష్టాంతము అను నర్థాలంకారమును, అజ్ఝల్లులు జంటజంటగ చెప్పుటచే ఛేకానుప్రాసముఅను శబ్దాలంకారమును చెప్పఁబడియె.)

గ్రంథకారణము.

ఉ. విశ్వావలోకస్పృహయాకదాచిత్
విమాన మారుహ్య సమానవేషమ్।
కృశాను విశ్వావసు నామధేయం
గన్ధర్వ యుగ్మం గగనే చచార॥ 6

అ. కృశానువిశ్వావసునామధేయం-కృశానువు విశ్వావసువు అను పేరులు గల, గంధర్వయుగ్మం = గంధర్వులజంట—ఇద్దఱుగంధర్వులు, విశ్వ+అవలోక+స్పృహయా = ప్రపంచమును+చూచుటయందలి+కోరికతో, కదాచిత్ = ఒ

శానొకప్పుడు,సమాన వేషం=సమమయిన వేషముకలదైన,విమానం=దేవయానమును,ఆరుహ్య=ఎక్కి,గగనే=ఆకాశమందు,చచార=తిరిగెను.(ఉపజాతివృత్తము)

తా. కృశానువిశ్వావసులు అను నిద్దఱుగంధర్వులు ఈ సకలచరాచరరూప లోకమును జూచెడుతలంపుతో ఒకానొకప్పుడు విమానారూఢులై యాకాశమునఁ దిరుగుచుండిరి.

తే. విశ్వమెల్ల విలోకించు ♦ వేడ్క వొదలఁ
జదల గంధర్వు లిర్వురు ♦ సంచరించు
చుండి రవిశేషవేషులై ♦ యుండి యరద
మునను విశ్వావసు ♦ కృశాను లన నొకప్డు.

టి. విశ్వము=ప్రపంచము, పొదలన్=పుట్టుచుండఁగా, చదలన్=ఆకాశమున, అవిశేషవేషులై=భేదములేని వేషముకలవారై, అరదము=రథము.

తత్ర=వారిలో-ఆ ఇద్దఱు గంధర్వులందు.

శ్లో॥ కృశాను రకృశాసూయః పురోభాగిపదం గతః ।
విశ్వావసు రభూ ద్విశ్వగుణగ్రహణకౌతుకీ॥ 7

అ. కృశానుః=కృశాను వను గంధర్వుఁడు,అకృశ+అసూయః = విశేషమయిన అసూయకలవాఁడై, పురోభాగిపదం=ముందటిభాగపుచోటిని—దోషములనె కనిపెట్టువాఁడు అనుపదమును, గతః=పొందినవాఁడు; విశ్వావసుః=విశ్వావసు వను గంధర్వుఁడు, విశ్వ+గుణ+గ్రహణ+కౌతుకీ=సకలమైన+గుణములను+గ్రహించుటయందు+కుతూహలముకలవాఁడు,అభూత్=ఆయెను.

తా. కృశానువనువాఁడు దోషములనె కనిపెట్టుకొనువాఁడుగాను, విశ్వావసువనువాఁడు సకలసద్గుణములనే గ్రహించువాఁడుగాను నుండుననుట.

క. గుణములయెడ దోషారో
పణముల మున్పడు నసూయ ♦ పడుచుఁ గృశానుం
డణు వయినన్ విశ్వములో
గుణియై విశ్వావసుండు ♦ గుణమె గ్రహించున్.

టి. దోషారోపణములన్ =తప్పులు పెట్టుటలయందే, అణుమైనన్ =అణుమాత్రమె యయినను.

గ్రంథోపక్రమణము.

సూర్యవర్ణనము.

(ఇది పరంజ్యోతి యై పరబ్రహ్మ మైన శ్రీమన్నారాయణమూర్తిస్వరూపమునని సర్వదా జ్యోతిర్మయస్వరూపుఁడును, ధాత్రాదిద్వాదశాత్మ స్వరూపుఁడును, త్రికాలములందును త్రిగుణములతో త్రిమూర్తి స్వరూపుఁడునై తేజరిల్లుచుండెడి శ్రీసూర్యనారాయణునిఁ గవి వర్ణించుచున్నవాఁడు)

౧. అథ పురతస్సమాపతన్త మరవిన్దబాన్ధవ మవలోకయ న్నవన్ద తాగమసాగరపారదృశ్వా విశ్వావసుః॥ 8

అ. అథ=అవెనుక, పురతః=ఎదురుగ, సమాపతంతం=పయికివచ్చుచున్న, అరవిందబాంధవం=సూర్యుని, అవలోకయన్ =చూచుచు, ఆగమ+సాగర+పార+దృశ్వా=వేదములనెడి+సముద్రముయొక్క+గట్టును+కని పెట్టినవాఁడైన, విశ్వావసుః=విశ్వావసువు అనుగంధర్వుఁడు, అవందత=నమస్కారముచేసెను.

వ. తరువాత నిఖిలనిగమాంతపారావారపారంగతుం డగు విశ్వావసుండు (విహాయసంబునందు నట్టు సంచరించుచు) నెట్టయెదురనభ్యుదయంబై పై నగుదెంచు నరవిందబంధువు నవలోకించుచుం డా నభినందనంబు గావించె.

టి. ఇట విశ్వావసుండను గంధర్వుఁడు తాను వేదాంతవేత్త యగుటచే వేదాంతవిహితమయిన యరుణోదయ సూర్యనమస్కారము చేయుచున్నవాఁడు.

సూర్యనమస్కారప్రకారము.

విశ్వావసుః—

శ్లో॥ బ్రహ్మచర్యవ్రతోత్సర్గ గురవే కోకసన్తతేః।
ఛాయాబిమ్బోకలీలాయ ఛాందసజ్యోతిషే నమః॥ 9

అ. కోకసంతతేః=చక్రవాకపక్షిసమూహమునకు, బ్రహ్మచర్య + వ్రత + ఉత్స ర్గ + గురవే = బ్రహ్మచారిధర్మమనెడి + వ్రతమును + విడిపించుటయందు + ఆచార్యుఁడును; ఛాయా + బిబ్బోక + లీలాయ = ఛాయాదేవియొక్క + విలాసమందు + అపేక్షకలవాఁడును; ఛాందస + జ్యోతిషే = వేదస్వరూపమయిన + తేజస్సుగలవాఁడునైన సూర్యనారాయణునకు; నమః=నమస్కారము.

తా. పగటనే సంచరించు జక్కవపక్షు లొకటితో నొకటి యాడుకొనున ట్లు తనతేజస్సులను గనుపఱచుచు, తనభార్య యయిన ఛాయాదేవితో విలాస పడుచు, వేదస్వరూపములయిన తనతేజస్సులతో ప్రకాశించుచుండు శ్రీ సూర్యనారాయణుని నమస్కరించె.

విశ్వావసువు—

ఆ. చక్రచక్రమునకు సక్రమంబుగ బ్రహ్మ
చర్య మెపుడు నుడుపు చతురగురుఁడు
చాయవిలసనములసఖుఁడు వేదాత్ముఁడు
నైనజ్యోతి! నీకిదే నమస్సు.

టి. చక్రచక్రమునకు=చక్రవాకపక్షిసమూహమునకు, బ్రహ్మచర్యము=వేదోక్తాచారముల నాచరించు బ్రహ్మచారి ధర్మము ఛాయాదేవి=సూర్యుని ప్రథమ భార్యయైన సంజ్ఞాదేవి-ఆపె ఆసూర్యతాపమును తాళఁజాలక. యాతనికి మఱియొకభార్యగా నియమింపఁబడినది. ఈపెకు ప్రభావతి అని మఱియొక పేరు.

కృశానుః—

గ. అరే! సకలభువనసంశోషణకారిణం తపనమపి కిం నమన
కరీకరోషి॥ 10

అ. అరే=ఒరే! సకల+భువన+సంశోషణ కారిణం=సమస్తలోకములను+సమస్తజలములనున్+శోషింపఁజేయువాఁడైన; తపనమపి=సూర్యునిన్, కిం=ఏల, నమనకర్మీకరోషి = నమస్కారక్రియకు కర్మభూతునిఁగాఁ జేయుచున్నావు?.

కృశానుఁడు—

వ. ఆహా! సఖా? సకలభువనములనుం దపియింపఁ జేయుకతననే తపననామధేయుండైన యీకర్మసాక్షినిం గూడ నీవు నీనమస్క్రియకు కర్మభూతునిం గావించుకొనుచున్నావేమిరా.

టి. భువనములు=లోకములు, నా=జలములు; తపనుఁడు=తపింపఁజేయువాఁడు, కర్మసాక్షి=లోకములందలి సకలక్రియలకును సాక్షిభూతుఁడుగా నుండువాఁడు, నమనక్రియకు కర్మభూతునిగా=నమస్కరించుట అను క్రియకు కర్మకారకముగా—విషయముగా.

పశ్య!—

మం. పాన్థాన్ దీనా నహహా! వసుమా నాతపాన్ధా న్విధత్తే,
శుష్కాం పృథ్వీం రచయతితరాం, శోషయ త్యోషధీశ్చ।
కాసారాణాం హరతి విభవం క్లాంతిశాంతిప్రదానాం,
క్రూరస్త్వైవం గుణలవకథా కా!స్వతో భాస్వతోఽస్య॥ 11

అ. వసుమాన్ = సూర్యుఁడు, దీనాన్ = దరిద్రులైన, పాన్థాన్ = బాటసారులను, ఆతప+అంధాన్ = ఎండచేత + కన్నులుఁగనివారినిగా, విధత్తే=చేయుచున్నాఁడు. పృథ్వీం=భూమిని, శుష్కాం=ఎండినదానిఁగా, రచయతితరాం=బహుగా చేయుచున్నాఁడు. ఓషధీశ్చ=మూలికలనుగూడ, శోషయతి=వాడఁజేయుచున్నాఁడు. క్లాంతి+శాంతి+ప్రదానాం=ఎండవలని బడలికకు+శాంతిని+ఇచ్చునవియైన, కాసారాణాం=తటాకములయొక్క, విభవం=వైభవమును, హరతి=అపహరించుచున్నాఁడు. అహహా=అయ్యయో! ఏవం=ఇట్లు, స్వతః=స్వభావముగ, క్రూరస్య=క్రౌర్యగుణముగల, అస్య=ఈ, భాస్వతః=

సూర్యునియొక్క,గుణ+లవ+కథా=ఒకగుణములో+లేశమైన+చెప్పుట,కా=ఎట్టిది! (మందాక్రాంతావృత్తము)

తా. సూర్యుఁడు (తాను, వసుమాన్ = ధనవంతుఁడైనను) గొడుగైనలేని పేదలైన బాటసార్లనుగూడఁ జూడలేనివారినిఁగాఁ జేయుచు, పైరుపచ్చలేక నేలనంతయు నెండిపోవునట్లుగాఁ జేయుచు, మందుమాఁకులకైన లేక మూలికలనుగూడ నెండఁగొట్టుచు, ఎండబడలికలనుగూడఁ బోఁగొట్టునట్టి తటాకముల వేడుకలనుం బోఁగొట్టుచు, మహాక్రూరుఁడైన యీసూర్యునియం దొకసుగుణమైనఁ జెప్పుటకే మున్నది చెప్పుము?

చూడు!—

చ. తెరువరులెల్లఁ దల్లడిల ♦ డిల్లవడ న్విలుమిట్లఁగన్నులన్
స్థిర గరమెండి బెండువడ ♦ శీఘ్రము చేడ్పడ శోషనోషధుల్
సరసులు వట్టివట్టవడఁ ♦ జయ్యన నియ్యినుఁ డెండ మెండునన్
ఖరతరుఁడయ్యె నయ్యదియొ క్రౌర్యగుణంబని చెప్పనొప్పదే?

టి. తెరువరులు=బాటసారులు, స్థిర=భూమి, సరసులు = తటాకములు-రసికులు, ఇనుఁడు=సూర్యుఁడు-ప్రభువు, ఖరతరుఁడు = మిక్కిలి తీక్ష్ణుఁడు—క్రూరుఁడు, (సరసులు, ఇనుఁడు అనుచో భిన్నార్థములందు శ్లేషాలంకారము.)

విశ్వావసుః—

గ. కిమరే! భగవన్త మరవిన్దబాన్ధవమపి వినిన్దసి. క్రశానుః పురోభాగిన్? 12

అ. భగవంతం=షడ్గుణైశ్వర్యసంపన్నుఁడైన, అరవిందబాంధవం అపి=సూర్యనారాయణునిగూడ, వినిందసి = నిందించుచున్నావు. పురోభాగిన్ = దుర్గుణములకుఁగూడ ముందుపడువాఁడా? క్రశానుః=నిను?

విశ్వావసువు—

వ. ఏమోరే? భగవంతుఁడయిన జగద్బంధువుంగూడ నిందించుచున్నాఁడవు? వినురాపురోభాగీ?

టి. భగవంతుఁడు = షడ్గుణైశ్వర్యములుగలవాఁడు. (షడ్గుణములు=జ్ఞాన, శక్తి; బ, లైశ్వర్య, తేజో, వీర్యములు.) పుణ్యభాగి=దోషములకే ముందుపడు వాఁడు.

శా. వృష్టిం ఘృష్టిభి రారచయ్య జగత స్తుష్టిం సరీసర్ష్టి యః,
పుష్టిం ద్రాగ్విశినష్టి దృష్టిషు నృణాం, ధ్వాన్తం పినష్టి స్థిరమ్।
ప్రాజ్ఞానా మపవర్గమార్గద మముం పద్మాగృహోల్లాసినమ్
కోనస్తౌతి? సమ స్తలోకసుహృదం ద్యోభూషణం పూషణమ్॥

అ. యః=ఏసూర్యుఁడు, ఘృష్టిభిః=కిరణములచేత, వృష్టిం=వర్షమును, ఆరచయ్య=కలుగఁజేసి, జగతః=లోకమునకు, తుష్టిం=సంతోషమును, సరీసర్ష్టి= సృజించుచున్నాఁడో? నృణాం=మనుష్యులకు, దృష్టిషు=కనులయందు, పుష్టిం =దర్శనసమృద్ధిని, విశినష్టి=విశేషపఱచుచున్నాఁడో? స్థిరం=నిలకడయైన? ధ్వాంతం=చీఁకటిని, పినష్టి=నశింపఁజేయుచున్నాఁడో? ప్రాజ్ఞానాం=జ్ఞానులకు, అపవర్గమార్గదం=మోక్షమార్గము నిచ్చుచున్నాఁడో? పద్మాగృహా+ఉల్లాసినం, =లక్ష్మీస్థానమైన కమలములను వికసింపఁజేయువాఁడో! అముం=అట్టియా, సమస్తలోకసుహృదం = సకలలోకములకును స్నేహితునివంటివాఁడై, ద్యోభూషణం=ఆకాశమునకు అలంకారరూపమైన, పూషణం=సూర్యుని, కః= ఎవఁడు, నస్తౌతి=స్తోత్రము చేయఁడు!

తా. వర్షకారణములయిన తనకిరణములతో వర్షమును వర్షింపుచు, లోకములను సంతోషింపఁజేయువాఁడై, కటికచీఁకటిని దొలఁగించుచు, లోకులకనులకు చూపుదార్ఢ్యమును కలుగఁజేయువాఁడై, ఇట్లు సకలలోకులనుఁ సంతోషపఱచుచు, జ్ఞానభక్తివైరాగ్యములుగల ముముక్షువులకె మోక్షప్రదాయకుఁడై, ఆకాశమునంతటిని రత్నమువలె అలంకరింపఁజేయుటయెకాక, తామరలకుఁ గూడ వికాసకుఁడై ప్రకాశించుచుండు నీసూర్యునిస్తోత్రము చేయనివాఁ డెవఁడు?

సీ. తనకరనికరము ♦ తన్మూలముగఁ జేసి
తఱితప్ప కెప్పుడుఁ ♦ దఱిసి మెఱసి

వర్షంబు గలయంగ ♦ వర్షింపఁ జేసి, లో
కములకు హర్షప్ర ♦ కర్ష మొసఁగి
తిరమవు గాఢాంధ ♦ తిమిరము నెక్కడ
నక్కడ నడఁగంగ ♦ నెక్కి త్రొక్కి,
జంతుజాలములకు ♦ నెంతయుఁ గనులను
దర్శనసామర్థ్య ♦ దర్ప మొసఁగి,
ఆ. కమలనిలయములను ♦ గర ముల్లసిలఁ జేసి,
ప్రాజ్ఞతతికి మోక్ష ♦ పదవి యొసఁగి,
జగములకును నేత్ర ♦ మగు మిత్రమగు నెవ్వఁ
డట్టిమిత్రుఁ బొగడ ♦ నట్టిఁ డెవఁడు?

టీ. తనకర+నికరము=తనకిరణ+సమూహమును; తన్మూలముగన్=ఆవర్షమునకు కారణముగ, దర్శన+సామర్థ్య దర్పము=చూచుటయందలి+సమర్థతవలని+గర్వమును; కమలనిలయములను=లక్ష్మీస్థానములైన తామరలను-తామరసస్థానములైన తటాకములను, మిత్రుఁడు=మిత్రము—స్నేహితుఁడు, అట్టిమిత్రున్=అట్టిసూర్యుని, (సూర్యకిరణములు వర్షకారణములనియు; యోగులును ముక్తులును సూర్యమండలమును భేదించుకొనిపోయి, పరమపదవి నొందుదురనియు ప్రమాణము.)

వం. యదా నపశ్యన్తి తమోవిమర్దినమ్
రవిం జనా స్తత్కథయన్తి దుర్దినమ్
ధినోతి చామ్భోజతతిం సరోగతామ్
ధునోత్యసౌ దేహభృతాం సరోగతామ్॥ 14

అ. యదా=ఎప్పుడు, తమః+విమర్దినం=అంధకారమును+పడఁగొట్టువాఁడయిన, రవిం=సూర్యుని, జనాః=జనులు, నపశ్యంతి=చూడరో? తత్=ఆదినమును, దుర్దినం=దుర్దినముఅని, కథయంతి=చెప్పుచున్నారు; అసౌ=అట్టి యా సూర్యుఁడు, సరోగతాం=సరస్సులందుండునట్టి, అంభోజతతిం=తామరసమూ

హామును, ధినోతి=సంతోషపఱచుచున్నాఁడు. దేహభృతాం = మనుష్యులకు, సరోగతాంచ=రోగసహితత్వమునుగూడ, ధునోతి = పోఁగొట్టుచున్నాఁడు. (వంశస్థవృత్తము)

తా. సూర్యుఁడు తాను దినపతి అని చెప్పఁబడుచుండియు సూర్యరశ్మియే లేనిదివము దుర్దినము—చెడుదినము అని(-దానికేల యీపేరు కలుగవలె అని)తామరలకు సరోవాసస్థితి కలిగించుటవలెనే ప్రాణులకు రోగసహితస్థితి తొలఁగించుటనుఁ (-ఆరోగ్యమునుగూడఁ) జేయుచున్నాఁడనుట.

తే. తగసరోగతపద్మసం । తతికిఁ గూర్చు
తగసరోగతప్రాణిసం । తతికిఁ దీర్చు
దినము, దుర్దిన మందు రె । వ్వనినిగనని
దినము నతఁడు తమోవిమ । ర్దనము చేసి.

టీ. సరోగత=సరః+గ+త—సరస్సును జేరియుండుట, స+రోగ+త-రోగసహితమైయుండుట; దుర్దినము=మబ్బుకప్పినదినము; (ఆరోగ్యము ఆసూర్యునివలననె ఇచ్ఛయింపవలయునని ప్రమాణము.)

స్ర. ఆశాపాలేషుపాశాయుధయమబలభిన్మారుతేశాదికేషు ప్రాయోభూయస్సుజాగ్రత్స్వపిచశుచితయాభాసురాభూసురాద్యాః యస్మైకాలత్రయేఽపిప్రతిదివస మమీకుర్వతేఽర్ఘ్యప్రదానం సైషాత్రయ్యేవవిద్యాత్రిపతిరవిమయీసర్వలోకాన్పునానా.

అ. శుచితయా=మనశ్శుద్ధితో, భాసురాః=ప్రకాశించువారైన, అమీ=ఈ, భూసురాద్యాః=బ్రాహ్మణులుమొదలైనవారు, పాశాయుధ... ఈశాదికేషు=వరుణుఁడు, యముఁడు, ఇంద్రుఁడు, వాయువు, ఈశానుఁడు, మొదలైన; ఆశాపాలేషు=దిక్పాలకులు, భూయస్సు=అనేకులు, ప్రాయః=బహుగా, జాగ్రత్సుఅపి = జాగరూకులై యుండియు, కాలత్రయేఽపి= త్రికాలములందును, యస్మై=ఏసూర్యునికి, ప్రతిదివసం=దినదినము, అర్ఘ్యప్రదానం = అర్ఘ్యదానమును, కుర్వతే= చేయుచున్నారో, సా+ఏషా=అట్టియీ, రవిమయీ=సూర్యస్వరూపమై, త్రయీ=వేదత్రయమయమయిన, విద్యా+ఏవ=విద్యయే, సర్వ

లోకాన్ =సకలలోకములను, పునానా=పావనము చేయుచున్నదై, తపతి=ప్రతాపపడుచున్నది. (స్రగ్ధరావృత్తము.)

తా. బ్రహ్మక్షత్ర వైశ్యులు తాము ఇంద్రాద్యష్టదిక్పాలురుండియు, మనః పరిశుద్ధిగ ప్రతిదినమును త్రికాలములలో బ్రహ్మవిద్యావంతులై ఏసూర్యుని కర్ఘ్యమిచ్చి పూజించుచుందురో! అట్టి యీసూర్యస్వరూపమైన బ్రహ్మవిద్యయే సర్వలోకములను బవిత్రపఱుచుచుండును గాక.

తే. లోకపాలురు కడు జాగరూకులగుచుఁ
గలుగఁ దైవర్ణ్య మెతఁడు త్రైకాలికార్ఘ్య
మర్థిఁ గొనసీడు, నట్టి త్రయ్యాఖ్యవిద్య
మిత్రమయి పవిత్ర మగు జగత్త్రయికిని.

టి. లోకపాలురు=స్వర్గాదిలోకపాలురు - ఇంద్రాదిదిక్పాలురు, త్రైవర్ణ్యము=త్రివర్ణస్థులు, త్రైకాలిక=త్రికాలసంబంధియైన, అర్ఘ్యము=పూజాద్రవ్యము, అర్థిన్=కోరికతో, త్రయ్యాఖ్యవిద్య=ఋగ్యజుస్సామములు అను వేదత్రయీవిద్య, మిత్రమయి=సూర్యస్వరూపిణియైన విద్య, జగత్త్రయికి=త్రిలోకములకు.

జనానుద్దిశ్య—

పృ. కృతత్రిదశపోషణం కృశరథాఙ్గసంతోషణమ్
పిశాచకులభీషణం పృథుతమశ్ఛటాపేషణమ్।
వినమ్రగదశోషణం విహితవారిజోన్మేషణమ్
నమస్కురుత ? పూషణం నను నభస్థలీభూషణమ్॥ 16

అ. కృత+త్రిదశ+పోషణం = చేయఁబడిన+దేవతలను+పోషించుటకలవాఁడును, కృశ+రథాంగ+సంతోషణం=చిక్కిపోయిన+చక్రవాకములను+సంతోషింపఁజేయుట కలవాఁడును ; పిశాచ+కుల+భీషణం=భూతముల+సమూహమునకు+భయంకరుఁడును; పృథు+తమః+ఛటా+పేషణం=విస్తారమైన+అంధకారముయొక్క+సమూహమును+నశింపఁజేయువాఁడును ; వినమ్ర+గద+శోషణం=వినతులయొక్క+వ్యాధులను+శోషింపఁజేయువాఁడును;

విహిత + వారిజ + ఉన్మేషణం = చేయఁబడిన, తామరలను, వికసింపఁజేయుట
కలవాఁడును; నభస్థలీ + భూషణం = ఆకాశప్రదేశమునకు, ఆభరణమువంటి
వాఁడునైన; పూషణం = సూర్యుని, నమస్కురుత = నమస్కారము చేయుండి!
(పృథ్వీవృత్తము.) (అంత్యానుప్రాసాలంకారము.)

తా. వసంతాది యజ్ఞకాలములందు దేవతలను పోషించుచు, జక్కవల
ను సంతోషపఱచుచు, పగలుతిరుగుటకై రాక్షసులను భయపఱచుచు, అంధ
కారమును పోఁగొట్టుచు, ఆశ్రితులరోగములను మాన్చుచు, తామరలను విక
సింపఁజేయుచు, ఆకాశప్రదేశమును అలంకరించుచు నుండెడి సూర్యుని నమ
స్కరించుండి! అనియెను.

జనుల నుద్దేశించి.—

ఉ. పూషకుఁ గేల్మొగుడ్పుఁడొగిఁ, గ్రతుపోషకుఁడై సురపాళికిం, దమో
దూషకుఁడై, రథాంగపరితోషకుఁడై, నతపాళి కామయ
ద్వేషకుఁడై, పిశాచకుల భీషకుఁడై, సరసీజపాళి కు
న్మేషకుఁడై, నభస్థలికి నిత్యవిభూషకుఁడై నవానికిన్.

టి. పూషకుక్ = సూర్యునికి, ఒగిక్ = వరుసగా, కేల్మొగుడ్పుఁడు = అంజలిచే
యుండి! (అంత్యానుప్రాసాలంకారము.)

గ. ఇత్థం విశ్వావసు ర్విభావసు మభిష్టువన్ ప్రాఞ్జలిః కృశాను
నాసహ ద్వాదశాత్మానంసమయా గమయామాసవిమానమ్.
ఆనమచ్చ తద్బింబమధ్యధామాన మతిమాన మహిమానం
పరమాత్మానమ్. 17

అ. ఇత్థం = ఇట్లు, విశ్వావసుః = విశ్వావసువను గంధర్వుఁడు, విభావసుం =
సూర్యుని, అభిష్టువన్ = స్తోత్రము చేయుచు, ప్రాంజలిః = చేమోడ్పుగలవాఁడై,
కృశానునాసహ = కృశానుఁడను తనతోడిగంధర్వునితోడ, ద్వాదశాత్మానం
సమయా = సూర్యునిదగ్గఱ, విమానం = తనవిమానమును, గమయామాస = నడపెను.
తద్బింబమధ్యధామానం = ఆసూర్యబింబమధ్యమే స్థానముగాఁ గలవాఁడై, అతి

మానమహిమానం=మితిమీఱిన మహత్త్వము కలవాఁడై, పరమాత్మానం=సర్వోత్కృష్ట స్వరూపుఁడైన శ్రీమన్నారాయణుని, అనమచ్చ=నమస్కరించినవాఁడునయ్యెను.

వ. ఇట్లు విశ్వావసువు విభావసుం బొగడుచు, మొగిడిచిన కేల్గవతోఁ గృశానువుతోడం గూడఁ దనదునరదంబు నతనియంతికంబునకుం బోవిడిచి, తన్మార్తాండమండల మధ్యస్థుండై యఖండమహిముండును, బరమాత్ముండునయిన శ్రీమన్నారాయణు న్నమస్కరించెను.

టి. విభావసువు=కాంతులే ధనముగాఁగలవాఁడు-సూర్యుఁడు, పరమాత్ముఁడు=పరమాత్మ-సర్వజీవాత్మలలోను, సర్వజడములలోను ఆత్మగానుండువాఁడు, జీవాత్ముఁడు=జీవాత్మ-సమస్తజీవులలోను ఆత్మగానుండువాఁడు. ఈయాత్మలే నివి=నిర్జీవములు-జడములు; (ఈత్రిపదార్థములే=ఈశ్వరుఁడు, చిత్తు, అచిత్తు అనఁబడును).

సూర్యమండలమధ్యవర్తి శ్రీమన్నారాయణుని
నమస్కారముతోడి స్తోత్రము.

పృ. ప్రశస్తగుణసింధవే ప్రపదనస్పృశాం బన్ధవే
స్వతోఽపహతపాప్మనే సకలదేహినా మాత్మనే।
నమః కమలవాసినీ నయనసౌఖ్యసన్ధాయినే
తమశ్శమవిధాయినే తరణిమణ్డలస్థాయినే॥ 18

అ. ప్రశస్త+గుణ+సింధవే+=ప్రసిద్ధములైన, గుణములకు, సముద్రమువంటివాఁడును; ప్రపదన+స్పృశాం=ప్రపత్తిని, సంబంధించువారికి, బన్ధవే=బంధువువంటివాఁడును; స్వతః=తానుగానె, అపహత+పాప్మనే=పోఁగొట్టఁబడిన, సకలపాపములుకలవాఁడును; సకల+దేహినాం=సమస్తప్రాణులకును, ఆత్మనే=పరమాత్మస్వరూపమయినవాఁడును; కమలవాసినీ+నయన+సౌఖ్య+సంధాయినే=లక్ష్మీదేవియొక్క, కన్నులకు, సౌఖ్యమును, చేయువాఁడును; తమః+శమ+వి

ధాయినే=అంధకారమువంటి తామసగుణమునకు, శాంతిని,కలుగఁజేయువాఁడును;తరణిమండల+స్థాయినే = సూర్యమండలమందు, నుండువాఁడునైన శ్రీమన్నారాయణునికి, నమః=నమస్కారము. (పృథ్వీవృత్తము.)

తా. సకలకల్యాణగుణములు కలిగి, ప్రపన్నులను పాలించుచు; సకలదోషములనుఁ దొలఁగించి, సకలాత్మలకును పరమాత్మయై, అంధకారమునువలె తమోగుణమును శమింపఁజేసి, సూర్యమండలమధ్యవర్తియై, సేవించునపుడెల్ల లక్ష్మీదేవి నేత్రములకింపిదము నిచ్చుచుండు శ్రీమన్నారాయణునికి నమస్కారము చేసెను.

సీ. శ్రీమతే శ్రితహిత॥శ్రీమతే శుభకృపా
శ్రీమతేఽస్మచ్ఛ్రేయ॥సే నమోఽస్తు
శేషిణే సుశయన॥శేషిణే త్రిదశవ
శేషిణే దశవేషి॥ణే నమోఽస్తు
జిష్ణవే సహభవ॥జిష్ణవే శ్రీమహా
విష్ణవే ప్రభవిష్ణ॥వే నమోఽస్తు
మాయినే ఫణిఫణా॥శాయినే శ్రుతిశిరః
స్థాయినే పురుషార్థ॥దాయినేఽస్తు
తే. విహితబంధవే గుణసింధ॥వే నమోఽస్తు
నిహతపాప్మనే నిఖిలాత్మ॥నే నమోఽస్తు
తపనమండలస్థాయిన॥స్తవ నమోఽస్తు
ఞే తమః క్షేప! లక్ష్మీప॥తే! నమోఽస్తు.

టి. శ్రీమతే=శ్రీమంతుఁడును-లక్ష్మీదేవియే (వక్షస్థలమున) కలవాఁడును, శ్రిత+హిత+శ్రీమతే=ఆశ్రితుల+హితములకై+శ్రీమంతుఁడును, శుభ+కృపా+శ్రీమతే = కల్యాణకరమయిన + కరుణకై + శ్రీమంతుఁడును, అస్మత్+శ్రేయసే—మాకు + శ్రేయోరూపుఁడునైనవానికి, నమః=నమస్కారము, అస్తు=అగుఁగాక. శేషిణే=(శేషభూతమయిన ప్రపంచమునకంతయుం)

శేషి యైనవాఁడును, సుశయన + శేషి ణే=మంచి శయనమయిన ఆదిశేషుఁడుకల వాఁడును; త్రిదశ + వశ + ఈషి ణే=దేవతలకు, వశమైన, అభిలాషకలవాఁడును; దశ వేషి ణే=దశావతారములు కలవాఁడును, జిష్ణవే = జయశాలియైనవాఁడును; సహాభవ + జిష్ణవే = తోఁబుట్టువైన, ఇంద్రుఁడుకలవాఁడును; ప్రభవిష్ణవే=మిక్కిలి అతిశయించినవాఁడునయిన, శ్రీమహావిష్ణవే=సర్వైశ్వర్యయుతుఁడగు మహావిష్ణువునకు, నమః=నమస్కారము, అస్తు=అగుగాక. మాయినే = అజ్ఞానులకు అగమ్యమైన మాయాచరిత్రముకలవాఁడును; ఫణిఫణాశాయినే=ఆదిశేషుని పడిగెలమీఁద శయనించువాఁడునైన, పురుషార్థదాయినే= ధర్మార్థకామమోక్షములు అను పురుషార్థములిచ్చువానికి, నమః అస్తు = నమస్కారముఅగుగాక; విహితబంధవే=విధియుక్తముగ ప్రవర్తించువారికి బంధువునైన, గుణసింధవే= సకల సద్గుణములకును సముద్రమువంటివానికి, నమోస్తు=నమస్కారమగుఁగాక; నిహతపాప్మనే=పరిహరింపఁబడిన సకలపాపములుకలవాఁడైన, నిఖిలాత్మనే= సకలప్రపంచములకును పరమాత్మయైనవానికి, నమోస్తు=నమస్కారమగుఁగాక; తపనమండలస్థాయినః = సూర్యమండలమందుండు శ్రీమన్నారాయణుండవైన, తవ, నమో஽స్తు=నీకు నమస్కారమగుఁగాక; తమః + క్షేప=అజ్ఞానాంధకారమును, పోఁగొట్టువాఁడునైన, లక్ష్మీపతే=ఓ శ్రియఃపతీ! తే=నీకు, నమః = నమస్కారము, అస్తు = అగుఁగాక. (ఇట్లు నమస్కారస్తోత్ర ప్రార్థనాదులందు తెలుఁగుకావ్యములందుఁగూడ శుద్ధసంస్కృతవాక్యములు అనుకరణములేకయు ప్రయోగించుట పూర్వకవిప్రయోగదృష్టమై యున్నయది.) (అంత్యానుప్రాసాలంకారము.)

పునః సభక్త్యస్మైషం,—

ర. భానుభానుదల దబ్జలోచనమ్
భక్తలోకభవ పాశమోచనమ్ ।
ధామ తామరసవాసినీ సఖమ్
హేమవర్ణ మిహ పాతి మే సుఖమ్ ॥ 19

అ. భాను+భాను+దలత్+అబ్జ+లోచనం = సూర్యునియొక్క+కిరణములచేత+వికసించుచున్న+తామరలవంటి+కన్నులుకలదియు; భక్త+లోక+భవ+పాశ+మోచనం=భక్తుల+సమూహముయొక్క+సంసారబంధములను+విడిపించునదియు; హేమవర్ణం=బంగారువర్ణముసైన, తామరసవాసినీ+సఖం=లక్ష్మీదేవియే+సహాయముగాఁగల; ధామ=(విష్ణువనెడి) తేజస్సు, మే=నాకు, సుఖం=ఆనందమును, సౌతి = పుట్టించుచున్నది. (అంత్యానుప్రాసము, రథోద్ధతావృత్తము.)

తా. అప్పుడు పూచుతామరలవలె కన్నులును, ఎప్పుడును బంగారువలె మేనివన్నెయును గలిగి, భక్తులభవబంధములను విడిపించుటకై యామహాలక్ష్మియే సహాయమయిన శ్రీమహావిష్ణుతేజమే నా కానందము నిచ్చుచున్నది.

మఱల భక్తిప్రకర్షంబుతో.—

పం. రవిస్ఫురచ్ఛరత్సరోజ ౯ రమ్యపత్ర నేత్ర మై
ప్రవర్యపర్యటద్భవప్ర ౯ పాశనాశనాగ్ని యై
సువర్ణవర్ణమై ప్రసిద్ధ ౯ శుద్ధసత్త్వ మైనశ్రీ
నివాసతేజ మిచ్చుటన్ వి ౯ నిఘ్నసౌఖ్య మిచ్చెడున్.

టి. ప్రవర్య+పర్యటత్+భవ+ప్రపాశ+నాశన+అగ్ని = భక్తశ్రేష్ఠులయొక్క+(చక్రమువలె)తిరుగుడుపడుచుండు+సంసారము(పాపములు) అనెడు మహాపాశములను+నశింపఁజేయుటకు+అగ్నివంటిదియు, శుద్ధ+సత్త్వము=పరిశుద్ధమై+బ్రహ్మస్వరూపమైన,శ్రీనివాసతేజము=లక్ష్మీదేవికి వాసస్థానమైన తేజస్సు,వినిఘ్న=అత్యంతమైన. (పంచచామరము) (ఛేకానుప్రాసాలంకారము)

కృశానుః.—

౧. కిమరే కేవలం నిర్ఘృణోఽపి నారాయణోభవతా వివేక
లాభవతాఽపి స్తవనభాజనీక్రియతే. 20

అ. కిం అరే=ఏమిరా ! కేవలం=బొత్తిగా, నిర్ఘృణోఽపి = దయయే లేనివాఁడయ్యును, నారాయణః=ఆనారాయణుఁడు, వివేకలాభవతాఽపి=

(నీవు) వివేకమను లాభము కలవాఁడవయ్యెను, భవతా=నీచేత, స్తవన+భాజనీక్రియతే=స్తోత్రమునకు+పాత్రముగా చేయఁబడుచున్నాఁడు.

కృశానుఁడు.—

వ. ఏమిరా! నీవు వివేకమే కోరియు, కేవలము నిష్కారుణుఁడే యయిన నారాయణునిఁగూడ నీస్తోత్రమునకుఁ బాత్రమును గఁ జేయుచున్నాఁడవు.

తథాహి.—

శా. స్వేనాదౌ నిఖిలం జగద్విరచితం స్వేనైవ సంరక్షితమ్
భిన్దన్ హన్త? ముకున్ద ఏష విధృతానన్దోఽపి నిన్దోచితః।
ఉత్పాద్యస్వయముత్తమాన్ ఫలతరూనుల్లాస్యచారూదకైః
ఉన్మత్తోఽపికిముచ్ఛినత్తి జగతిచ్ఛిత్వాఽపి కిం నన్దతి॥ 21

అ. ఏషః=ఇట్టి, ముకుందః=నారాయణుఁడు, ఆదౌ=మొదట, స్వేన=తనచేత, నిఖిలం=సకలమైన, జగత్=లోకము, విరచితం = సృష్టింపఁబడినది; స్వేనైవ=తనచేతనే, సంరక్షితం=రక్షింపఁబడినది. హన్త=అయ్యో! భిన్దన్=(జగత్తునంతయు)భేదించుచు, విధృత+ఆనన్దఃపి=కైకొనఁబడిన, ఆనందము కలవాఁడేకదా! నిన్దా+ఉచితః = నిందకు+తగినవాఁడు (అయ్యెను.) స్వయం=తాను, ఉత్తమాన్ = మేలైన, ఫలతరూన్=పండ్లచెట్లను, ఉత్పాద్య=పుట్టించి, చారూదకైః=మంచినీళ్లచేత, ఉల్లాస్య = ఉల్లసింపఁజేసి, జగతి=లోకములో, ఉన్మత్తోఽపి=ఒడలెఱుఁగనివాఁడైనను, ఉచ్ఛినత్తికిం=నఱుకుచున్నాఁడా! ఛిత్వాఽపి=నఱికియు, నందతికిం = సంతోషపడుచున్నాఁడా!

తా. త్రిమూర్తిస్వరూపుఁడైన శ్రీమన్నారాయణుఁడు రజస్సత్వగుణములచేత జగత్తులకు సృష్టిస్థితులను జేయువాఁడైనను, తమోగుణముచేత సంహారము చేయుటవలన, తాను నిత్యానందుఁడే యయినను, నిందార్హుఁడు కావలయునా? లోకములో ఎవఁడుగాని, పండ్లకై చెట్లుపెట్టి నీళ్లుపోసి పెంచి,

తోఁడనే నటికివేయునా ! నటికియు, సంతోషపడునా ! ఏమి? (ఇట—ప్రతి వస్తూపమాలంకారము.)

అత్రైకిదా..—

ఉ. ఈజగమెల్లఁ దానె సృజియించుచుఁ బెంచుచుఁ గూడఁ,దోడనీ
యోజ వినాశకుండగు,టకయో?ముదమందఁబె!నిందపాలు గా
కే ! జగదీశుఁ డిట్టిఁడగుకనే! యెవఁ డేని ఫలప్రధాన వృ
క్షీజము పెట్టి పెంచుచు,భుజింపఁబడఁ ద్రోచునె!త్రోచియేచునే!

టి. ఈ+ఓజక్=ఈతీరున, ఇట్టిఁడు=ఇట్టివాఁడు,ఏచునే=విజృంభించునా? (ఇట విరుద్ధధర్మముతోడి ప్రతివస్తూపమ.)

కించ.—

శా. స్వానుజ్ఞామనవాప్య దర్ప భరతః స్వాజ్ఞాంవిలఙ్ఘేత య
స్తస్యైవేహ తనోతి లౌకికనృప శ్చణ్డోఽపి దణ్డం రుషా ।
అన్తర్యామ్యపథే ప్రవర్త్య భవినో హంతస్వయంనారకే
యస్తాన్పాతయతిక్రుధా సతు న కిం న్నారాయణోనిర్ఘృణః॥

అ. యః=ఎవఁడు,దర్పభరతః=గర్వాతిశయముచేత, స్వ+అనుజ్ఞాం=తన+ఉత్తరువును; అనవాప్య+అపి=పొందకున్నను, స్వ+ఆజ్ఞాం=తనఉత్తరవును, విలంఘేత=అతిక్రమించునో, తస్య+ఏవ=వానికే, ఇహ=ఈలోకములో, లౌకిక నృపః=లోకానుసారియైన రాజు, చండోఽపి=తాను తీక్ష్ణుఁడైనను, రుషా= కోపముతో, దండం=దండనమును,తనోతి=చేయుచున్నాఁడు;యః=ఎతఁడు, అంతర్యామీ+అపి=సకలమనోనియామకుఁడైనను, భవినః=సంసారులను,అపథే =దుర్మార్గమందు, ప్రవర్త్య=ప్రవర్తింపఁజేసి, హంత=అయ్యో! స్వయం=తానే, క్రుధా=కోపముతో, తాన్=వారిని, నారకే=నరకానుభవములో, పాతయతి =పడవేయుచున్నాఁడో; సః=అట్టి,నారాయణః+తు = నారాయణుఁడు ఐ తేనో;న+నిర్ఘృణః+కిం=నిర్దయుఁడు+కాఁడా+ఏమి?

తా. లోకములో ప్రభువుగా నుండువాఁడు తనయాజ్ఞను గర్వముతో అనుసరింపక అతిక్రమించునట్టి మూఢునే దండించుచున్నాఁడుగాని, ఇట్లు సర్వాంతర్యామియై సర్వనియామకుఁడై యుండు నారాయణుఁడు తానే సంసారులను అక్రమములందు ప్రవర్తింపఁజేసి, కోపపడుచు ; నరకములో పడవేయుచున్నాఁడే ! అతఁడు నిర్దయుఁడా ఏమి ! అనియె.

మఱియు.—

మ. తనయాజ్ఞన్ గొనకెవ్వఁడివ్వసుధపై దర్పంబునన్ మించుచే
కనిపించున్, క్షితిజానివానిఁగినుకన్ ఖండించుదండించుఁబో?
అనయంబందుఁజరింపఁజేసి, నిరయంబందుం బడం జేయుచో
ననయంబందుముకుందుఁడీతఁడదయుండంచుంబ్రపంచంబులోన్

టి. అనయంబందున్ =అనీతియందు, అనయంబు+అందున్ =ఎల్లప్పుడును (లేక అశ్రేయము) అనుదును. (ఇట విభావనా, కావ్యలింగము అలంకారములు.)

విశ్వావసు:—ఆకర్ణయేదమ్.

గ. అహో ! తవమతిరతిస్థూలా యతః పరమకారుణికం భగవంతం పఙ్కజవాసినీప్రాణనాథమపి స్పృశతి తవోపాలమ్భః 23

అ. అహో=అయ్యో, తవమతిః=నీబుద్ధి, అతిస్థూలా=మిగుల మూఢమైనది, యతః=ఎందువలన, పరమకారుణికం=పరమదయాళువై, పంకజవాసినీప్రాణనాథం = లక్ష్మీదేవి ప్రాణప్రియుఁడైన, భగవంతం-అపి = భగవానునిగూడ, తవ ఉపాలంభః=నీ నిందావచనము, స్పృశతి=అంటుచున్నది ?

విశ్వావసువు.—వినుము యిది.

వ. అయ్యో! భగవంతుఁడగు పద్మాసఖుఁడు పరమకారుణికుఁడే? అతనినిగూడ నీనిందించువచనము స్పృశించునదియె? స్పృశియించుచున్నది కనుకనే, నీమది యిది యతిమూఢమయినయది.

వం. చిరాయ సంసృత్యుదధౌ సమజ్జనం
నమజ్జనం మజ్జన ఇత్యధోక్షజః।
దయాపయోధిః పరిగృహ్య దుర్లభం
నిజంపదం ప్రాపయతి స్వయంప్రభుః॥ 24

అ. చిరాయ=బహుకాలమునుగా, సంసృతి + ఉదధౌ=సంసారమను + సముద్రమందు, సమజ్జనం + అపి=మునుఁగులాటతోఁ గూడినవాఁడైనను, నమత్ +జనం=నమస్కరించు జనుని, మత్ + జన ఇతి= నావాఁడుఅని ; దయాపయోధిః=దయాసముద్రుఁడై, ప్రభుః=సర్వసమర్థుఁడైన, అధోక్షజః = నారాయణుఁడు, స్వయం=తానే, పరిగృహ్య = అంగీకరించి, దుర్లభం=దొరకరాని, నిజం=స్వకీయమైన, పదం=పరమపదమును, ప్రాపయతి=పొందించుచున్నాఁడు. (వృత్త్యనుప్రాసాలంకారము వంశస్థవృత్తము.)

తా. సంసార సముద్రమం దెంతకాలము మునుఁగుచుండినను, ఒకసారియైన, తన్ను నమస్కరించువానిని అంగీకరించి సర్వవిధ సమర్థుఁడైన యానారాయణమూర్తి అసాధారణమైన తనపరమపదమును కృపచేయుచున్నాఁడు.

ఉ. సారెకు ముంప సొంపెడలి ♦ చాఁగిలునాత్మల నుద్ధరించి సంసారమహాబ్ధినుండి, హరి ♦ సంతత మెంత దయాపయోధి ! యెవ్వారికి దుర్లభంబు నభ ♦ వంబును నొస్వపదంబు ప్రాభవం బొరఁగనిచ్చుచుండుఁదన ♦ యంతన యెంత యుస్వీయబుద్ధిచేన్ .

టి. ముంపన్ =(సంసారసముద్రము తనయందు) మునిఁగింపఁగా, చాఁగిలు= సాష్టాంగముగ నమస్కరించునట్టి, అభవంబు = పునర్జన్మరహితమైన, స్వీయబుద్ధిచేన్ =తనవారు అను తలంపుచేత.

కించ.—

శా. లీలాలోలత మాంరమామగణయ, స్నీలామనాలోకయన్
ముష్ఫుల్కించమహీమహీశ్వరమయంమఞ్జుంహఠాద్వఞ్చయన్ ।

ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవా ద్ధా?హా హన్త? లోకాన్తరాత్
గోప్తుం శౌరిరుదిత్వరత్వర ఉపైద్గ్రాహగ్రహార్తం గజమ్॥ 25

అ. శౌరిః=ఆమహావిష్ణువు, లీలా+లోలతమాం=విలాసములతో+మిగులఆసక్తురాలైన, రమాం=లక్ష్మిని, అగణయన్=ఎంచనివాఁడై, నీలాం=నీలాదేవిని, అనాలోకయన్=చూడనివాఁడై; కించ=మఱియు, మహీం=భూదేవిని, ముంచన్=విడుచువాఁడై; అహీశ్వరమయం=ఆదిశేషస్వరూపమైన,మంచం=శయ్యను, హాతాత్=తటాలున, వంచయన్=విడుచువాఁడై; లోకాంతరాత్=అన్ని లోకములకంటె మించియుండు (వైకుంఠ) లోకములోనుండి, హా హంత=అహాహా? అతిజవాత్=అతివేగముతో, ద్విజరాజం+అపి=గరుత్మంతునిఁగూడ, ఆకర్షన్=లాఁగుకొనువాఁడై; ఉదిత్వర+త్వరః=అతిశయించుచుండు+వేగముగలవాఁడై; గ్రాహ+గ్రహ+ఆర్తం=మకరము+గ్రహించుటచేత+పీడింపఁబడుచున్న, గజం=ఆగజేంద్రుని, గోప్తుం=కాపాడుటకై, ఉపైత్=వచ్చెను. (ఛేకానుప్రాసాలంకారము.)

తా. మొసలిచేఁజిక్కుకొని తత్తరపడుచుండు గజేంద్రుని సంరక్షించుటకై ఆభక్తవత్సలుఁడైన శ్రీమన్నారాయణుఁడు తనసౌఖ్యమునుంజూడక, తనప్రక్కనున్న శ్రీభూనీళాదేవులను నెన్నక, తనసుఖశయ్యయైన యాదిశేషునిన్ విడిచి, పరిగిడివచ్చి తనపాదమునుబట్టుకొన్న గరుడునిన్ లాగుకొనుచు, ఆసకలలోకాతీతమైన వైకుంఠలోకములోనుండి యీలోకమునకుఁ దటాలునదిగెను.

శార్దూలయుగ్మము.

లీలన్ లోలతమన్ రమన్ దలఁప, కాఁలీలన్ క్షమందల్పకే
నీలన్ శీలగుణన్ గణింపక యొకింఁతేనిన్, ఫణిగ్రామణిన్
కేళీశయ్యను మోసఁజేసి, యతివేఁగిన్ వే ఖగగ్రామణిన్
బాళిన్లాఁగుచు,శౌరి భూరిదయ మాఁభా!నైకలోకాంతరం
బోలిన్దాఁటిధరన్ద్వరన్డిగుచు,నఁయో!నక్రసంక్రాంతదం
తీలేంద్రున్ బరిరక్షసేయుటకు నఁయ్యో, చక్రవిక్రాంతుఁడై

తాళన్ జాల దటంచు పంచేదనచేఁ దద్విక్రమప్రక్రమం
బాలోకించు చురుత్వరన్ శిరము వ్రేయన్ నక్రమున్ జక్రమున్.

టి. లోలతమన్=మిక్కిలి ఆసక్తి కలదియయిన, రమన్=లక్ష్మీదేవిని, క్షమన్=భూదేవిని, నీలన్=నీళాదేవిని, శీలగుణన్=సత్స్వభావగుణములుగల, కేళీశయ్యను=కేళిశాశయనమందు, నక్ర+సంక్రాంత+దంతిఇలాఇంద్రున్=మొసలిచేత+ఆక్రమింపఁబడిన+దంతిభూపతిని-గజరాజును, తత్+విక్రమ ప్రక్రమంబు=ఆచక్రాయుధముయొక్క+పరాక్రమప్రకారమును, ఉరుత్వరన్=అతివేగముతో.

పాఠాంతరము.

సీ. లీలయై హృదయవి లోలయై తనరు శ్రీ
దేవినినైన, భూ దేవినైన
ఆదివ్యశీల నీ లాదేవినైనను
దల్పక భోగీంద్రు తల్పమైన
నతితూర్ణునైనను నా సుపర్ణుని హరి
వెనుక నాకర్షించు కొని యనేక
లోకము ల్గడచి వి లోకించు చెక్కడ
నెక్కడ నని యిలఁ జక్కఁ డిగియె

తే. ఆమహామహుఁ డెంతటి యతిశయదయ
కలుగువాఁడొ యంతటి త్వర గలుగువాఁడొ
యగుచు గజరాజరక్షార్థ మంతకు మును
దునుమ నక్రంబుఁ జక్రంబు దుముకఁబనిచె.

టి. లీలయై=విలాసము కలిగి, హృదయవిలోల=తనవక్షస్థలమున విలసించునది, అతితూర్ణునైనను=అతివేగము కలవానినైనను, ఆసుపర్ణుని=ఆగరుత్మంతుని, మహామహుఁడు=అమితతేజోమయుఁడైన యావిష్ణువు.

గజేంద్రుఁడు.—ఇద్దఱు దాయాదులు గంధర్వులు తమదాయభాగములకై కలహించుకొని యొకరొకరు ఏనుఁగుగాను, మొసలిగాను శపించుకొని, యొక పెద్దకొలనిలోదిగి, అందు కనిపెట్టుకొనియున్న యామొసలిచే ఆగజము పట్టుకొనఁబడి, చాలాసంవత్సరాలు లాగిలాగి బాధింపఁబడుచు, ఆహారనిద్రాదులును లేక, కేవలము ప్రాణమాత్రముతోనుండికూడ ఆగజ మెందఱినో ప్రార్థించుచు, తనబాధ నోర్వఁజాలక తాను తుదకు ముక్తినే చెందవలెనని ప్రార్థింపఁగా, ఆవచ్చినవా రెల్లవారును మావలన నగుపనికా దిది యావైకుంఠాధిపతిపనియే అని నిశ్చయింపఁగా, ఈగజేంద్ర మప్పుడామహావిష్ణువును ప్రార్థింప యత్నింపఁగానె, తోడనె యామహావిష్ణువు తనదేవులతోనైనఁ దెలుపకయే పరిగిడివచ్చుచున్న యావిష్ణువుపాదములను ఆగరుత్మంతుఁడు పాఱివచ్చి పట్టుకొన్నను, ఆగరుత్మంతునిగూడ నీడుచుకొనిపోయి, తనకును ముందుగాబోయి ఆమకరిశిరమును ఖండించుటకై తనచక్రమునుపంపి, యామహాకృపాళువైన యీ యార్తరక్షాపరాయణుఁడు శ్రీమన్నారాయణుఁడు తనహస్తస్పర్శచేతనే సంరక్షించి మోక్షప్రదాయకుఁడైన యాతనిచేతనే మోక్షమందింపఁబడిన గంధర్వుఁడు.

శా. వైకుణ్ఠో మహతా హతాఖిలమహారమ్భం మదేనోచ్చకై
శ్చణ్డం ఖణ్డయితుం హిరణ్యకశిపుం వేదణ్డ ముత్కణ్ఠయా ।
సైంహం వేషమశేషభీషణమహోఽగృహ్ణా త్త్వరాగౌరవాత్
ప్రహ్లాదవ్యసనాసహిష్ణు రుదగా దాకణ్ఠ కణ్ఠీరవః. 26

అ. వైకుంఠః=విష్ణువు,మహతా=మహత్తైన, మదేన=మత్తుచేత, హత+అఖిల+మహత్+ఆరంభం=హతముచేయఁబడిన, సకలమైన, గొప్ప, కార్యప్రయత్నములుగలదై, ఉచ్చకైః=ఎక్కువగ, చండం=తీక్ష్ణమైన, హిరణ్యకశిపుం=హిరణ్యకశిపుఁడనెడు, వేదండం=ఏనుఁగును, ఖండయితుం=ఖండించుటకై, ఉత్కంఠయా=స్వేచ్ఛతో,అశేషభీషణం=అందఱకును భయంకరమై,సైంహం=సింహస్వరూపమైన, వేషం=రూపమును, గృహ్ణాత్=గ్రహించుచు, అహో=ఆహా! త్వరాగౌరవాత్=వేగాతిశయమువలన,ప్రహ్లాద+వ్యసన+అసహిష్ణుః=ప్ర

హ్లాదునియొక్క + వ్యసనమును + సహించనివాఁడై, ఆకంఠ + కంఠీరవః = కంఠము పర్యంతము + సింహముగా, ఉదగాత్ = ఆవిర్భవించెను.

తా. ఆమహావిష్ణువు మత్తుచేత సకలప్రయత్నములును చెఱుచుచు, మహాతీక్ష్ణముగనుండెడి యేనుఁగును సింహమువలె ఆహిరణ్యకశిపుని సంహరించుటకై తానును కంఠముదనుక సింహస్వరూపుఁడై ఆప్రహ్లాదునివ్యసనము నోర్వఁజాలక, అతివేగముగ ఆవిర్భవించెను.

శా. కంఠంబుం దనుకన్ భయంకరమహాకంఠీరవంబై, రవా
కుంఠంబై, పడ స్తంభ, ముద్భవిలి, వైకుంఠుం డఖండత్వరో
త్కంఠం బైఁబడి యాహిరణ్యకశిపుంగంధద్విపుం ద్రుంచు రే
వన్ శీవింబడిఁ ద్రుంచి ప్రోచెఁ బ్రణతుం బ్రహ్లాదుఁ బ్రాహ్లాదుఁగాన్.

టి. రవ + ఆకుంఠంబై = వేగముతో పూర్ణమై; అఖండ + త్వరా + ఉత్కంఠన్ = అత్యంతమైన + వేగమందు + అపేక్షతో; గంధద్విపున్ = గజశ్రేష్ఠమును, రేవన్ = రీతిగా, ప్రణతున్ = తనకు ప్రణామముచేయువాఁడైన, ప్రాహ్లాదుఁగాన్ = అత్యాహ్లాదము గలవాఁడగునట్లుగా, ప్రోచెన్ = రక్షించెను. (ఉపమా)

ప్రహ్లాదుఁడు.—లీలావతీ హిరణ్యకశిపులకొమారుఁడు. ఇతఁడు విష్ణుద్వేషియైన తనతండ్రితో సర్వదా వివాదపడుచు, తన్నును తనతండ్రి యనేకబాధలు పెట్టుచు, విష్ణుస్మరణయే కూడదని నిరోధించి నిరోధించి తుద కాకొడుకును వధింపరాఁగా, ఈవిష్ణుభక్తుఁడైనప్రహ్లాదుఁ డాబాధలు పడఁజాలక కష్టడు మొఱపెట్టి స్వామిని ప్రార్థింపఁగానె, భక్తపరాయణుఁడైన యానారాయణుఁడు ఆమొఱ విన్నతోడనె తటాలున అక్కడి స్తంభమం దుద్భవించి, నరసింహరూపముతోఁ గనఁబడి యాహిరణ్యకశిపుని సంహరించినయాతని చేతనే సంరక్షింపఁబడినవాఁడు.

హిరణ్యకశిపుఁడు.—దితి కశ్యపప్రజాపతులపుత్రుఁడు, హిరణ్యాక్షునియన్న; వీరిరువురును సనకసనందనాదుల శాపముచేత రాక్షసులై విష్ణువుయొక్క నరసింహరూపముచేత నితఁడును, వరాహరూపముచేత నితనితమ్ముఁడు హిరణ్యా

త్తుఁడును సంహరింపఁబడిన జయవిజయు లనెడి వైకుంఠద్వారపాలకులు. ఈ నృసింహ వరాహావతారములు, ఆ దశావతారములలో మూఁడవ నాల్గవ యవతారములు.

అన్యచ్చ.—

శ్రీ. అవేమవ్యాపారాకలన మతురీస్పర్శమచిరాత్
అనున్మీలత్తంతు ప్రకరఘటనాయాస మసకృత్ ।
విషీదత్పాంచాలీ విపదపనయైక ప్రణయినః
పటానాం నిర్మాణం పతగపతికేతోఽవతు నః ॥ 27

అ. అసకృత్ = పలుమాఱును, విషీదత్ + పాంచాలీ + విపత్ + అపనయ + ఏక + ప్రణయినః= దుఃఖించుచున్న + ద్రౌపదియొక్క + ఆపత్తును + పోఁగొట్టుటయందు + ముఖ్యమైన + ప్రేమకలవాఁడైన, పతగపతికేతోః = గరుడధ్వజుఁడగు విష్ణువుయొక్క, అవేమ + వ్యాపార + ఆకలనం=దోనెయొక్క + పనితోడి + కూడికయేలేనిదియు, అ + తురీ + స్పర్శం=నాడెనంటుటయే + లేనిదియు, అ + ఉన్మీలత్ + తంతు + ప్రకర + ఘటనా + ఆయాసం=పైకెగిరెడి + నూలి + సమూహముతోడి + కూర్పునందు + శ్రమమే లేనిదియునైన, అచిరాత్ =త్వరతో, పటానాంనిర్మాణం = వస్త్రముల నిర్మాణము, నః=మమ్ములను, అవతు=రక్షించుఁగాక.

తా. నూలు, కండె, నాడె, దోనె, మొదలైన నేఁతసాధనములు లేకయే, దుశ్శాసనునివలన దుఃఖించుచుండెడి ద్రౌపదియాపత్తులను బోఁగొట్టుటకై నిఖిలాపన్నివారకుఁడై భక్తవత్సలుఁడై యా నారాయణమూర్తియైన శ్రీకృష్ణమూర్తి అతిత్వరగా నేయు నేఁత మమ్ములను గాపాడుఁగాత. (శిఖరిణీవృత్తము)

మఱియొకటియు.—

ఉ. నూలునునాడెకండెయును నూలుకొసంగొనుపల్లపన్నెయుం
మేలగులేఁకయుం బడుగుమేలిమిలేకయుఁ జల్వవల్వపాం

చాలికి నేసి యిచ్చు హరికిం జాతురి యేతఱిన్నైన నంగాని మ
మ్మేలినిగాచునంగాతం జెలికిన్ నుమ్మలిక మ్మఱిం గాచురీతిగాన్.

టి. నూలుకొనన్=ప్రయత్నింపంగా, చాతురి=అఘటితఘటనానిపుణత, ఉమ్మలికమ్ము+అఱన్=దుఃఖము+నశించునట్లు. (ఉత్ప్రేక్షాలంకారము.)

పాంచాలి = ద్రౌపది.—పాంచాలదేశపురాజయిన ద్రుపదరాజుకూంతురు, పాండవుల పెండ్లము. ఈమె పూర్వజన్మమున ఇంద్రసేన అను పేరితో మౌద్గల్య మహామునికి భార్యయైయుండెను. ఆమౌద్గల్యుండు తనకర్మాధీనమున కుష్ఠరోగి యైయుండియు, తనకు బహుకాలముగ పతిభక్తికలిగి పరిచర్యచేయుచున్న యీపతివ్రతె అని సంతోషించి, ఆమెను వరము వేండు మిచ్చెదనని యడుగంగా, ఆమె నాకుపతియైన మీయందె యపేక్షయె కాక వేఱేయపేక్షయు లేదనియు, మఱుచటిజన్మమున కాశిరాజుకూంతురై కన్యాత్వమలోనె శివునిగూర్చి బహు కాలము తపస్సుచేసి యతండు ప్రత్యక్షమైనపుడు తనకు పూర్వజన్మమునుండి కలిగియుండిన పతిభక్తిపాతివ్రత్యధర్మములనుబట్టి పతిపతియని యైదుపర్యాయ ములు వరమడుగంగా, అట్లేయని వరమీయంబడి, ఆతర్వాతిజన్మములో కృష్ణ అని పేరితోపుట్టి యాద్రౌపది పంచపాండవులకు భార్యయై ధర్మభీమార్జుననకుల సహదేవులకు వరుసగ ప్రతివంధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శతానీక శ్రుతసేనులు అను ఉపపాండవులను కనుకొనినయామె.

అపరంచ.—

మ. కాకశ్శోకం వ్యజహాదమితం, వృద్ధగృధ్రోఽప్యనేకాన్
లోకాన్ లేభే,కుశల మగమన్నిర్వివాదం నిషాదః।
రాజ్యం ప్రాప్తా కపినిశిచరౌ రాఘవత్వే మురారేః
పారేవాచాం జయతికరుణా పశ్య? పద్మాసఖస్య॥ 28

టి. మురారేః=విష్ణువుయొక్క, రాఘవత్వే=శ్రీ రామావతారమందు, కాకః=కాకి, అమితం=అధికమైన, శోకం=దుఃఖమును, వ్యజహాత్=విడిచిపెట్టె ను. వృద్ధగృధ్రః+అపి-ముసలిగ్రద్దయు,అనేకాన్,లోకాన్ = నానాలోక

ములను, లేభే=పొందెను. నిషాదః=బోయఁడు, నిర్విషాదం=నిర్దుఃఖమయిన, కుశలం=క్షేమమును, అగమత్=పొందెను. కపి, నిశిచరౌ=కోఁతి, దయ్యములు రెండును, రాజ్యం=రాజరికమును, ప్రాప్తౌ=పొందెను. పద్మాసఖస్య=లక్ష్మీప్రియుఁడైనయావిష్ణువుయొక్క, కరుణా=కృప, వాచాంపారే=వాచాతీతవిషయమందు, జయతి=సర్వోత్కృష్టము గానున్నది. పశ్య=చూడుము? (మందాక్రాంతావృత్తము.)

తా. ఆమహావిష్ణువు శ్రీరామావతారమున కాకాసురుఁడు తనచేతనె బ్రహ్మాస్త్రహతుఁడై నిత్యసుఖ మనుభవించునట్లును, జటాయువు రావణబాణహతుఁడై తనచేతనె సంస్కరింపఁబడి నిత్యానందమనుభవించునట్లును, గుహుఁడు తనయందలి భక్తిపారవశ్యముచేత నిత్యవిభూత్యానంద మనుభవించునట్లును, సుగ్రీవ విభీషణులును తనయందలి భక్తి పారవశ్యముననే పట్టాభిషిక్తులై సకలానందము లనుభవించునట్లును జేసినయతని దయాళుత్వ మిట్టిదని యెవరికిఁగాని వాక్రువ్వఁదగదుగదా!

మఱియునొకటి.—

ఉ. కాకము శోకముంగడవఁ, గద్దయ? యిద్దయ, చీఁకుగద్దయా
లోకములన్నియుంగడవ, గలోఁదమ ఖేదమమాని, మానితం
బౌ కుశలంబుబోయఁగన, గనద్దిర? తద్ధరి కోఁతిభూతముల్
సేకొనఁ బ్రాజ్యరాజ్య, మెటుసేసెనొ చూ? మ్మభిరామరాముఁడై.

టి. కద్దయ=కద్దు అయ్యా? ఇద్దయ=ఇట్టిదయ, తమఖేదమ = (కాకగృధ్రకిరాతులు) తమదుఃఖమే, అద్దిర=ఆహా! తద్ధరి=ఆహారి, కాకము=కాకాసురుఁడు-ఇంద్రపుత్రుఁడయిన జయంతుఁడు, గద్ద=జటాయువు-అనూరుపుత్రుఁడయిన పక్షిరాజు, బోయ=గుహుఁడు—శృంగిబేరమున కిరాతరాజు, కోఁతి=సుగ్రీవుఁడు కిష్కింధయందు వాలి సోదరుఁడైన వానరరాజు, భూతము=విభీషణుఁడు—లంకయందు రావణసహోదరుఁడయిన రాక్షసరాజు.

కాకాసురుడు.—వీఁడు గర్వముతో బుద్ధిహీనుఁడై సీతోరస్థలమును పొడిచి, ఒంటికంటిచూపుతో పడి పాఱిపోయినవాఁడు. వీఁడె దేవేంద్రునకు జ్యేష్ఠపుత్రుఁడై నలకూబరమన్మథులవలె సుందరుఁడని పేరందిన జయంతుఁడనువాఁడు.

జటాయువు=గృధ్రరాజు.—ఇతఁడు కశ్యపునిపౌత్రుఁడు, అనూరునిపుత్రుఁడు, పంచవటియందు రావణుఁడు సీతనెత్తుకొని పోవునపుడు అడ్డగించి వానిచే వధింపఁబడి శ్రీరాములచేతులారనె పంచసంస్కారములు చేయఁబడినవాఁడు.

కిరాతుఁడు.— గంగాతీరమున శృంగిబేరమను పురమునకు రాజు, ఇతఁడు గంగను పడవతో దాఁటించి శ్రీరామానుగ్రహమునకు పాత్రుఁడై పరమభక్తుఁడైన కిరాతరాజు.

సుగ్రీవుఁడు.—ఇతఁడు వానరరాజు, ఋక్షరజునికొమారుఁడు, ఈఋక్షరజుఁడు పార్వతీశాపముచేత పురుషులు స్త్రీలౌనట్టి కొలనిలో స్నానముచేసి స్త్రీయై సూర్యునివలన రేతస్సు గ్రీవమునపడి సుగ్రీవుఁడనుపేరితో పుట్టినవాఁడు.

విభీషణుఁడు.—రావణుని రెండవతమ్ముఁడు, ఇతఁడు సీతను శ్రీరామున కొప్పగించి శ్రేయోవంతుఁడవు కమ్మని బహువిధములఁ జెప్పియు, ఆరావణుఁడు వినక తన్నవమానించినందున; తా నా శ్రీరామునె శరణాగతిచేసి, అతని యభయప్రదానమునుగొని, రావణానంతరము లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుఁడై సప్తచిరంజీవులలో నొకఁడుగా నుండువాఁడు. (చిరంజీవులు—అశ్వత్థామా, బలీ, వ్యాసో, హనుమాంశ్చ, విభీషణః, కృపః, పరశురామశ్చ సప్తైతే చిరజీవినః.)

గ. తదేవం దేవపరిబృఢే దయాపయోనిధావపి ఉపన్యస్తం నైర్ఘృ
ణ్యం తవ తావదనైపుణ్యమపుణ్యఫలం బుద్ధేః పిశునయతి. 29

అ. తత్=కనుక, ఏవం=ఇట్లు, దయాపయోనిధౌ=దయాసముద్రుఁడయిన, దేవపరిబృఢే=సకలదేవప్రభువునందు, ఉపన్యస్తం = ఆరోపింపఁబడిన, నైర్ఘృణ్యం=నిర్దయత్వము, తవ=నీయొక్క, బుద్ధేః=బుద్ధికి, అపుణ్యఫలం= పుణ్యమునకు ఫలముకాని, అనైపుణ్యం=నిపుణత్వము లేమిని, పిశునయతి = సూచించుచున్నది.

తా. పరమదయాళువైన పరమపురుషునియందును దయాహీనతను చెప్పుట నీనేర్పులేనితనమునె తెలుపుచున్నది.

వ. కాఁబట్టి యిట్టి వాచామగోచరంబయిన దయను గడలి కరణింగలిగి వేలుపుల ప్రభువగు పరమపురుషుని విషయమున

సయితము నీనిర్ధరించు నిర్దయతావచన, మభాగ్యమునకు ఫలమయిన నీబుద్ధి సామర్థ్యము లేమికే సూచన మగుచున్నయది.

శృణుతావత్.—

శా. జీవానాం దృషదాదిమత్వ మయతాం స్వర్గాపవర్గాస్పదమ్
దేహం దత్తవతి శ్రియఃప్రియతమే నైవోపకారస్మృతిః।
దుఃఖే జాతుచి దాగతే స్వకలితా ద్దుష్కర్మణః పక్త్రిమా
న్నాథే హాంత? నిరాగసి వ్యసనిభి ర్నైర్ఘృణ్యమారోప్యతే॥

అ. దృషత్+ఆదిమత్వం=ఱాయి+ మొదలగునవి యగుటను, అయతాం=పొందుచున్న, జీవానాం=ఆత్మలకు, స్వర్గ+అపవర్గ + ఆస్పదం=స్వర్గమునకును + మోక్షమునకును + ఆధారమైన, దేహం=శరీరమును, దత్తవతి=ఇచ్చుచున్న, శ్రియఃప్రియతమే=లక్ష్మీపతియందు, ఉపకారస్మృతిః=ఉపకారముతలంచుట, నఏవ=లేనేలేదు. స్వ+కలితాత్=తనచేత + చేయఁబడిన, పక్త్రిమాత్=ఫలకారియగు, దుష్కర్మణః=దుష్కృత్యమువలన, దుఃఖే=దుఃఖము, జాతుచిత్=ఒకానొకప్పుడు, ఆగతేసతి=వచ్చినట్టులయిన, వ్యసనిభిః=ఆదుఃఖముగలవారిచేత, నిరాగసి=నిరపరాధుఁడైన, నాథే = ఆజగన్నాథునియందు, నైర్ఘృణ్యం=నిర్దయత, ఆరోప్యతే=ఆరోపింపఁబడుచున్నది. హాంత=అయ్యో?

తా. పాషాణపశ్వాది దేహధారులకుఁగూడ కర్మజ్ఞానములవలన స్వర్గమోక్షములిచ్చు నాజగదీశ్వరునియం దుపకారము తలంచకున్నను, తాము పడెడు దుఃఖకర్మలలో నాతనియందే లేనినిర్దయను తెచ్చి పెట్టుచున్నారే. అయ్యో?.

వినుమంతయును.—

ఉ. ఱాలుగ నప్పగాఁ బొడమి కీ అట్టొడిగట్టుడిప్రాణికోటికిన్
వాలుగ నర్హదేహ మపవర్గము స్వర్గము నిచ్చునచ్యుతున్
బోలఁగ నెన్నకున్నఁ దమకేపొందెడిదుఃఖముపట్ల నిట్లయే
జోలియులేనివానిపయిఁ జొప్పడఁ దప్పిదుమందురక్కటా ?

టి. హాలుఅప్పగాన్=అహల్యాది శిలారూపమునగ, వాలుగన్=అతిశయముగ, పోలఁగన్=చక్కఁగ, చొప్పడన్=స్పష్టముగ.

గ. హంత? జంతవః పామరాః స్వాపరాధం పరమకారుణికే పర
స్మిన్ బ్రహ్మణ్యధ్యస్యంతి. 31

అ. హంత=అయ్యో? పామరాః=నీచులైన, జంతవః=జంతువులు, స్వాపరాధం=తమయపరాధమును, పరమకారుణికే=అతిదయాళువైన, పరస్మిన్ బ్రహ్మణి=పరబ్రహ్మయందు, అధ్యస్యంతి=ఆరోపించుచున్నారు.

వ. అయ్యో? అట్లుపామరులు పరమకారుణికుఁడయిన పరబ్రహ్మమందుఁ దమతమయపరాధము లధ్యవసించుచున్నారలు.

తథాహి.—

శా. క్లేశత్యాగకృతేఽర్పితేన కరణవ్యూహేన దేహేనచ
స్వానర్థం బత? జంతురార్జయతిచేన్మంతుర్నియంతుః కుతః।
శస్త్రే శత్రుజయాయ నైజగురుణా దత్తేఽథతేనైవచేత్
పుత్రోహంతి నిజంవపుః కథయరే తత్రాపరాధీతుకః? 32

అ. క్లేశ+త్యాగకృతే=కష్టములను+విడుచుటకొఱకై, అర్పితేన=ఇయ్యఁబడిన, కరణ+వ్యూహేన=(చక్షురాది) సాధనములయొక్క+సమూహము చేతను, దేహేనచ=దేహముచేతను, జంతుః=జీవుఁడు, బత=అయ్యో! స్వ+అనర్థం=తనకీ+చెఱుపును, ఆర్జయతిచేత్=సంపాదించుకొనుచున్నాఁడేని, నియంతుః=నియామకుఁడైన ఆసర్వేశ్వరునికి, మంతుః=అపరాధము, కుతః=ఎందువలన కలుగుచున్నది? శస్త్రే=ఆయుధము, శత్రు+జయాయ=శత్రువులను+జయించుకొఱకై, నైజగురుణా=తనతండ్రిచేత, దత్తేసతి=ఈయఁబడినదైనయెడల, అథ=ఆవెనక్క, తేన+ఏవ=ఆయాయుధముచేతనే, పుత్రః=కుమారుఁడు, నిజం+వపుః=తనదైన+దేహమును, హంతిచేత్=కొట్టుచున్నాఁడేని, రే=అరే? తత్ర=వారిలో, అపరాధీతు=అపరాధముకలవాఁడో, కః=ఎవఁడు? కథయ=చెప్పుమ?

తా. శత్రువులను జయించుటకై తండ్రియిచ్చిన యాయుధముతో కొడుకు తానే తనదేహము నే కొట్టుకొనునట్లు; సర్వకష్టములను తొలఁగించుకొనుటకై సర్వేంద్రియములతో నీదేహము నాసర్వేశ్వరుఁ డీజంతుజాలమున కీయఁగా, అదియది దానిదానిచేత తనతనకే యనర్థమునుకూడ తెచ్చుకొనుచున్నదే? అది దానిదానితప్పా? ఆయిచ్చిన సర్వేశ్వరునితప్పా?

అట్లేకద?.—

చ. కరణకళేబరంబు లిటు కష్టము నష్టము కాఁగనీఁగఁ, దాఁ
గరమవె కొంచుఁ గ్రించుకడ కష్టమునిష్టముగాఁగ రేఁగ, నీ
శ్వరునిదెతప్పు? తండ్రియరి వైవనపుత్రునకియ్యనయ్యసిన్
శిరమునెదూసి వ్రేసికొనఁ జెప్పమి? యొప్పమియే నిదానురా?

టి. కరము=మిక్కిలి, అవె=ఆకరణకళేబరములనె, క్రించు = నీచుఁడు, అరిన్=శత్రువును, వైవన్ అ=వ్రేయుటకే, అయ్యసిన్=అఖడ్గముచేత, ఒప్పమి=అనిష్టము-దోషము. (దృష్టాంతాలంకారము.)

కిం బహునా.—

శా. శాస్త్రంభూరి నిజస్వరూపమతయే స్వారాధనార్థం వపుః
స్వధ్యానాయ మనశ్చ బుద్ధి మనఘాం లబ్ధుంచ తీర్థాదికమ్।
తత్త్వాన్యప్యుపదేష్టు ముత్తమగురూన్ దత్త్వాఽనుగృహ్ణాతినః
సంసారే తదపి భ్రమేమ యది కిం కుర్వీత సర్వేశ్వరః॥ 33

అ. సర్వేశ్వరః = జగదీశ్వరుఁడు, నిజ+స్వరూప+మతయే=తన+స్వరూపమందు+జ్ఞానమునకై, భూరి=విశేషమైన, శాస్త్రం=శారీరసూత్రాదిశాస్త్రమును; స్వ+ఆరాధనార్థం=తన్ను+ఆరాధించుటకై, వపుః=శరీరమును; స్వ+ధ్యానాయ=తన్ను+ధ్యానించుటకై, మనఃచ = మనస్సును, తీర్థాదికంచ=తీర్థాదులను, లబ్ధుం=లభించుటకై, అనఘాం=నిర్దోషమైన, శుద్ధిం=పరిశుద్ధిని; తత్త్వాని+అపి = ఉపనిషదాది తత్త్వములనుకూడ, ఉపదేష్టుం=ఉపదేశించుటకై, ఉత్తమగురూన్=గురుశ్రేష్ఠులను; దత్త్వా=ఇ

చ్చి, నః=మనలను, అనుగృహ్ణాతి = అనుగ్రహించుచున్నాఁడు. తత్ అపి=అది ట్లుండియు, సంసారే=సంసారములో, భ్రమేమయది=తిరుగులాడుచుంటిమేని, సర్వేశ్వరః=ఆసర్వేశ్వరుఁడు, కింకుర్వీత=ఏమిచేయును?

తా. సర్వేశ్వరుఁడు మనకు స్వస్వరూప పరస్వరూపములను తెలిసికొనుట కై శారీరశాస్త్రాదులును, తన్నారాధించుకొనుచు పరిచర్యాపరుఁడై యుండుటకై యీపాంచభౌతికశరీరమును, తన్ను ధ్యానించి యానందించుకొనుటకై అంతరింద్రియమును, సకలతీర్థాదులు లభించుటకై తాత్కాలిక సాత్త్విక శుద్ధివిశేషమును, సకలోపనిషదాది తత్త్వవిశేషముల నుపదేశించుటకై యాచార్యులనుఁ అనుగ్రహించి యుండఁగా; మన మాపూర్వకృతకర్మానుసారముగా ఇట్లు సంసారసముద్రములోపడి చెడుచుంటిమేని; ఆజగదీశ్వరుఁ డేమిచేయఁగలఁడు.

విశేషము (చెప్ప)నేల?

మ. తనరూపుఁ దెలియఁ దనుఁ గొలువఁ, దఁ ధ్యానింపఁ,దీర్థా
దులిం । పున సేవింపఁ, బరత్వతత్త్వములపోల్పుఁ దెల్ప; నా
శాస్త్రముఁ । దనువుఁ, జిత్తము, సత్త్వశుద్ధియు, గురుఁ,దా
మోదరుం డిచ్చియుఁ । దనుఁగా సంసృతిఁ జిక్కి స్రుక్కి
నుడియఁ దా నేమిచేయుఁ జనున్.

టి. తీర్థాదులు=దివ్యతీర్థ దివ్యదేశాదులను, పరత్వతత్త్వముల పొల్పుఁ = భగవత్పరత్వతత్త్వాదులవై భవమును,సంసృతిఁ =సంసారములో,(క్రమాలంకారము.)

భూలోకవర్ణనము.

(ఇది-పదునాలుగులోకములం దూర్ధ్వలోకము లేడింటిలో మొదటిదియు, అధోలోకము లేడింటికి పైదియు, సప్తసముద్రములకు నడిమిదియు, సకలవిధ లోహరత్న నదీనదపర్వతాదుల కాస్థానమును, సకల భగవదవతార భగవద్విగ్రహాదుల కాస్థానమునైన మానవలోకము.)

గ. (ఇతి పరిక్రామఁ కించిదుత్తర ముపసృత్యాధస్తా దవలోక్య
చ) సఖే! సకలపురుషార్థ సాధనానుష్ఠాన సాధనభూతం తా
వదవలోకయ భూలోకమ్.

అ. (ఇతి=ఇట్లని, పరిక్రామన్ =(విమానమును) నడుపుచు, కించిత్ + ఉత్తరం= కొంచెము+ఉత్తరముగ, ఉపసృత్య=జరిగి, అధస్తాత్ చ= క్రిందుగాను, అవలోక్య=చూచి,) సఖే= ఓస్నేహితుఁడా! సకలపురుషార్థ+సాధన+అనుష్ఠాన+స్థానభూతం=సమస్తపురుషార్థములకును+సాధనములైన క్రియలయొక్క+అనుష్ఠించుటలకు+ఆధారభూతమైన, భూలోకం తావత్ = భూలోకమును, అవలోకయ=చూడుము ?

వ. (జగత్సంహృతిప్రభృతియగు సర్వముఁ గర్త్రాధీనముగాని, భగవానుని కార్యము కాదు. కావున, నతనికి లేశమైనను గరుణాహీనత గలుగదని వాక్రుచ్చి)(విమానంబు వోనిచ్చుచుం గొంచె మదీచికిం జనుదెంచి, దిగువ నవలోకించి), సఖా? సకల పురుషార్థసాధనంబైన యీభూలోకంబు నాలోకింపుము?

టి. పురుషార్థములు—ధర్మ, అర్థ, కామ, మోక్షచతుష్టయము.

భువమవలోక్య.

శా. స్వర్గౌకోభిరధోనివాసిపురుషారబ్ధాతిశుద్ధాధ్వర
స్వాహాకారవషట్క్రియోత్థ మమృతం స్వాదీయ ఆదీయతే।
ఆమ్నాయప్రవణై రలంకృతిజుషేఽనుష్యైర్మనుష్యైశ్శుభై
ర్దివ్యక్షేత్రసరిత్పవిత్రవపుషే దేవ్యై పృథివ్యై నమః॥ 35

అ. స్వర్గ+ఓకోభిః = స్వర్గమే+వాసస్థానముగాఁగల దేవతలచేత, అధోనివాసి+పురుష+ఆరబ్ధ+అతిశుద్ధ+అధ్వర+స్వాహాకార వషట్క్రియా+ఉత్థం= ఈభూలోకవాసులైన+పురుషులచేత+ప్రారంభింపఁబడినవై+అతిపరిశుద్ధములైన+యజ్ఞములయందలి + స్వాహాకారవషట్కారములతో+ఎత్తినటువంటిదైన, స్వాదీయః=రుచ్యమైన, అమృతం = హవ్యము, ఆదీయతే=తీసికొనఁబడుచున్నదో, ఆమ్నాయ+ప్రవణైః = వేదములందు+ప్రావణ్యముగలవారై, శుభైః=పవిత్రులైన, మనుష్యైః=మనుష్యులచేత, అలంకృతిజుషే=అలంకారమును పొందునదియు, దివ్యక్షేత్ర+సరిత్+పవిత్ర+వపుషే=దివ్యక్షేత్ర

ములచేతను + దివ్యనదులచేతను+పరిశుద్ధమైన + శరీరముగలదియునైన, అము ష్యై=అట్టి ఈ, పృథివ్యై దేవ్యై=భూదేవికొఱకు, నమః=నమస్కారము.

తా. దేవతలకు హవ్యములు నివేదించుటకై యజమానాపచారములేక స్వాహాకారవషట్కారములతోడి యాగములు చేయుచు, వేదవిహితములైన సదాచారము లాచరించుచుండు యాజ్ఞికాదులును, బదరికాశ్రమ నైమిశారణ్యాది దివ్యక్షేత్రములును, భాగీరథీ సరస్వత్యాది దివ్యతీర్థములును తనకు శరీరాలంకారములుగాఁ గలిగి ప్రకాశించుచుండు నీభూదేవికి నమస్కారము.

భూమినిగని:— శార్దూలయుగ్మకము.

శా. ద్యోలోకం బనునూర్ధ్వలోకమున విద్యోతస్థితు ల్దేవతల్
భూలోకం బనునీదులోకమునను ద్భూతు ల్నరు ల్యాగముల్
వాలాయంబుగఁ జేయ, నాయమృతముల్ స్వాహావషట్కా-
రముల్, సాలాఁవీను లవిందు సేయఁగొనుటల్ సద్వేదవిద్యాళు,ల
ట్లోలిన్ వేదవిదాళులున్, మఱియ నేకోద్యన్మహాక్షేత్రముల్
కూలోన్మాలములోనదుల్ మఱియుఁ బేర్కొఁజాలు పుణ్యాటవుల్
హాళిన్ గ్రాలుటచేతఁ బూతయగుదా హా! భూతధాత్రీ! జోహా
రే! లీలాశుభగాత్రి! ధాత్రి! యిదెనీ కీనీకు సాటెవ్వరే?

టి. ద్యోలోకము=స్వర్గలోకము, వాలాయము = మిక్కిలి, అమృతము= హవిర్భాగము, ఓలిన్=వరుసగా, వేదవిత్+ఆళులు = వేదవేత్తల+సమూహములు, ఉద్యత్ = అతిశయించునట్టి, కూల+ఉన్మాలములు=గట్టును+మీఱిపాఱునట్టివి, హాళిన్=సంతోషముతో, పూత=పవిత్రమైనది, భూతధాత్రీ=సకలభూతములను ధరించుదానా? స్వాహాకారవషట్కారములు = దేవహవిర్దాన అగ్నిహవిర్దానములు.

కృశానుః—

గ. ననుసఖే! నాకగతోఽపిభవాన్ నమధ్యమలోకం నమస్కర్తుమర్హతి.

అ. నను=మంచిది; సఖే=సఖుఁడా! భవాన్ = నీవు, నాకగతః+అపి= స్వర్గలోకమందుండువాఁడవు+అయ్యును, మధ్యమలోకం = త్రిలోకములలో మధ్యలోకమైన భూలోకమును, నమస్కర్తుం = నమస్కరించుటకు, న+అర్హతి = తగవు

కృశానుఁడు.—

వ. సురేసఖా ! నీ వూర్ధ్వలోకమునందుండి యీ నడిలోకమును నమస్కరింపఁ దగియుండినాఁడవు కావు.

తథాహి.—

హ. జననమరణ క్వాధివ్యాధిప్రభేదశుభేతరా
కలనమలినాలోకా శ్శోకాతురాశ్చ భువంగతాః।
తదిహ మదిభిః క్షుద్రై శ్ఛిద్రైకమార్గణతత్పరైః
ప్రభుభిరుదితక్షుత్యై ర్యక్షిత్యై బుధస్స్పృహయేతకః॥ 37

అ. లోకాః=జనులు, భువం=ఈభూమిని, గతాః= పొందియుండువారై, జనన+మరణ+క్వాధి+వ్యాధిప్రభేద+శుభేతర+ఆకలన+మలినాః= జన్మముతోను+మరణముతోను +సంతాపములయు+రోగభేదములయు+అశుభములయు+సంబంధముచేత+అపరిశుద్ధులై, శోక+ఆతురాః+చ=దుఃఖముచేత+పీడితులును (అగుచున్నారు). తత్ = కనుక, ఇహ=ఇక్కడ, బుధః= జ్ఞానియైనవాఁడు, కః=ఎవఁడు, ఛిద్ర+ఏక+మార్గణ+తత్పరైః=దోషములను+ముఖ్యముగా+వెదుకుటయందు+ఆసక్తులును, క్షుద్రైః = నీచులును, మదిభిః=అహంకారులునైన, ప్రభుభిః=ప్రభువులచేత, ఉదిత+క్షుత్యై=పుట్టిన హానికలదియైన, క్షిత్యై=ఈభూమికొఱకు, స్పృహయేత = కోరును ? (హరిణీవృత్తము. ఛేకానుప్రాసము.)

తా. జను లీభూలోకమునఁ బుట్టియుఁ జచ్చువా రగుటయేకాక, వ్యాధిమొదలైనవానివలని దుఃఖముచే పీడింపఁబడుచుండియు; పరులదోషములనే వెదుకుచు, అహంకారపడుచు, క్రొవ్వుపట్టియుండు నిట్టినీచప్రభువులవలన హాని

పొందుచుండునట్టి యీభూమికిఁ గాను, మనస్వర్గలోకములో జ్ఞానము కల వాఁడు దేవాఁడు తలంచుచున్న వాఁడు ?

అటులేకదా?

మ. జననంబుల్ మరణంబు తాపమురుజల్ చక్రంబునంబోలెఁద్రి
ప్పను ద్రిప్పన్ భువిఁ ద్రిప్పలన్ బడిజడుల్ ప్రాపింతురెంతేవగల్
కని, యేప్రాజ్ఞుఁడు క్షోణిదీనిమదిలోఁ గాంక్షించుఁ? ప్రత్యక్షులై
చెనఁటుల్ మత్తులుహీనచిత్తులు ప్రభుల్ క్షీణింపఁ జేయన్ క్షితిన్.

టి. రుజలు=రోగములు, జడులు=అజ్ఞులు, వగలు=దుఃఖములు, ప్రాపింతురు=పొందుదురు, ప్రాజ్ఞుఁడు=ప్రజ్ఞావంతుఁడు, క్షోణిన్=భూమిని, కాంక్షించున్=కోరును, క్షితిన్=భూమిని.

కించ.—

మం. బాలత్వేవా తరుణిమనివా ప్రాయశో వార్ధకేవా
మృత్వామర్త్యాబత? యమభటైర్మథ్యమానావ్యథంతే।
శ్రేయస్తేషా మమితవిపదాం జీవతాం వా కిమాస్తే?
కస్మిన్ గ్రామే పున రనడుహాం కర్షణక్లేశహానిః॥   38

అ. ప్రాయశః=బహుగా, బాలత్వేవా = పసితనమునఁగాని, తరుణిమని వా=యౌవనమునఁగాని, వార్ధకేవా=ముసలితనమునఁగాని, మర్త్యాః=మనుష్యులు, మృత్వా=చచ్చి, బత=అయ్యో? యమభటైః=యమదూతలచేత, మథ్యమానాః=బాధింపఁబడుచుండువారై, వ్యథంతే=దుఃఖపడుచున్నారు. తేషాం=అట్టి, అమిత+విపదాం=అధికమైన+ఆపత్తులుగలవారై, జీవతాంవా=జీవించువారికైన, శ్రేయః=శ్రేయస్సు, ఆస్తే+కిం=ఉన్నదా? అనడుహాం=ఎద్దులకు, పునః=మఱలమఱల, కర్షణ+క్లేశ+హానిః=దున్నుటయందలి+కష్టముయొక్క+విడుదల, కస్మిన్ గ్రామే=ఏగ్రామమందు, అస్తి=ఉన్నది? (మందాక్రాంతావృత్తము.)

తా. ఎద్దులకు ఎప్పుడు దున్నెడుకష్టము కలిగియుండినను, ఒకప్పుడైన వానికాకష్టము విడుదలయే లేకుండునట్లు, ఎప్పుడో ఒకవేళ చచ్చి, యమదూతల

చేత బాధపడువారికి వారిజీవితకాలములో వా రాపద లనుభవించునప్పుడైన, కొంచెము క్షేమమైనఁ గలుగుటలేదుగదా? (అలం-దృష్టాంతము.)-

మఱియు.—

తే. బాల్యమం దైన నెందైనఁ బ్రజలుఁ జచ్చి
జనునిబారిఁ బ్రతికి విపత్సమితిబారిఁ
బడియెదరుగాని, శ్రేయంబుఁ బడయుటరిది:
దుక్కి యెద్దులకష్టంబుఁ దొలఁగుటరిదె.

టి. విపత్ + సమితి + బారిన్ = ఆపత్తుల + సమూహముయొక్క + ఉపద్రవములో.

విశ్వావసుః.—

గ. సత్యమేవ తథాపి సఖే! మహాశ్రయం మానుషజన్మమాదుదుషః॥ 39

అ. సత్యం + ఏవ = యథార్థమే, తథా + అపి = అట్లైనను, సఖే = ఓస్నేహితుఁడా! మహీ + ఆశ్రయం = భూమియే + స్థానముగాఁగల, మానుష + జన్మ = మనుష్యుల + జన్మమును, మా + దుదుషః = దూషింపకుము.

విశ్వావసువు.—

వ. నిజమేయైన, ఓయిసఖా! ఈయవనియే స్థానమైన యీమానుషజన్మమును దూషింపకుము!

స్ర. రామః క్షేమస్య దాతా భువి నను మనుజో రావణస్య ప్రహర్తా
తత్రాతః కిం న మర్త్యస్త్రిదశకులపతే ర్దైత్యయుద్ధే సహాయః।
కృష్ణో వృష్ణో మదం యోఽహరత నరతయా న శ్రుతః కిం త్వయాఽసౌ। కేవా దేవాః ప్రభావాత్స్వయమతిశయితా మానవా ద్దానవా వా॥ 40

అ. భువి = ఈభూమియందు, రావణస్య = రావణాసురునకు, ప్రహర్తా = సంహారకుఁడైన, రామః = శ్రీరాముఁడు, క్షేమస్య = క్షేమమునకు, దాతా = సంధాయ

కుఁడైన, మనుజః+నను=మనుష్యుఁడు కాదా ? తత్+తాతః=ఆరాముని+తండ్రి, త్రిదశ+కుల+పతేః=దేవతల+సమూహమునకు+ప్రభువయిన యింద్రునకు, దైత్య+యుద్ధే=రాక్షసులతోడి + యుద్ధమందు, సహాయః=సహాయుఁడు, న+కిం=కాఁడా? యః=ఎతఁడు, నరతయా=మనుష్యత్వముతో, వృష్ణః=దేవేంద్రునియొక్క, మదం=గర్వమును,అహరత్=హరించెనో? అసౌ=అట్టియీ, కృష్ణః=శ్రీకృష్ణుఁడు, త్వయా=నీచేత, శ్రుతః=వినఁబడినవాఁడు, న+కిం=కాఁడా? దేవాః + వా=దేవతలుగాని,దానవాః వా=దానవులుగాని, స్వయం=తామే, ప్రభావాత్ =ప్రభావమువలన, మానవాత్ =మానవునికంటె, అతిశయితాః=అతిశయించినవారు, కే=ఎవరు? (స్రగ్ధరావృత్తము.)

తా. లోకకంటకుఁడైన రావణాసురునిసంహరించి సర్వత్ర క్షేమము నిచ్చుచుండిన యా శ్రీరాముఁడుగాని, అతనితండ్రియై రాక్షసులయుద్ధమం దింద్రాదులకు సహాయుఁడై యుండిన దశరథుఁడుగాని, గోవర్ధనోద్ధరణాదులచేత ఆయింద్రునే గర్వమణఁచిన యా శ్రీకృష్ణుఁడుగాని మనుష్యులుకారా? ఈమనుష్యులకంటె ఆదేవతలుగాని, ఆదానవులుగాని తాముగానే ప్రభావాతిశయులు ఎవరు? (ఆరామకృష్ణాదులు భగవదవతారు లగుటచేత అట్టివారేమైనను తక్కినవా రట్టివారున్నారా? అనుకొందురని తోఁచి యిట్లుచెప్పెను.)

కించ.—

శా. మాన్ధాతా చ భగీరథశ్చ సగరో మాన్యః కకుత్స్థో రఘుః
పూరుస్సోఽపిపురూరవా స్సచశిబిః పుణ్యశ్చ రుక్మాఙ్గదః।
వైదేహో నహుషశ్చ హైహయపతి ర్వేనో యయాతి ర్నలః
పార్థ శ్చేతి నృపాః ప్రశస్తయశసః ప్రాదుర్బభూవుర్న కిమ్॥ 41

అ. మాంధాతా చ=మాన్ధాతృచక్రవర్తియు, భగీరథః చ=భగీరథ మహారాజును,సగరః=సగరచక్రవర్తియు,మాన్యః=పూజ్యుఁడైన, కకుత్స్థః=కకుత్స్థమహారాజును, రఘుః=రఘుమహారాజును, పూరుః=పూరుఁడనురాజును, సః+అపి+పురూరవాః=ఆపురూరవశ్చక్రవర్తియు, సచశిబిః=ఆశిబిచక్రవర్తియును,పుణ్యశ్చరుక్మాంగదః=పవిత్రుఁడైన రుక్మాంగద మహారాజును,వైదేహః=విదేహదేశపు

రాజైన జనకమహారాజును, నహుషశ్చ=నహుషమహారాజును, హైహయప
తిః=హైహయమహారాజును, వీరః=వీరుఁడైన, యయాతిః=యయాతిమహారా
జును, నలః=నలమహారాజును, పార్థశ్చ=పృథాపుత్రుఁడైన ధర్మరాజును, ఇతి=
అని, నృపాః=రాజులు, ప్రశస్తయశసః=ప్రసిద్ధమైన కీర్తిగలవారుగా, ప్రాదు
ర్బభూవుః=ప్రాదుర్భవించిరి, న+కిం=కారా?

మఱియు.—

సీ. రాముఁడు శ్రేయోభి । రాముఁడు భువనిరా
వణవిరాముఁడు కాఁడొ । మనుజుఁ డిట్లు
అతనితండ్రి దశర । థాధిపుఁ డింద్రుని,
కని సహాయుఁడు కాఁడొ । మనుజుఁ డిట్లు
ఆయింద్రు మదమఱ । నాయద్రిదియెత్తిన
చినికృష్ణుఁడును గాఁడొ । మనుజుఁ డిట్లు,
దేవతలా పూర్వ । దేవత లీమాన,
పులకంబె మహిమోద్భ । వులె తమంత?
తే. రఘు సగర పూరు శిబి పురూ । రవసులు మఱి
జనక కన కాంగద భగీర । థ నహుష నల
ధర్మరాజులు రాజు లీ । ధరను మనుజు
లుజ్జ్వలత్కీర్తి విస్ఫూర్తి । నుండ లేదె.

టి. ఇంద్రునికని సహాయుఁడు—ఇంద్రునికిన్ + అనిన్+సహాయుఁడు =
దేవేంద్రునికి యుద్ధములో సహాయుఁడు, మహిమ+ఉద్భవులు=ప్రభావముతోడి
+జన్మముకలవారు, ఉజ్వలత్+కీర్తి+విస్ఫూర్తిన్ = ప్రకాశించు+కీర్తి
యొక్క+ప్రకాశముతో.

శ్రీరాముఁడు—ఈయన సూర్యవంశమున దశరథునిపుత్రుఁడు, అరణ్యము
నకుపోమ్మన్న తండ్రివాక్యపరిపాలనమే కారణముగాఁజేసికొని రావణాది
దుష్టులను శిక్షించి విభీషణాదిశిష్టులను రక్షించిన మహావిష్ణువు.

దశరథుఁడు—అజమహారాజుపుత్రుఁడు, శ్రీరాములతండ్రి, ఇతఁడు ఇంద్రునకు సహాయముగ పోయి శంబరాదులను జయించినమహారాజు.

శ్రీకృష్ణుఁడు—ఈయన యదువంశమున వసుదేవునిపుత్రుఁడు, పాండవకౌరవులకు సంధి చేయునపుడు విశ్వరూపమును జూపి అర్జునునకు పరమయోగశాస్త్రము నుపదేశించిన నారాయణుఁడు.

మాంధాత—ఇతఁడు ఇక్ష్వాకుమహారాజువంశస్థులలో మహాకీర్తి చెందిన చక్రవర్తి, యువనాశ్వునికొడుకు, బిందుమతి పెనిమిటి, అంబరీష పురుకుత్స ముచికుందులతండ్రి.

భగీరథుఁడు—సూర్యవంశమున నే దిలీపునిపుత్రుఁడు, దేవగంగను భూలోకముగుండ పాతాళలోకమునకు గొనిపోయి తనపితామహులైన సగరపుత్రులను పవిత్రపఱచిన చక్రవర్తి.

సగరుఁడు—సూర్యవంశమున నే బాహుకునికుమారుఁడు, షట్చక్రవర్తులలో నొకచక్రవర్తి.

కకుత్స్థుఁడు—(కకుత్ + స్థుఁడు = మూఁపురముమీఁద + ఉండువాఁడు) సూర్యవంశమున నే ఇక్ష్వాకుమహారాజుపౌత్రుఁడు, వికుక్షిరాజుపుత్రుఁడు, ఇతఁడు విష్ణువనుమతంబున వృషభరూపుఁడైన దేవేంద్రునిమూఁపురము నెక్కికొని రాక్షసులతో యుద్ధము చేసి యీ పేరుగలవాఁడయ్యెను.

రఘువు—సూర్యవంశమున నే దీర్ఘబాహునికొడుకు, అజమహారాజుతండ్రి.

పూరువు—యయాతి శర్మిష్ఠలపుత్రుఁడు, అన్నలు శాపముచేత రాజ్యార్హులుకాకుండ తానే రాజ్యార్హుఁడై యుండినరాజు.

పురూరవుఁడు—బుధునిపుత్రుఁడు, ఇతఁడు ప్రతిష్ఠానపురమున చక్రవర్తిగా రాజ్యపరిపాలన చేయుచు తనచేయుయజ్ఞమందు మంత్రమూలముగ ఆహవనీయాది రూపమునపుట్టిన జాతవేదాగ్ని చేత తాను పుణ్యలోకప్రాప్తుఁడయినవాఁడు.

శిబి—ఉశీనరునిపుత్రుఁడు, ఇతఁడు పావురముగా పాఱివచ్చినయగ్నిని డేగఁగా నెగిరివచ్చినయింద్రుని కీయక తనతొడమాంసము నే కోసియిచ్చినచక్రవర్తి.

రుక్మాంగదుఁడు— విదిశాపట్టణమునకు మహారాజు, సంధ్యావళి పెనిమిటి, ధర్మాంగదునితండ్రి; ఇతఁడు ఉత్తమమయిన యేకాదశీవ్రతము నాచరించిన పరమభాగవతోత్తముఁడు.

జనకుఁడు— విదేహదేశమున మిథిలాపట్టణపుచక్రవర్తి, సీతాదేవితండ్రి, ఇతఁడు సంసారమును వదలకయే ముక్తి చెందిన మహాజ్ఞాని.

నహుషుఁడు— పురూరవునిపౌత్రుఁడు, ఆయువుపుత్రుఁడు; ఇతఁడు ఇంద్రునికి సహాయముగా కొంతకాలము స్వర్గలోకమున రాజ్యపరిపాలన చేయుచుండినవాఁడు.

హైహయుఁడు—నర్మదాతీరమున కార్తవీర్యార్జునుఁ డేలుచుండిన హైహయము అనుదేశము నేలుచుండినవాఁడు.

యయాతి—నహుషునకును ప్రియంవదకును పుత్రుఁడు, దేవయానివలన యదుతుర్వసువులను; శర్మిష్ఠవలన అనువును, పూరువును ద్రుహ్యునిం గన్నతండ్రి; ఇతఁడు మహాప్రఖ్యాతితో రాజ్యము చేయుచుండినవాఁడు.

నలుఁడు—నిషధదేశపుచక్రవర్తి, వీరసేనునికొడుకు, దమయంతి పెనిమిటి, ఇంద్రసేనునితండ్రి ఇతఁడు తానుచేయుయజ్ఞములందు ఇంద్రుఁ డితరులకన్న ఆ లేక తానేహవిర్భాగములుకొనునట్లును, అగ్నికట్టెలులేకయే గడ్డిపఱక లోకన్నసారి విసరినంతనే జ్వలించునట్లును, యముఁడు తద్ధర్మములందె బుద్ధినిలుపునట్లును, వరుణుఁడు కొంతజలమే వాడనువాడను ఎంతో యుబికివచ్చునట్లును, కుబేరుఁడు కొంచెపుధనమునైనను మించ సెలవు చేయను జేయను మిగుల మించిపోవునట్లును వరములు పొంది సత్యము తప్పక నడుచుకొనుచుండినరాజు.

ధర్మరాజు—పాండురాజుపుత్రుఁడు, పంచపాండవులలో మొదటివాఁడు, తల్లి కుంతి, ఈమెకు పృథ అనియు పేరు,కనుక నే యీపృథకు పుట్టినవారు పార్థులనియుం చెప్పఁబడుదురు. అయినను అర్జునునకుమాత్రము పార్థుఁడని రూఢనామమయ్యె.ఇతఁడు సభలో సతినైనను శత్రువుల కొప్పగించి నియమముతప్పక సత్యసంధుఁడనియు,ఎవరినిఁగాని యెదిరింపక అజాతశత్రువనియు పేరొందినవాఁడు.

కృశానుః - సార్థాంగీకారమ్.—

ఉ. కామం జనాః కేఽపి గుణాభిరామాః
క్షమాతలే సంతు యుగాన్తరేషు।
కలౌ యుగేఽస్మిన్ గుణలేశవన్ధ్యాః
సర్వేఽపి ఖర్వేతరదోషభాజః॥ 42

అ. కామం=తఱుచుగా, గుణ+అభిరామాః= సుగుణముల చేత+మనోహరులైన, జనాః=జనులు, క్షమాతలే=భూమియందు, యుగ+అంతరేషు=వేఱువేఱు యుగములందు, కేఅపి=కొందఱును, సంతు = ఉందురుగాక. అస్మిన్=ఈ, కలౌయుగే=కలియుగమందు, సర్వేఅపి=అందఱును, గుణలేశ+వంధ్యాః = లేశగుణమాత్రముతోఁగూడ+గొడ్డుపడినవారును, ఖర్వేతర+దోష+భాజః =విశేషములైన + దోషములనే + పొందియుండువారును(అగుచున్నారు).

తా. ఈలోకములో అట్టిమాంధాత్రాదులు ఆయుగములలో అట్టి సుగుణములు కలవారుగా నుండినను; ఈకలియుగములో అందఱును లేశమైనను సుగుణములేక, సకలదోషములే కలవారై యుండువారు. (ఉపజాతివృత్తము).

కృశానుఁ డర్థాంగీకారముతో.—

క. గుణముల నభిరాములు నిల
గణుతింపఁగఁ బెక్కురుండ్రు కాలాంతరమం
దణువుం గుణముండని జన
గణమే దోషముననుండుఁ గలికాలమునన్.

టి. అభిరాములు=మనోహరులు, ఇలన్=భూమిలో, కాలాంతరమందు=వేఱుకాలములో-పూర్వకాలములో.

కించ.—

వ. మందేతరస్మరమలీమసమానసానామ్
మన్యుస్పృహోదురభిమానమదాస్పదానామ్।

కృశానుః-సాఙ్గీకారమ్.—

ఉ. కామం జనాః కేఽపి గుణాభిరామాః
క్షమాతలే సంతు యుగాన్తరేషు ।
కలౌ యుగేఽస్మిన్ గుణలేశవన్ధ్యాః
సర్వేఽపి ఖర్వేతరదోషభాజః॥ 42

అ. కామం=తఱుచుగా, గుణ+అభిరామాః=సుగుణములచేత+మనోహరులైన, జనాః=జనులు, క్షమాతలే=భూమియందు, యుగ+అంతరేషు=వేఱువేఱు యుగములందు, కేఅపి=కొందఱును, సంతు = ఉందురుగాక. అస్మిన్=ఈ, కలౌయుగే=కలియుగమందు, సర్వేఅపి=అందఱును, గుణలేశ+వన్ధ్యాః = లేశగుణమాత్రముతోఁగూడ+గొడ్డుపడినవారును, ఖర్వేతర+దోష+భాజః =విశేషములైన + దోషములనే + పొందియుండువారును(అగుచున్నారు).

తా. ఈలోకములో అట్టిమాంధాతాదులు ఆయుగములలో అట్టి సుగుణములు కలవారుగా నుండినను; ఈకలియుగములో అందఱును లేశమైనను సుగుణము లేక, సకలదోషములే కలవారై యుండువారు. (ఉపజాతివృత్తము).

కృశానుఁ డఙ్గీకారముతో.—

క. గుణముల నభిరాములు నిల
గణుతింపఁగఁ బెక్కురుండ్రు కాలాంతరమం
దణువుం గుణముండని జన
గణమే దోషముననుండుఁ గలికాలమునన్.

టి. అభిరాములు=మనోహరులు, ఇలన్=భూమిలో, కాలాంతరమందు= వేఱుకాలములో-పూర్వకాలములో.

కించ.—

వ. మందేతరస్మరమలీమసమానసానామ్
మన్యేస్పృహోదురభిమానమదాస్పదానామ్ ।

హింపఁదగినవారుకారు. యతః=ఎందువలన, (అనఁగా) సర్వకాలేఽపి=ఎల్ల కాలమునను, కేచన=కొందఱు, సాధవః=సత్పురుషులు, సన్త్యేవ=ఉన్నవారే.

విశ్వావసువు.—

వ. అయినను, సర్వకాలములందును గొందఱు సాధువులు కలరు కనుక, కలికాలమందును నేవిధముననైనను మనుష్యులు దూష్యులగువారుకారు.

పశ్య.—

హ. దురిత భరిత క్షీబ క్ష్మాప ప్రసాదనిరాదరాః
కమలనయనస్వైరక్రీడా గృహాయితహృద్గుహాః ।
నిగమపదవీ నిర్వాహాయ క్షితా వుదితాస్స్వయమ్
కతి న కృతిన స్సందృశ్యంతే కలావపి నిర్మలాః॥ 45

అ. దురిత+భరిత + క్షీబ+క్ష్మాప+ప్రసాద+నిరాదరాః = పాపములచేత + నిండినవారై+మత్తులైన+రాజులయొక్క + అనుగ్రహమందు+ఆదరములేనివారును, కమలనయన+స్వైర + క్రీడా+గృహాయిత+హృత్ +గుహాః = పుండరీకాక్షునియొక్క+స్వేచ్ఛారూపమైన + ఆటలకు+ ఇల్లుగానున్న+హృదయములనెడి+దొనలుగలవారును, నిగమపదవీ+నిర్వాహాయ = వేదమార్గములను+నిర్వహించుటకై, క్షితౌ=భూమియందు, స్వయం = తాముగా, ఉదితాః=పుట్టినవారును, నిర్మలాః=పరిశుద్ధులైనవారునైన, కృతినః=పుణ్యాత్ములు, కలౌఅపి=ఈకలియుగమునఁగూడ, కతి=ఎందఱు,నసందృశ్యంతే=కనఁబడుచున్నారుకారు? (ఛేకానుప్రాసము.) (హరిణీవృత్తము.)

తా. దోషచిత్తులై మత్తిలు రాజులయనుగ్రహ మపేక్షింపకయే, తమహృదయములందు ఆకమలాక్షుని క్రీడింపఁజేసికొనుచు, వేదము లధ్యయనముచేయుచు, తద్విహిత జ్ఞానభక్తివైరాగ్యధర్మము లనుష్ఠించుచు, ఈభూలోకమందు పరిశుద్ధులై పుట్టియుండు సుకృతాత్ము లెందఱో కనఁబడుచున్నారా? లేదా?

చూడు.—

ఉ. మేదురపాపభూపతతిమీఁద నిరాదరపుందలంపు, దా
మోదరుమీఁదఁ బాదుకొను మోదపరాదరపుందలంపుఁ, దా
వేదనికామసీమపదవిన్ వహియింపుఁదలంపుఁ గల్గి, యీ
మేదిని సాధుసార్థ మెలమిం జెలిమిం గలినిం గనంబడెన్.

టి. మేదుర+పాప+భూపతతిమీఁదన్ = విస్తారమైన+పాపములుగల+రాజులసమూహముమీఁద, మోద+పర+ఆదరపు = సంతోషమందు+ఆసక్తమై+ప్రేమసంబంధమైన, వేద+నికామ+సీమ+పదవిన్ = వేదములు+విస్తారము యొక్క+అంతిమమైన+మార్గమును, మేదినిన్=భూమియందు, సాధుసార్థము=సత్పురుషసమూహము, ఎలమిన్=సంతోషముతోడను, చెలిమిన్=స్నేహముతోడను, కలినిన్=కలికాలమందుఁగూడ.

గ. అథవా యది మదీయేవచసి నవిస్రమ్భ స్తర్హి తత్రతత్రసఞ్చారమారచయ్య తత్తద్గుణదర్శనం కరవావః। (ఇతి విమానమగ్రతః ప్రస్థాపయన్నఙ్గుల్యా నిర్దిశ్య). 46

అ. అథవా=ఒకవేళ, మదీయే వచసి=నామాటయందు, విస్రంభః=నమ్మకము, నయది=లేదేని, తర్హి=అయితే, తత్రతత్ర=అక్కడక్కడ, సంచారం+ఆరచయ్య = సంచారము+చేసి, తత్ తత్+గుణ+దర్శనం = ఆయా+గుణముల ను+కనిపెట్టుట, కరవావః=చేయుదము. (ఇతి=అని, విమానం=దేవయానమును, అగ్రతః=ముందఱ, ప్రస్థాపయన్=జఱుపుచు, అంగుల్యా=వ్రేలితో, నిర్దిశ్య=నిర్దేశించి.)

వ. ఏమి? నావచనమ్మున నీకు నమ్మకమ్ము కలుగదేని దానికక్కడక్కడ సంచారముచేసి దానిదానిగుణగణమును గనిపెట్టుదము.(అని యట్టు విమాన మెదురఁ గదురఁ జేసికొనుచుం దాన తనకరాంగుళితో నిర్దేశించి).

బదరికాశ్రమ వర్ణనము.

బదరికాశ్రమ దివ్యక్షేత్రము.—ఇది హిమవత్పర్వతసమీపమున సరస్వతీ నదీతీరమున నరనారాయణులుగా అవతరించి, అందు తమతో తపస్సు చేయుచుండు ననేకమహర్షులచేత పూజింపఁబడుచుండెడు శ్రీమన్నారాయణమూర్తి సేవ సాయించెడి బదరీవనముతోడి యాశ్రమము.

విశ్వావసుః.—

పృ. ఇదం బదరికాశ్రమస్థల మిహైష నారాయణ
స్తపస్యతి నమస్యతాం స్థిరతమం తమ శ్శోషయన్ ।
వికాసి ధిషణోన్మిష ద్విషయవర్జనా స్సజ్జనా
జనార్దన మహర్దివం భుజగమంచ మర్చ న్త్యమీ॥ 47

అ. ఇదం=ఇది, బదరికాశ్రమస్థలం=బదరికాశ్రమ దివ్యక్షేత్రము, ఇహ=ఇక్కడ, ఏషః=ఈ, నారాయణః=శ్రీమన్నారాయణుఁడు, నమస్యతాం=తన్ను నమస్కరించువారికి, స్థిరతమం=మిక్కిలిస్థిరమైన, తమః=అజ్ఞానాంధకారమును, శోషయన్=నశింపఁజేయుచు, తపస్యతి=తపస్సు చేయుచున్నవాఁడు,వికాసి+ధిషణా+ఉన్మిషత్+విషయ+వర్జనాః=ప్రకాశించుచుండు+బుద్ధివిశేషముచేత + విజృంభించుచుండు + విషయాంతరములను+విసర్జించుట గలవారైన, అమీ=ఈ, సజ్జనాః=సత్పురుషులు, భుజగ+మంచం=ఆదిశేషుఁడే+శయ్యగాఁగల, జనార్దనం = ఆనారాయణుని, అహర్దివం = ప్రతిదినమును, అర్చంతి=పూజించుచున్నారు. (పృథ్వీవృత్తము.)

తా. ఇది బదరికాశ్రమము, ఇందు శ్రీమన్నారాయణుఁడే తన్ను సేవించఁగోరువారి యజ్ఞానాంధకారమును విసర్జింపఁజేయుటకై తపస్సు చేయుచున్నవాఁడు. ఇదో? ఈసత్పురుషులు తత్వజ్ఞానముతో ప్రకాశించు బుద్ధివిశేషముచేత తమతమశబ్దాదివిషయాంతరములు విడిచి, శేషశాయియైన యీనారాయణు నర్చించుచున్నవారు.

విశ్వావసువు.—

పృ. ఇదో బదరికాశ్రమం బిదె యందు నారాయణుం
డిద్దోతపసొనర్చు వీ రెపుడు సంశ్రితుల్ వారలే
విదారితతమోగతుల్ విషయవీథికానిర్గతుల్
సదాహరి సమర్చనల్ సరవి సల్పుదు రస్సజ్జనుల్.

టి. ఒనర్చెదుర్ = చేయుచున్నారు. ప్రణతులు = ప్రణామము చేసినవారు, విదారిత + తమః + గతులు = కొట్టివేయఁబడిన + అజ్ఞానాంధకారముల + మార్గములు కలవారు, విషయ । వీథికా + నిర్గతులు = శబ్దాది విషయాంతరముల + బాటలలో నుండి + వెలుపడినవారు, సరవిన్ = సక్రమముగ. (పృథ్వీవృత్తము.)

కృశానుః.—

గ. సఖే! తవాత్ర గుణవత్తా సమర్థనం నరోచతే మహ్యామ్॥ 48

అ. సఖే = ఓసఖుఁడా! తవ = నీయొక్క, అత్ర = ఇక్కడ, గుణవత్తా + సమర్థనం = గుణవంతుని తనమును + సమర్థించుట, మహ్యం. = నాకు, నరోచతే = రుచింపదు.

కృశానుఁడు.—

వ. సఖా! ఇట నీసద్గుణ సద్భావ సమర్థనమె యైనను, నాకు రుచియించుచున్నయదియ కాదు.

సం యదత్ర జాగర్తి శిలాసమం హిమం
సుశీతలా గన్ధవహాశ్చ దుస్సహాః।
జలావగాహా చ్చకితో జన స్తతః
కుత స్త్వనుష్ఠాస్యతి కర్మ నిర్మలమ్॥ 49

అ. యత్ = ఎందువలన (అనఁగా), అత్ర = ఇక్కడ, శిలాసమం = ఱాతితో సమమైన, హిమం = మంచు, జాగర్తి = ఉఱుగుచున్నది. గంధవహాః చ = గాడ్పులును, సుశీతలాః = మిక్కిలి జిల్లనివై, దుస్సహాః = ఓర్వఁగూడనివి. తతః = అందువలన, జల + అవగాహాత్ = జలములో + స్నానమువలన, చకితః = భయపడినట్టి,

జనః=జనులు, నిర్మలం=పరిశుద్ధమైన, కర్మతు=కర్మనో, కుతః=ఎట్లు, అనుష్ఠాస్యతి=అనుష్ఠించును. (వంశస్థవృత్తము.)

తా. ఈ యాశ్రమములో మంచు తాయివలె గడ్డకట్టి పేరుచున్నది. గాలియో ఆమంచువల్ల మిగులజిల్లని యోర్వఁగూడక విసరుచున్నదే. ఇట్లు జిల్లని చల్లపడియుండుట ప్రథమకర్మమైన స్నానముచేయుటకె భయపడి యేకర్మమైన నెవ రెట్లుచేయుదురు?

ఆ. మంచుగడ్డకట్టు, మించు నీఁదరగొట్టుఁ
గాన మానవులు జలాన స్నాన
మునకు వెనుకఁ దీయఁగను, ననుష్ఠేయపుఁ
గర్మనిర్మల మెటుఁ గలుగు నెటులు?

టీ. అనుష్ఠేయపుఁగర్మ=ఆచరింపఁదగిన యాచారకర్మ, నిర్మలము=పరిశుద్ధమైన.

విశ్వావసుః.—

గ. అస్మన్మతానుకూలమేవైతద్భవతి భవదుక్తమ్॥ 50

అ. ఏతత్ = ఈ, భవత్+ఉక్తం=నీచే+చెప్పఁబడినది, అస్మత్+మత+అనుకూలం+ఏవ = మాయొక్క+అభిప్రాయమునకు+అనుకూలముగానే, భవతి= అగుచున్నది.

విశ్వావసుఁడు.—

వ. నీచేయున్నది (ఈయాశ్రమ మహిమమున) మామతమున కనుమతమైయే యున్నయది.

టీ. మామతమునకు=మాయభిప్రాయమునకు, అనుమతము=సమ్మతము.

యతిః.—

మా. పరమమహిమయుక్తత్వాత్ప్రవృత్తిరుష్ణసామ్యం
పదమిద ముపయాన్తః పణ్డితాశ్శాన్తిమన్తః।

ముహు రిహ సమయేషు స్నానహేతో స్సరోగా
స్తదపి భృశ మరోగా స్తార్క్ష్యకేతోః ప్రసాదాత్ ॥ 50

అ. పరమ+హిమ-పర + మహిమ+యుతత్వాత్ = అధికమైన+మంచు తో-అధికమైన + మహత్త్వముతో + కూడుకొన్నది యగుటవలన, ప్రాప్త+వైకుంఠ+సామ్యం=పొందఁబడిన+పరమపదముతో+సాటిగలదియైన, ఇదం+పదం=ఈ బదరికాశ్రమమను+స్థలమును, ఉపయాంతః=పొందినవారై, శాంతిమంతః=శాంతిసంపన్నులగు, పండితాః=జ్ఞానులు, ఇహ= ఈయాశ్రమములో, సమయేషు=కర్మానుష్ఠానాదికాలములలో, ముహుః=మాటిమాటికి, స్నానహేతోః= స్నానకారణముచేత, స+రోగాః-సరః+గాః = శీతరోగముగలవారు-సరస్సులం దవగాహముగలవారు, తత్ అపి=అట్లయినను, తార్క్ష్యకేతోః=గరుడధ్వజుఁడైన యావిష్ణువుయొక్క, ప్రసాదాత్ =అనుగ్రహమువలన, భృశం=మిక్కిలి, అరోగాః=రోగరహితులే. (మాలినీవృత్తము.) (శ్లేషాలంకారము.)

తా. ఈయాశ్రమము అత్యంతమైన హిమముకలిగియు, ఉత్కృష్టమైన మహిమము కలదియగుటచేత పరమపదముతో సాటియైన యీచోట పరమశాంతిసంపన్నులై వచ్చినజ్ఞానులు ఆయాయనుష్ఠానకాలములలో సరస్సులలో స్నానముచేసి, యానారాయణుని యనుగ్రహమువలన శీతరోగాదిరహితులై యారోగ్యముతో నున్నవారు.

ఏలనంటేని?——

ఆ. పరమహిమము గలుగఁ బరమపదం బిది
గనుకఁ గనకవసను కరుణకలిగి
యిట సరోగు లగుచు నట యరోగు లగుదు
రగుటనే యిటీవు నంటి నంటి.

టి. పరమహిమము=పరమమైన హిమము-పరమైనమహిమము, కనకవసను=పీతాంబరుఁడైన విష్ణువుయొక్క, సరోగులు=రోగసహితులు - సరోవగాహితులు, అరోగులు=క్షుత్పిపాసా జరామరణాది రోగరహితులు-నిత్యసూరులు,

అట=అటు+అ—అశ్లేష, అంటి=అంటిని. (ఇటను శ్లేషము.)

గ. ఇతి విమాన మన్యతః ప్రస్థాప్య సాఞ్జలిబన్ధమ్॥

వ. అని విమాన మన్యత్ర పోవిడిచి చేయిమొగిడిచి. 52

అయోధ్యావర్ణనము.

(అయోధ్య.—మోక్షప్రదానమున సమర్థములైనసప్తపట్టణములలో ప్రధానమైనది. ఇది యుత్తరకోసలదేశమందు సరయూనదీతీరమున ఇక్ష్వాకువంశపురాజుల రాజ్యకాలమున రాజులుండినరాజధాని.) మోక్షప్రదాయక సప్తపట్టణములు.—"అయోధ్యా, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా, పురీ ద్వారవతీచైవ, సప్తైతా మోక్షదాయికాః" అనునవి.

శా. సాకేతాయ నమః పురాయ భవతు స్తోకేతరశ్రీపుషే
నానాదోషముషే తదన్తికజుషే దేవ్యై సరయ్వై నమః।
యేఽమీ తత్తటభూమిషు ప్రవిలసద్రూపాశ్చ యూపాస్థితా
స్తేభ్యో భానుకులీనకీర్తిలతికోపఘ్నాయితేభ్యో నమః॥ 53

అ. స్తోకేతర+శ్రీ+పుషే=అత్యధికమైన+ఐశ్వర్యమును+పోషించునదియైన, సాకేతాయ=అయోధ్యయనెడి, పురాయ=పట్టణమునకు, నమః=నమస్కారము, భవతు=అగుఁగాక - నానా+దోష+ముషే=సకలమైన+దోషములను+హరించినదియై, తత్+అంతిక+జుషే=ఆపట్టణమునకు+సమీపమును+పొందినదియైన, దేవ్యై=దేవీస్వరూపయైన, సరయ్వై=సరయూనదికి, నమః=నమస్కారము. యే=ఏ, అమీ=ఈ, యూపాః+చ=యజ్ఞస్తంభములును, తత్+తట+భూమిషు=ఆనదియొక్క+గట్టులతోడి+భూములలో, ప్రవిలసత్+రూపాః=ప్రకాశించెడు+రూపభేదములు కలవియో, భానుకులీన+కీర్తి+లతికా+ఉపఘ్నాయితేభ్యః=సూర్యవంశపు వారియొక్క+కీర్తియనెడు+తీఁగకు+సమీపస్తంభమువంటివైన, తేభ్యః=ఆయూపస్తంభములకు, నమః=నమస్కారము.

తా. సర్వైశ్వర్యములు గలసాకేతమనెడి యయోధ్యకును, ఆసమీపమున

సకలదోషనివారకమైన సరయూనదికిని, దానితీరభూములందు సూర్యవంశపు రాజులకీర్తిలతిక లల్లుకొనుటకై యల్లుడు కొమ్మలవలె స్థాపించి యున్న యూప స్తంభములకును నమస్కారమగునుగాక.

ఉ. ఓపికఁ బెుక్కి సొక్కెద నశేషోద్ధ్యనసాధ్యను గల్గి బల్గి నే,
నోపికనీవుఁ బెుక్కు? మతిశయయుఁ సరయుఁ సరయోద్ధృతైన,న
య్యూపతతిఁ క్షితిఁ రవికులోత్తమకీర్తికుపఘ్నమూర్తి య
జ్ఞోపకృతిఁ నమస్కృతిసమున్నతిసత్కృతి సేయుదుఁ దుదన్.

టి. సరయ + ఉద్ధృత+ఏనః = వేగముతో కూడునట్లుగ + ఎగురఁగొట్టఁబడిన+సకలదోషములు కలదైన, యజ్ఞ+ఉపకృతిఁ = యజ్ఞముల+ఉపకారమునందు, యూపతతిఁ =యజ్ఞస్తంభసమూహమును, ఉపఘ్నమూర్తిఁ =తీఁగల్లుకొనుటకై నాటినకంబము రూపముగలదైన, నమస్కృతిఁ = నమస్కారముతో, సమున్నతిసత్కృతి = అత్యతిశయముతోడి సత్కారమును. (అలంకారములు అభేదతాద్రూప్యరూపకములు).

గ. పునఃపున ర్నిరీక్ష్య సభ క్త్యుద్రేకమ్॥ 54

అ. పునఃపునః+నిరీక్ష్య = మఱలమఱలఁ+జూచి, స+భక్తి+ఉద్రేకం = భక్తియొక్క+అతిశయముతోకూడ.

వ. మఱలమఱల నాపురి న్నిరీక్షించి సభక్తి సముద్రేకంబుగ.

శ్లో. భవసాగరశోషణేన పశ్య
చ్చరణాన్తఃపురజీవనౌషధేన।
రజసా రఘునాథపాదభాజా
రచితాంహః ప్రశమా మిమాం నమామి॥ 55

అ. భవ+సాగర+శోషణేన = పాపములు (లేక, సంసారము అను) సముద్రమును+శోషింపఁజేయునదియు, పశ్యచ్చరణ+అంతఃపుర+జీవన+ఔషధేన=గౌతమమునియొక్క+అంతఃపురవాసినియైన యహల్యయొక్క+జీవనమునకు ఔషధరూపమైనదియు, రఘునాథ+పాద+భాజా=శ్రీరాములయొక్క+

పాదములను + పొందియుండునదియునైన, రజసా=ధూళిచేత, రచిత+అంహః+ప్రశమాం=చేయఁబడిన+పాపములకు+ప్రశాంతికలదైన, ఇమాం=ఈఅయోధ్యను, నమామి=నమస్కరించుచున్నాను. (ఔపచ్ఛందసికవృత్తము.)

తా. పెనిమిటియైనగౌతమర్షిచేత ఱాయిగా శపింపఁబడినయహల్య మఱల యథారూపముగ జీవింపఁజేయుట కౌషధమువంటిదై, సకలదోషములనుఁ బోఁగొట్టునట్టి యాశ్రీరాములపాదధూళి వ్యాపించి నిర్దోషమైయుండు నీయయోధ్యకు నమస్కరించుచున్నాను.

తే. భవసముద్రంబు శోషిల్లఁ, బశ్యదంఘ్రి
పక్ష్మలాక్షియు రంజిల్లఁ బరిధవిల్లు
రఘువరాంఘ్రిరజం బంటి యఘము లెల్ల
నతి శమిల్లు పురం బిది యతిశయిల్లు.

టి. పశ్యత్ అంఘ్రి+పక్ష్మలాక్షి = కాలికంటివాఁడైన గౌతమఋషియొక్క+స్త్రీయైనఅహల్య, నతిన్ = నమస్కారముతోనే, శమిల్లు = ప్రశమించుచున్నట్టి.

పశ్యచ్చరణుఁడు=గౌతముఁడు.—ఇతఁడు అందఱవలె కన్నులుకలిగియుండియు, కాలనుగూడ కన్నుకలిగి చూచుచుండును. ఈతఁడు శతానందునికి తండ్రియు, కృపాచార్యునికి తాతయు నయినయతఁడు.

పశ్యచ్చరణకాంతఃపురము =అహల్య.—జనకరాజుచే పాలింపఁబడు మిథిలకును, నిమిచే నిర్మింపఁబడిన జయంతపురమునకును నడుమనుండు గౌతమాశ్రమమున ఆగౌతమునిభార్య అహల్య. ఇంద్రునితో జారత్వము చేసినకోపమువలన నాభర్తచేత ఱాయిగా శపింపఁబడి ఱాయియై కొంతకాలమునకు శ్రీరాములు సీతాకల్యాణమై మిథిలలో నుండి అయోధ్యకు పోవునపుడు ఆ శ్రీరాముల పాదధూళి సోఁకి యథాప్రకారముగ స్త్రీ అయ్యెను.

గ. పునస్సానుస్మరణరోమాఞ్చమ్॥ 56

అ. పునః=మఱల, స+అనుస్మరణ+రోమాంచం=అనుస్మరణముతోడి పుల కాంకురముతో.

వ. (అని నమస్కరించి) మఱల ననుస్మరించి, తనమెయియుం బులకరించి.

శ్రీరామవర్ణనము.

స్ర. కల్యాణోల్లాససీమా కలయతు కుశలం కాలమేఘాభిరామా
కాచిత్సాకేతధామా భవగహనగతిక్లాన్తిహారిప్రణామా ।
సౌన్దర్యహ్రీణకామా ధృతజనకసుతాసాదరాపాఙ్గదామా
దిక్షుప్రఖ్యాతభూమా దివిషదభినుతా దేవతారామనామా॥

అ. కల్యాణ+ఉల్లాస+సీమా = కల్యాణముల+విలాసమునకు+హద్దైనదియు, కాలమేఘ+అభిరామా=కాఱ్మేఘమువలె+మనోహరమైనదియు, భవ+గహన+గతి+క్లాంతి+హారి+ప్రణామా = సంసారమనెడి+మహారణ్యమందు+తిరుగుటవలని + కష్టమును + హరించునట్టి + నమస్కారముకలదియు, సౌందర్య+హ్రీణ+కామా=అందముచేత+సిగ్గుపడెడు+మన్మథుఁడుకలదియు, ధృత+జనకసుతా+సాదర+అపాంగదామా = ధరింపఁబడిన+జానకీదేవియందు+ఆదర సహితమైన+దండలవంటికడగంటిచూపులు కలదియు, దిక్షు = సకలదిక్కులలోను, ప్రఖ్యాత+భూమా = ప్రసిద్ధమైన+కాంత్యతిశయముకలదియు, దివిషత్+అభినుతా = దేవతలచేత+స్తోత్రముచేయఁబడినదియు, సాకేత+ధామా = అయోధ్యాపట్టణమే+స్థానముగాఁగలదియు, రామ+నామా=శ్రీరాములు అను+నామము కలదియునైన, కాచిత్=ఒకానొక, దేవతా=దైవము, కుశలం=క్షేమమును, కలయతు=ఘటింపఁ జేయుచుండునుగాక. (స్రగ్ధరావృత్తము.)

తా. సంసారపాపముల కష్టములను తొలఁగించుచు, సకలకల్యాణములను గలిగించుచు, కాఱ్మేఘమువలె నందగించుచు, మన్మథునిగూడ తనయందముచేత సిగ్గునొందఁజేయుచు, సీతాదేవిని తనకడగంటిచూపులతో ఆనందింపఁజేయుచు, సకలదేవతలచేత పొగడఁబడుచు, సకలదిక్కులలో ప్రసిద్ధికెక్కి, యయో

ధ్యలోనుండు నా శ్రీరాములు మనకు సర్వవిధముల సర్వక్షేమములను నిచ్చుచుండునుగాక.

సీ. కల్యాణములకెల్లఁ గడసీమ యగువాఁడు
మేఘాభిరామ మౌ మేనివాఁడు
భవగహనంబునఁ బడలిక పోఁబెట్టి
భక్తిప్రణామంబుఁ బట్టువాఁడు
పంచబాణుఁడు సిగ్గు పడెడు నందమువాఁడు
దశదిశలం దెసఁ యశమువాఁడు
జనకసుతాపాంగ కనకదామమువాఁడు
విబుధులయభినుతు ల్వెనెడివాఁడు
తే. దేవదేవుఁడు దివ్యాను భావుఁ డతఁడు
రామనాముఁడు సాకేత ధాముఁ డెపుడు
నసమకరుణారసతరంగి తాంతరంగుఁ
డిచ్చుఁ గుశలముఁ గలుషము లెడలఁ బుచ్చు.

టి. భవ+గహనంబునన్ = సంసారమను+మహారణ్యమందు, జనకసుతా+అపాంగ + కనకదామమువాఁడు = సీతాదేవియొక్క+కడగంటిచూపులనెడి+బంగారుసరిపెణలుకలవాఁడు, అసమ+కరుణారస + తరంగిత+అంతరంగుఁడు= సాటిలేని+దయారసముచేత + అలలుకలదిగాఁ జేయఁబడిన+అంతరంగము గల వాఁడు, ఎడలఁబుచ్చున్ = వెడలఁగొట్టును.

శ్రీరాములు.—ఈయన సూర్యవంశమున కకుత్స్థాన్వయస్థుఁడైన రఘుమహారాజుకులమున అజమహారాజుకు పౌత్రుఁడును, కౌసల్యాదశరథులకు పుత్రుఁడునై; భరతలక్ష్మణశత్రుఘ్నులకు అగ్రజుఁడును, సీతాదేవికి భర్తయునై; తండ్రియాజ్ఞ చేత అరణ్యమునకుపోయి, వాలిసంహారమునకు వెనుక, సుగ్రీవహనూమత్సహాయుఁడై; విభీషణునియందు వాత్సల్యముకలిగి, రావణకుంభకర్ణాదిరాక్షసులను సంహారము చేయుటకై దశావతారములలో ఏడవయవతారమైన మహావిష్ణువు.

జనకసుత=జానకి.—ఈమె పూర్వజన్మమున వేదవతియై వెనుకటిజన్మమున తామరపువ్వులో పుట్టి, అణుమాత్రరూపమున రావణుఁడు తీసికొనిపోవఁగా వారువారు చూచి ఈశిశువు నీకు నీవారికందఱికిని అనర్థకారిణియగును, విడిచి పెట్టుమనఁగా; వాఁడొక పెట్టెలో పెట్టి సముద్రములో విడిచిపెట్టఁగా, ఆపెట్టె గట్టుతట్టి, ఇసుకదిబ్బతో కప్పఁబడి, కొన్నాళ్లకు వెనుక దున్నెడి నేఁగలో నాఁగేటికి తగిలి, పెట్టెలోనిశిశువు మిథిలాపట్టణరాజైన జనకమహారాజుకు దొరికి, అతనికి సీత అనుపేరితో పెంపుడుకూఁతురై శ్రీరాములకు భార్యయై కుశలవులను కనుగొన్న మహాలక్ష్మి.

కాముఁడు=మన్మథుఁడు.—ఇతఁడు విష్ణుమానసపుత్రుఁడు, బ్రహ్మతన్జుఁడు, రతీదేవి పెనిమిటి, అతిసుందరుఁడు, పంచబాణుఁడు, మకరధ్వజుఁడు, మీనకేతనుఁడు, శృంగారపురుషుఁడు నైనవాఁడు.

కించ.—

పృ. దశానన కుశాసనత్రసదశేషలోకవ్యథా
విలోపకరకోపకో వసుమతీసుతావల్లభః।
కృపారస మపారసంసృతిపయోనిధే స్తారకమ్
కృషీష్ట స ఋషీష్టకృ త్కృపణతైకతానే మయి॥ 58

అ. దశానన + కుశాసన+త్రసత్+అశేష + లోక+వ్యథా+విలోప+కర+కోపకః=దశముఖుఁడైన రావణాసురునియొక్క + దుష్పరిపాలనచేత+బెదరుచున్న+సకలమైన + లోకులయొక్క + దుఃఖమునకు + నాశమును + చేయునట్టి+కోపముకలవాఁడును, ఋషి+ఇష్ట+కృత్ = మహర్షులకు+అభీష్టములను + చేయువాఁడునైన, వసుమతీసుతా+వల్లభః=భూపుత్రికయైన సీతాదేవికి+భర్తయగు, సః = ఆ శ్రీరాముఁడు, అపార+సంసృతి+పయోనిధేః+తారకం=తుదిముట్టని+సంసారమనెడి + సముద్రమునకు+దాఁటించు తెప్పయైన, కృపారసం=దయారసమును, కృపణతా + ఏకతానే = దీనత్వమునకు + ముఖ్యాశ్రయమైన, మయి=నాయందు, కృషీష్ట=చేయునుగాక. (పృథ్వీవృత్తము.)

తా. రావణాసురునివలన భయపడుచుండువారి వ్యసనములను దీర్చుచు, మహర్షులశోకికలను నెఱవేర్చుచు నుండు నాశ్రీరాముఁడు సంసారసముద్రమును తెప్పవలె దాఁటించునట్టి తనకృపను కేవలము దీనుఁడనైన నాయందు కలుగఁజేయునుగాక.

మఱియు.—

తే. రావణాసురశాసన శ్రోత్రస్తలోక
శోకనాశన కోపనుఁ డైదశ కృతర్షి
హర్షుఁడల రాముఁ డిలఁ గృపాశ్రితకర్షమునను
సంసరణ సంతరణ మెంతో సఁగును మనను.

టి. మనను=మనుటకై-(ఆత్మలు)ఉజ్జీవించుటకై, సంసరణసంతరణము=సంసారమునుదాఁటుటను, ఎంత+ఒసఁగును=ఎంతో+ఇచ్చుచుండునుగాక.

దశాననుఁడు=రావణుఁడు.—వీఁడు రాక్షసరాజు, పులస్త్యునిపుత్రుఁడైన విశ్రేవసువలన కైకసికిపుట్టినవాఁడు, విభీషణకుంభకర్ణులకు అన్న, మండోదరికి పెనిమిటి, ఇంద్రజిత్తుమొదలైనవారు వీనికొడుకులు, లంకాపట్టణమునకు రాజు, శ్రీరాములచేత సంహరింపఁబడినవాఁడు. (జయవిజయులు సనకసనందనాదులచేత రాక్షసులుగా శపింపఁబడి మొదటిజన్మమున హిరణ్యాక్ష హిరణ్యకశిపులై నృసింహావతారముచేతను, వెనుక రావణకుంభకర్ణులై శ్రీరాములచేతను, మఱియొక యుగమున శిశుపాలదంతవక్త్రులై శ్రీకృష్ణునిచేతను సంహరింపఁబడినవారు.)

అపిచ.—

ఆ. స జయతి చిత్రచరిత్రో
యస్య హి వరచరణపుష్కరకరేణుః।
మహిషీ మృషిసింహస్య
ప్రాజీజనదపి మృషోదయే హేతుః॥ 59

అ. యస్య=ఏవానియొక్క, వర+చరణ+పుష్కర+క రేణుః= మేలైన+

కాళ్లును+తొండమునుగల+ఏనుఁగు, (వర+చరణపుష్కరక+రేణుః = శ్రేష్ఠములైన+పద్మములవంటిపాదముల+దూళి) వృష+ఉదయే - ఎద్దుయొక్క+(ధర్మముయొక్క) పుట్టుకయందు, హేతుః అపి= కారణమయ్యును, ఋషి+సింహస్య= తెలివిగల+సింహమునకు (శ్రేష్ఠుఁడైన+గౌతమఋషికి), మహిషీం= పెంటియేనుమును (పత్నిని), ప్రాజీజనత్ = పుట్టించెనో, సః .. అట్టి, చిత్ర+చరిత్రః=విచిత్రమైన+చరిత్రముకలవాఁడైన శ్రీరాముఁడు, జయతి+హి=సర్వోత్కృష్టుఁ డగుచున్నాఁడు గదా?

తా. మగయేనుఁగు మగయెద్దును గనఁగోరి, సింహమునకు పెంటియేనుమును భార్యనుగాఁ బ్రసవించుకొనెను. (అనువిరుద్ధార్థమును వేడుకకై చూపి,) ధర్మసంస్థాపనమునకై యవతరించుటచేత గౌతమముని శాపముచేత ఱాయియై పడియున్న యహల్యను తనపాదపద్మపరాగముచేత యథాప్రకారము స్త్రీగాఁ జేసి యతనికి భార్యగాఁ జేసిన యావిచిత్రచరిత్రుఁడైన శ్రీరాముఁడు సర్వోత్కృష్టుఁడుగా నుండుఁగాకని యాశీర్వదించెను. (అని వాస్తవార్థమును దెలిపెను.)

మఱియు.—

ఉ. ఆతతచిత్రవర్తనమె యాతని, దాతఱి భూమినేమి యు
త్పాతమొకాని? యేని పద పద్మకరేణువు రాణమీఱి, సా
కూతమహర్షిసింహమున కుఁ మహిషిఁ గలిగించె,మించఖ
ద్యోతకులంబుసంబరముతోడ,వృషోదయముఁ దలంచుచున్.

టీ. ఏని+పద+పద్మ+కరేణువు = ఎవనియొక్క+పాదములందు+తెల్లనిమచ్చలుగల+ఏనుఁగు (పద+పద్మక+రేణువు = పద్మములవంటి+పాదములయందలి+ధూళి), స+ఆకూత + మహత్ +ఋషి+సింహమునకు = మంచి+అభిప్రాయముతోడి+గొప్పతెలివిగల+సింహమునకు, (మహర్షిసింహమునకున్ = మహర్షిశ్రేష్ఠుఁడైన గౌతమునికి,) ఖద్యోతకులంబు = మిడుఁగురుపురుగుల సమూహము (సూర్యవంశమువారు).

౩౦. శ్రేయాంసి భూయాంసి మహోదయాన్యః
ప్రేయాన్ స దేయా జ్జనకాత్మజాయాః ।

కాకాయ కంకాయచ యోఽదదిత్తేష్టం
దాశాయ కీశాయచ రాక్షసాయ॥ 60

అ. యః=ఎవఁడు, కాకాయ=కాకికిని (జయంతునకిని), కంకాయ=గద్దకును (జటాయువునకును), దాశాయ=బోయకును (గుహునికిని), కీశాయ=కోఁతికిని (సుగ్రీవునికిని), రాక్షసాయ=రాక్షసునకును (విభీషణునకును), ఇష్టం=అభీష్టమును, అదిత=ఇచ్చెనో, సః=అట్టి, మహాఐదాన్యః = మహాదాతయై, జనకాత్మజాయాః = సీతాదేవికి, ప్రేయాన్ = ప్రియుఁడైనశ్రీరాముఁడు, భూయాంసి=విశేషములైన, శ్రేయాంసి = క్షేమములను, దేయాత్=ఇచ్చును గాక.

(ఇంద్రవజ్రావృత్తము.)

తా. సీతాపతియైన యాశ్రీరాముఁడు తాను మహాదాతయని పేరొందఁబడియు, కాకి, గద్ద, కోఁతి, బోయ, రక్కసి మొదలైనవానికేమో! యిష్టదాత అయినాఁడట? (అని విరుద్ధార్థము.) జయంతుఁడు, జటాయువు, గుహుఁడు, విభీషణుఁడు మొదలైనవారికి(అని ఉద్దిష్టార్థము.) ఇష్టదాతఅయినాఁడట? అట్టియతఁడు మనకును సకలశ్రేయస్సుల నిచ్చునుగాక.

తే. కాక కంకములకు నదె ♪ కాక, కపికి
రాతరాక్షసుల కభీష్ట ♪ రాశిఁ జేసి
నాఁడు నాఁడనఁ బేర్వాడు ♪ వాఁడు మనకు
శ్రేయములదాత యగుఁగాత ♪ సీతనేత.

టి. నాఁడు=ఆనాఁడు, దాత=ఇచ్చువాఁడు, సీతనేత = సీతాపతి.

కాకము=కాకి-జయంతుఁడు.—వీఁడు ఇంద్రునికొడుకు, నలకూబరమన్మథులవలె అతిసుందరుఁడు, వీఁడు సీతాదేవి అరణ్యయాత్రలోనున్నపుడు కాకాసురుఁడై పొడుచవచ్చి శ్రీరాముల బాణముచేత హతుఁడైనవాఁడు.

కంకము=గద్ద - జటాయువు,—ఇతఁడు వినతాకశ్యపులమనుమఁడు, శ్యేని అనూరులకొడుకు, సంపాతితమ్ముఁడు, ఈతఁడు పంచవటియందు శ్రీరాముల ఆశ్రమమునుండి సీతను గొనిపోవునపుడు తానుగద్దగావచ్చి రావణాసురునితో యుద్ధముచేసి వానిచే చంపఁబడినవాఁడు.

దాశుఁడు=బోయ—గుహుఁడు.—ఇతఁడు శృంగిబేర పురమునకు ప్రభువు గానుండి శ్రీరాముల అరణ్యవాసములో పడవవిడిచి పంపానరస్సును దాఁటిం-చిన కిరాతరాజు.

కీశము=వానరుఁడు—సుగ్రీవుఁడు.— (వాలిసుగ్రీవులు.—వానరరాజులు, అన్నదమ్ములు) వీరు-బ్రహ్మవలనం బుట్టినఋక్షవిరజుఁడు అను వానరుండు పార్వతీశాపమున పురుషులు స్త్రీలైపోవు తటాకమున స్నానముచేసి తానును స్త్రీయై తనసౌందర్యమునకు ఆనందమందిన ఇంద్రునివలన వాలమందు వాలి గాను, సూర్యునివలన గ్రీవమందు సుగ్రీవుఁడుగాను పుట్టినవారు. అందు వాలి శ్రీరాములచేతనె చంపఁడినవాఁడు, సుగ్రీవుఁడు ఆశ్రీరాములచేతనే సంరక్షిం-పఁబడినవాఁడు.

రాక్షసుఁడు=విభీషణుఁడు—ఇతఁడు కైకసీ విశ్రవసుల కొమారుఁడు, రావణ కుంభకర్ణులతమ్ముఁడు, తనహితవచనములు వినని రావణుని విడిచి శ్రీరాములనే శరణుసొచ్చి సంరక్షింపఁబడినవాఁడు.

అన్యచ్చ.—

పృ. అభీష్టఘటకః క్షితౌ వతులదీప్తికోదండభాక్
ఇతి క్షమ మిదం పునః పరమ మద్భుతం బ్రూమహే ।
విధూతపరమార్తికో విఘటితారిచక్రస్స్వయం
స కుంభజనకం ప్రభుశ్శకలయాంబభూవ క్రుధా॥ 61

అ. క్షితౌ=భూమిలో, అభీష్ట+ఘటకః = అపేక్షింపఁబడిన+కుండలుగలవాఁడు, అతుల+దీప్తికః = సాటిలేని+మంటిముద్దగలవాఁడై, దండభాక్ = త్రిప్పుడుకఱ్ఱకలవాఁడు, (అయ్యెను.) ఇదం=ఇది, క్షమం=చాలినది. ఇతి= అని, పునః=మఱల,పరమం=అధికమైన,అద్భుతం=ఆశ్చర్యమును, బ్రూమహే= చెప్పుచున్నాము, సః=ఆకుండలుకోరిన, ప్రభుః= మేటిరైనవాఁడు. విధూత+ పర+మార్తికః = తొలఁగఁద్రోయఁబడిన+శ్రేష్ఠమైన + మృత్తికకలవాఁడై, విఘటిత+అరి+ చక్రః = కొట్టివేయఁబడిన + నడిమికఱ్ఱలతోడి + చక్రముకల

వాఁడై, స్వయం=తానే, కుంభ+జనకం=కుండలకు+కారణమైనదానినే, క్రుధా=కోపముతో, శకలయాంబభూవ=చుక్కలుచుక్కలుగాచేసివేసెను. అనివిరుద్ధార్థము. క్షితౌ = భూమిలో, సః = ఆ, ప్రభుః = శ్రీరాముఁడు, అభీష్టఘటకః=భక్తాభీష్టములు ఘటింపఁజేయువాఁడును, అతులదీప్తికోదండభాక్ = సాటిలేని కాంతిగల శార్ఙ్గధనుస్సుగలవాఁడును, ఇదం=ఇది, క్షమం=చాలినది, ఇతి=అని, పునః=మఱల, పరమం=శ్రేష్ఠమైన, అద్భుతం=వింతను, బ్రూమహే=చెప్పుచున్నాము. విధూత+పరమ+ఆర్తికః= ఎగురఁగొట్టఁబడిన+విశేషములైన+భక్తబాధలుకలవాఁడును, వికటితారిచక్రః = కొట్టివేయఁబడినశత్రుసమూహముకలవాఁడునై, స్వయం = తానె, కుంభ+జనకం= కుంభుని+తండ్రియైన కుంభకర్ణుని (లేక) రావణుని, క్రుధా=కోపముతో, శకలయాంబభూవ=చుక్కలుచుక్కలుగజేసెను. అనివాస్తవార్థము. రావణకుంభకర్ణులకు కుంభుఁడనుపేరి కుమారుఁలుండిరని యితిహాసము.

తా. కుండలుకోరిన కుమ్మరవాఁడు చక్రమున పెట్టఁదగినట్టి మట్టిముద్దయు, ఆచక్రము త్రిప్పెడికఱ్ఱయు, మంచిదిగాఁ గలుగఁజేసికొని, మఱల నాకుండలకు సాధనములైనయామట్టిని చక్రమునఁ దునుకలు తునుకలుగా నెగురఁగొట్టివేసెను. (అనివిరుద్ధార్థమును వేడుకఁగాఁజెప్పి) ఈలోకములో ఆశ్రీరాముఁడు భక్తాభీష్టములను గలుగఁజేయుటకై శార్ఙ్గకోదండముకలవాఁడై ఖరదూషణాది రావణకుంభకర్ణాంతము రాక్షససంహారముచేసి, ఆశ్రితులకందఱకును గష్టములు తీర్చెను. (అని వాస్తవార్థమును జెప్పెను.) (పృథ్వీవృత్తము.)

మఱియు.—

తే. తాను ఘటకుండు కానొకో దండకుండు
విఘటితారికుండు నకట వికటముగను
నగుచు నగుచుండ జగమంత జగతియందు
నగునెః హతకుంభజనకుండు నగుట యకట?

టి. ఘటకుండు = కుండలుకలవాఁడు (ఆశ్రితాభీష్టములను ఘటింపఁజేయువాఁడు), కానోకో = అగుటకేమో, దండకుండు (కానొ, కోదండకుండు), విఘటితారికుండు=పడఁగొట్టఁబడిన చక్రముకలవాఁడు(పడఁగొట్టఁబడిన శత్రువులుకలవాఁడు), నగుచుండక = నవ్వుచుండునట్లుగ, హతకుంభ జనకుండు=పడఁగొట్టఁబడినకుంభ కారణములుకలవాఁడు (పడఁగొట్టఁబడిన రావణకుంభకర్ణుల్కలవాఁడు), అకట=(ఇప్పుడట్టిసమర్థుఁడు మనప్రత్యక్షమున లేఁడే)అయ్యో? (ఇటను విరోధానుప్రాణితశ్లేషాలంకారము.)

ఇ. కుంభజనకుఁడు=కుంభనికుంభులతండ్రి-కుంభకర్ణుఁడు.—వీఁడు తపసుచేసి బ్రహ్మను వరమడుగునపుడు దేవతలప్రార్థనచే సరస్వతి వాక్కున ప్రవేశించి నిద్ర అనిఅడిగి వరముతీసికొని ఎల్లప్పుడును నిద్రలోనేయుండి శ్రీరాములతో యుద్ధముచేయునపుడు రావణుఁడు ఆనిద్రాభంగము చేసినందున తానును ఆ శ్రీరాములచేత నే చంపఁబడినవాఁడు.

కృశానుః.—

గ. కథంనామ రామ భద్ర మనుచిత కర్మాణమప్యేవ మీడిడిషే॥

అ. కథంనామ = ఏలాగున, రామభద్రం= శ్రీరాముని, అనుచిత+కర్మాణం+అపి=అయుక్తములైన+కార్యములు కలవాఁడయ్యును, ఏవం=ఈలాగు, ఈడిడిషే = స్తోత్రముచేయుచున్నావు ?

కృశానుఁడు.—

వ. ఎట్లు రామచంద్రు ననుచితకర్మతంత్రు నయినను, ఇట్లు నుతింపఁ దలంపుఁగొనుచున్నాఁడవు?

టి. అనుచిత+కర్మ+తంత్రుక = అయుక్తములైన+క్రియలందు+మైమఱపుగలవానిని.

శా. వర్షీయానపి జానకీసహచరో మాతుస్సపత్న్యా ముదే
సమ్పన్నం రథహస్తిపత్తితురగైస్స్వస్త్రైజ్య రాజ్యం నిజమ్।

విన్దన్ హన్త? ఘనంవనం కథ మసౌ నస్యా దయుక్తక్రియో
గవ్యం దుగ్ధ మపాస్య పాస్యతి జనః కోవా యవాగూరసమ్॥

అ. జానకీసహచరః=జానకీప్రియుఁడు, వర్షీయాన్+అపి=జ్యేష్ఠుఁడైనను, మాతుః=తల్లియొక్క, సపత్న్యాః=సవతికి, ముదే=సంతోషమునిమిత్తమై, రథ+హస్తి+పత్తి+తురగైః=రథ+గజ+పదాతి + తురంగములతో, సంపన్నం = కూడుకొన్న, నిజం=తనదైన, రాజ్యం = రాజతికమును, సంత్యజ్య= విడిచి, ఘనం = గొప్పదైన, వనం = అడవిని, విందన్=పొందుచు, హంత=అయ్యో? కథం=ఎట్లు, అసౌ=ఇతఁడు, అయుక్త+క్రియః = అనుచితములైన+ కార్యములుకలవాఁడు, నస్యాత్ = కాఁడు ? కఃవాజనః = ఏమనుష్యుఁడు, గవ్యం=ఆవుసంబంధియైన, దుగ్ధం=పాలును, అపాస్య = వదిలి, యవాగూరసం= గంజినీటిని, పాస్యతి=త్రాగఁగలఁడు ? (శార్దూలవృత్తము.)

తా. శ్రీరాముఁడు పెద్దకొడుకయ్యును, తనతల్లికిఁ గాక, తనసవతితల్లికిఁ గాను తన కులక్రమముగావచ్చిన చతురంగములతోడి రాజతికమును విడిచి యడవికి పోయి నాఁడు. ఇతఁ డిట్లు చేయుట తగినకార్యమా ? అయ్యో ? ఎవఁడు గాని యావుపాలు విడిచి, గంజినీళ్లు త్రాగు నా?

ఉ. అగ్రజుఁడై రథాదిచతు రంగసమగ్రము ప్రాజ్యరాజ్య మ
వ్యగ్రత మాని జానకిని వ్యర్థుఁడుతోడ్కొని మాఱుతల్లికై
యుగ్రవనంబునం దిరిగె నుద్ధృతధర్ముఁడ యుక్తకర్ముఁడ
య్యగ్ర్యముక్షీరపూర మెవఁడైనను ద్రావక,గంజి త్రావునే?

టి. అవ్యగ్రతన్=అజాగ్రత్తతో, ఉద్ధృత+ధర్ముఁడు = ఎగురవేయఁబడిన+సకలధర్మములుకలవాఁడు, ఆఅగ్ర్యము = ఆశ్రేష్ఠమైన, పూరము=ప్రవాహము. (దృష్టాంతాలంకారము.)

కించ.—

శా. ధిక్కృత్యైవ దశాస్యదర్పదమనం ధీశాలినం వాలినం
సోఽయం రాక్షసవర్గనిగ్రహకృతే సుగ్రీవ మన్వగ్రహీత్।

టి. ధీ+రహితుండు=యోచనలేనివాఁడు (ధీర+హితుండు=జ్ఞానవంతులకు ప్రియుఁడు-శ్రీరాముఁడు), కట్టిఁడి=కఠినుఁడు, దిట్టఁడు=దిట్టతనము కలవాఁడు. (వృత్త్యనుప్రాసాలంకారము.)

ఇ. సేతువు.—శ్రీరాములు రావణసంహారమునకై లంకకుఁ బోవునప్పుడు వానరులచేత సముద్రమునకట్టించినవారధి, ఇందు స్నానము చేయువారికి సకలదోషనివారణమై సర్వదా పరిశుద్ధులై యుందురని పురాణము.

విశ్వావసుః.—

గ. సఖే! గుణిషు దోషావిష్కారం కథంకార మారచయసి॥ 66

అ. గుణిషు=గుణవంతులయందు, దోష+అవిష్కారం=దోషములను+ఆగపించుటను, కథంకారం=ఎట్లు, ఆరచయసి=చేయుచున్నాను.

విశ్వావసువు.—

వ. సఖా! గుణులయందును దోషముల నెటులు నీవు నావిష్కరించుచున్నాఁడవు.

ఉ. గురౌ వసత్యోక్తినిరాసహేతోః
స్స్వరాజ్య మగ్ర్యోఽపి స రామచన్ద్రః।
తృణాయ మేనే నిపుణాయతే న
ఫణాభృదీశోఽపి ఫణాయితుం తమ్॥ 67

అ. అగ్ర్యః+అపి=పెద్దవాఁడయ్యును, సః+రామచన్ద్రః=ఆ+శ్రీరాముఁడు, గురౌ=తండ్రియందు, అసత్య+ఉక్తి+నిరాస+హేతోః=అబద్ధమైన+మాటను+నివారించుటఅను+కారణమునకుఁగాను, స్వ+రాజ్యం=తన+రాజ్యమును, తృణాయ=తృణముగా, మేనే=తలఁచెను. ఫణాభృత్+ఈశః అపి=సర్పములరాజైన+ఆదిశేషుఁడుకూడ, తం=ఆశ్రీరాముని, ఫణాయితుం=పొగడుటకు, న నిపుణాయతే=సమర్థుఁడు కాకయున్నాఁడు?

తా. శ్రీరాముఁడు తాను అన్నదమ్ములలో పెద్దవాఁడయ్యును, కైకేయికి తనతండ్రియిచ్చిన రెండువరాలుమాట అబద్ధముకాకుండుటకై తనపరంపరాగత

మైనరాజ్యమునుగూడ గడ్డిపోఁచగాఁ దలంచెను. అట్టిశ్రీరాముని ఆ వేయినోళ్ల ఆదిశేషుఁడుకూడ పొగడఁజాలనివాఁడై యున్నాఁడు.

తే. గురుని వితథోక్తి నిరసింప, గురునిరాజ్య
మును దృణమునుగఁ గన, రామమూర్తి కీర్తి
ముఖసహస్రంబుగల శేషమూర్తి పూర్తి
గను గనుంగొని కొనియాడఁ గనుగలండె?

టీ. గురుని । వితథ । ఉక్తి = తండ్రియొక్క । అబద్ధపు । మాటను — పరద్వయము సేయుఁడను అపవాదమును, నిరసింపన్ = పోఁగొట్టుటకై, గనన్ = చూడఁగా, పూర్తిగను = సంపూర్ణముగ.

ఇ. ఫణాభృదీశుఁడు = ఆదిశేషుఁడు. — ఇతఁడు కద్రూకశ్యపప్రజాపతుల ప్రథమపుత్రుఁడు, ఇతఁడెప్పుడును భూభారమును వహించుచు భూ[illegible] గా మహావిష్ణువునకు నివాసశయన వాహనాది శరీరభేదములతో నుపచరించు గరుత్మంతునితో పరమమైత్రి సలుపుచుండు నతఁడు.

కించ.—

ఆ. వాలిని బలోర్జితమాలిని
జాగ్రతి సుగ్రీవమగ్రహీద్యదయమ్ ।
అస్య శ్రుతిశత విదితం
సువ్యక్తం తేన దీనబన్ధుత్వమ్॥ 68

అ. అయం = ఇతఁడు, వాలిని = వాలి, బల + ఊర్జితమాలిని = బలిమికి + సముద్రుఁడై, జాగ్రతి + సతి = జాగరూకుఁడై యుండఁగా, సుగ్రీవం = సుగ్రీవుని, అగ్రహీత్ = పరిగ్రహించెను. (అనుట) యత్ = ఏదిగలదో, తేన = దానిచేత, అస్య = ఇతనికి, శ్రుతిశత + విదితం = నూఱువేదాలచేత + తెలియఁబడుచున్న, దీన + బంధుత్వం = దీనులయందలి + బంధుత్వమనెడిగుణము, సువ్యక్తం = స్పష్టము అయినది. (ఆర్యాగీతి.)

తా. బలవంతుఁడయిన వాలియుండఁగా, సుగ్రీవుని పరిగ్రహించుటవలన

ఆ శ్రీరాములయందలి వేదాంతవేద్యమయిన దీనబంధుత్వగుణము తెలియఁబడుచున్నదని (ముందు కృశానుఁ డాక్షేపించిన "ధిక్ప్రాణ్యత్వ" అనుదానికి సమాధానము తెలిపెను).

మఱియు —

తే. వాలి యండన గులబల శాలి యుండ
నగ్రజుని నిగ్రహించి యనుగ్రహించె
ననుజు సుగ్రీవు స్సగ్రీవుఁ జేసెఁ గాన
దీన దీనబంధుఁడు రాముఁడే యనంగ.

టి. అండన్ = సమీపమునందు, సుగ్రీవు [illegible], సగ్రీవు = మెడగలవాఁడయిన, దీనన్ = ఇందువలన,

కించ. —

శా. లక్ష్మీం వక్షసి బిభ్రత స్త్వనిశ మా రామాత్మనః శ్రీపతేః
వృత్తిం కామపి మానుషీ మభినయః [illegible]
కల్యాణీం [illegible]
మేదిన్యా మవలోకితః కిమపరో మానీ పుమా నీదృశః ॥ 69

అ. రామ! ఆత్మనః = శ్రీరాముని రూపముగల, శ్రీపతేః = విష్ణువు, అనిశం = ఎల్లప్పుడును, వక్షసి = వక్షస్థలమున, లక్ష్మీం = లక్ష్మీదేవిని, బిభ్రతః = ధరించుచుండినను, [illegible] కేసరుఁడై, కాంచన = ఒకానొక, మానుషీం = మనుష్యసంబంధమైన, వృత్తిం = రీతిని, అభినయతః = అభినయించుచున్న, ప్రియయా = తన ప్రియురాలితో, కల్యాణీం = కల్యాణగుణములు కలదైనను, కస్యాపి = ఎవనికిని, వనే = మాటను, అస్పృహస్య = [illegible] వనివాఁడై, వనిం = అరణ్యమును, ఆసివయత్ = పొందించెను. అహో = ఆశ్చర్యము? ఈదృశః = ఇటువంటి, మానీ = మానవంతుఁడైన, పుమాన్ = పురుషుఁడు, అపరః = మఱియొకఁడు, మేదిన్యాం = భూమియందు, అవలోకితః కిం = చూడఁబడినాఁడా?

తా. ఆ శ్రీరాముని యసంఖ్యాతములైన కల్యాణగుణములు గణించుట కెవఁడు శక్తికలవాఁడగును. వాల్మీకివంటివారైన మహర్షులుకూడ ఆగుణములలో ఒకలేశమైనను గణియించుటకు చాలినవారు కారు.

ఇ. ప్రాచేతసుఁడు=వాల్మీకి.- ఈయన బ్రహ్మాజ్ఞచే నారదోపదేశములో బహుకాల తపస్సమాధినుండి తనపై పుట్ట పెట్టఁగా, అనెనుకను చాలా కాలమునకు వీడక, ఆపుట్టనుండి=వల్మీకమునుండి వెడలివచ్చి, వాల్మీకి అను పేరితో శ్రీమద్రామాయణమును సంస్కృతమున ఛందోబద్ధముగ కవనమును సృష్టించినమహాఋషి.

వాస్తవముగ.—

క. తగు రఘురాముని కల్యా
ణగుణగణైకానుగుణకణమును గావిం
పఁగ నగు నెవనికిఁ? వాల్మీ
కిగ నిఁగ నే కవిగ నున్నఁ గొఱగింపఁ బ్రాయునఁ.

టీ. కల్యాణ|గుణ|గణ|ఏక|అనుగుణ|కణమును=కల్యాణకరములైన +గుణములయొక్క+సమూహమునందు|ఒక్క|తగినదైన|తగిన|అణువును (కావ్యలింగాలంకారము).

గ. తథాఽపి తదీయగుణార్ణవకణైకదేశకోటితమాంశకలామాత్ర మిద మత్రభవతా శ్రోతవ్యమ్॥ 71

అ. తథాఅపి=అట్లయినను, తదీయ|గుణ|అర్ణవ|కణ|ఏకదేశ|కోటితమఅంశ+కలామాత్రం = ఆ శ్రీరాములవారియొక్క|సముద్రమువంటి|కల్యాణగుణములయొక్క+లేశములో+ఒకకొంచెమునయొక్క+కోటిభాగములో, పదాఱవపాలైన, ఇదం=ఇది, అత్ర=పూజ్యుఁడవైన, భవతా=నీచేత, శ్రోతవ్యం=వినఁదగినది.

వ. అయిన నతనిగుణములనెడి కడలికణములం దేకదేశలేశమందును గోటితమమయిన యంశమున షోడశకళామాత్రము నీకిది వినవలయునది.

సటిప్పణాంధ్రపద్య టీకాతాత్పర్యేతిహాససహితము.

శ్లో॥ కకుత్‌స్థకులపర్యాయ కలశార్ణవకౌస్తుభః।
కౌసల్యాసుకృతవ్రాత కల్పకప్రసవప్రభుః॥
ప్రాఙ్ఛ్బత్స్న స్త్రీకరథాగార పరిష్కారహరిన్మణిః।
జాన లోచనద్వన్ద్వ చకోరానన్దచంద్రమాః॥
సంసారమార్గసఞ్చార శ్రాన్తచ్ఛాయామహీరుహః।
సర్వరాక్షసబేతాళ సముచ్చాటనమాన్త్రికః॥
కరుణారసకల్లోల కదంబవరుణాలయః।
తపోధనజనానాంతు తటాకసనసోయదః॥

విద్యావిహారణోద్యానం వినయాస్థానమణ్డపః।
సౌలభ్యప్రాభవప్రోత్కృష్ట సమావేశనివేశనమ్॥
సౌజన్యవాదాన్యకయో స్సామానాధికరణ్యభూః।
సౌముఖ్యముఖ్యభవనం సౌహార్దైకవితర్దికా॥

ప్రసాదలక్ష్మ్యాః ప్రాసాదః ప్రతాపస్య పరాగతిః।
ప్రాణప్రతిష్ఠా క్లిష్టానాం ప్రపన్నానాం పరాయణమ్॥
అనపాయసమృద్ధీనా మవగాహనదీర్ఘికా।
జమ్భశాసనజీవాతు ర్జన్మగేహం జయశ్రియః॥
దుర్వాదఘోరదారిద్ర్య దర్వీకరఖగేశ్వరః।
తాదృక్కర్త్రాటకాదేహ ధ్వాన్తస్త్రాజీవబోధనః॥
సుబాహుమత్తమాతఙ్గ సంహారనరకేసరీ।
భార్గవాగ్రహదావాగ్ని పరిమార్జననిర్ఝరః॥
విరాధాఖ్యదురాతఙ్క విద్రావణమహౌషధమ్।
ఖరదూషణకింపాక ఖణ్డనైకపరశ్వథః॥
దుర్లోచనీచ మారీచ చక్రప్రబలానలః।

శాసనములనుగూర్చి + తిరుమఁగొట్టుటకై + భూమిపై వ్యక్తుఁడును, (75) కరుణారస + కల్లోల + కదంబ + వరుణాలయః = కృపారసమనెడు + గొప్పయలల + సమూహమునకు + సముద్రుఁడును, తపోధనజన + ఆకాంక్షా + కేదార + నవతోయదః = మహర్షులయొక్క + కోరికలనెడు + పొలములకు + క్రొత్తమేఘమును, (76) విద్యా + విహరణ + ఉద్యానం = సకలవిద్యలతో + విహరించుటకై + క్రీడావనమును, వినయ + ఆస్థాన + మండపః = అణఁకువయను + ఆస్థానమునకు + మంటపమును, సౌభాగ్య + ప్రాభవ + ఉత్కర్ష + సమావేశ + నివేశనం = భాగ్యములయొక్కయు + ప్రభుతయొక్కయు, అతిశయములకు + కూడికకై + గృహమును (77) సౌజన్య + వాదాన్యకయోః + సామానాధికరణ్య + భూః = సుజనత్వమునకును, దాతృత్వమునకును + సమానస్థానమగువాఁడి + భూమియును, సౌముఖ్య + ముఖ్యభవనం = సుముఖత్వమునకు + ముఖ్యస్థానమును, సౌహార్ద + ఏక + వితర్దికా = సుహృత్త్వమునకు + ముఖ్యమైన + తిన్నెయును, (78) ప్రసాద + లక్ష్మ్యాః + ప్రాసాదః = అనుగ్రహమనెడి + లక్ష్మికి + మేడయును, ప్రతాపస్య + పరా + గతిః = ప్రతాపమునకు + శ్రేష్ఠమైన + మార్గమును, క్లిష్టానాం + ప్రాణప్రతిష్ఠా = మరణమునవలె క్లేశపడువారికి + ప్రాణప్రతిష్ఠయునైనవాఁడును, ప్రపన్నానాం + పర + అయనం = ప్రపన్నులకు + శ్రేష్ఠమైన + స్థానమును, (79) అనఘానాం + సమృద్ధీనాం + అనగానాం + దీర్ఘికా = అపాయరహితుల + సమృద్ధులకు + స్నానమునకై + దొరువును, బలశాసన + జీవాతుః = ఇంద్రునకు + జీవనౌషధమును, జయశ్రియః + జన్మగేహం = జయలక్ష్మికి + జన్మగృహమును, (80) దుర్వార + ఘోర + దారిద్ర్య + దర్వీకర + ఖగేశ్వరః = వారింపశక్యముకాని + భయంకరమైన + లేమిడియను + పాములకు + గరుత్మంతుఁడును, తాదృక్ + తత్ + తాటకా + దేహ + ధ్వాంత + రాజీవబాంధవః = అట్టి + ఆ + తాటకయొక్క + దేహమనెడు + చీకటికి + సూర్యుఁడును, (81) సుబాహు + మత్తమాతంగ + సంహార + నరకేసరీ = సుబాహుఁడనెడి + మదపుటేనుఁగును + సంహరించుటకు + మగసింహమును, భార్గవ + ఆగ్రహ + దావాగ్ని + పరిమార్జన + నిర్ఝరః = పరశురామముని + ఆగ్రహమనెడి + దావాగ్నిని + త్రోసివేయుటకు + ప్రవాహమును, (82) విరాధాఖ్య + దురాతంక + విద్రావణ + మహౌషధం =

విరాధుఁ డను పేరుగల+దుర్వ్యాధిని+పోఁగొట్టుటకై+గొప్ప ఔషధమును, ఖర+దూషణ+కింపాక+ఖండన+ఏక+పరశ్వధః=ఖరుఁడు+దూషణుఁడు అనెడు+విషవృక్షములను+ఖండించుటకు+ముఖ్యమైన+గొడ్డలియు,(83) దుర్బోధ నీచ+మారీచ+కీచక+ప్రబల+అనిలః=విడువరాని+నీచుఁడగు+మారీచుఁడనెడు+వెదురువృక్షమునకు+గొప్ప+గాలియు, గృధ్రరాజస్య+సంతాన+లోక+ఆక్రమణ+వర్తనీ= జటాయువునకు+స్వర్గాది+లోకములను+ఆక్రమించుకొనుటకై+మార్గమును,(84) కబన్ధమయ+కాసార+కబళీకరణ+అగస్తిః=కబంధుఁడనెడు+సరస్సును+మ్రింగుటకై+తీక్ష్ణమైనయండయు, శబరీ+సత్కీర్తి+విమల+శారద+జ్యోత్స్నాకా+ఉడుపతిః = శబరియొక్క+మంచికీర్తియనెడు+తెల్లని+శరత్కాలమందలి+వెన్నెలయొక్క+వెలుఁగును,(85) నానావానర+యూథ+శోక+ప్రకాశ+శరత్ ఆగమః=ఆంజనేయునియొక్క+కీర్తియనెడు+వెల్లువాలు+వికసించుటకై+శరత్కాలప్రారంభయు, ప్రగల్భ+వాలి+విమూలి+ప్రత్సరణ+సమీరణః = సమర్థుఁడైన+వాలియనెడు+మేఘమును+చిమ్మివేయుటకై+వాయువును,(86) సుగ్రీవ+రాజ్య+సామగ్రీ=సుగ్రీవునకు+రాజ్యమునకు+సాధనసంపత్తియు+కానన+ఓకసాం+కుటుంబ+వానరులకు+మంచిధనము, దుర్గమ+బోధ+ధునీనాథ+జాడ్యరోగ+చికిత్సకః = అడ్డగింపఁగూడని+సముద్రునియొక్క+జడత్వవ్యాధికి+వైద్యుఁడును,(87) దుష్ట+నక్తంచర+స్తోమ+ధూమకేతు+విజృంభణం=దుష్టులైన+రాక్షసుల+సమూహమునకు+(అసహ్యమునకు దగ్గరైన)విజృంభించు+ధూమకేతునక్షత్రమును, కుంభకర్ణ+మద+ఉల్బణ+స్తంభనే+కుంభసంభవః=కుంభకర్ణుని+గర్వమనెడి+సముద్రమును+స్తంభింపఁజేయుటకై+అగస్త్యమహామునియు,(88) బలీయః+రావణ+ప్రాణ+పాషాణ+దళన+పవిః= బలిష్ఠుఁడైన+రావణుని+ప్రాణములనెడి+రాలను+పగులఁగొట్టుటకై+వజ్రాయుధమును, విభీషణస్య+సామ్రాజ్య+వితరణ+సురద్రుమః= విభీషణునియొక్క+చక్రవర్తిత్వమును+ఇచ్చుటకై+కల్పవృక్షమును,(89) ఆయోధ్య+పుర+నారీణాం=అక్ష్ణోః+అత్యద్భుత+ఉత్సవః=అయోధ్యాపట్టణపు+స్త్రీలయొక్క+కన్నులకు+ఆశ్చర్యకరమైన+వేడుకయు, రామసమః = రాముని

తోసమానుఁడునైన, తేజస్వీ=ప్రతాపప్రభావములచేత తేజరిల్లునట్టి, రామః=శ్రీరాముఁడు, మమ హృది = నామనస్సునందు, రమతే = క్రీడించుచున్నాఁడు.

అ. అత్ర = ఇక్కడ, పవిత్రచరిత్రః = పవిత్రమైన చరిత్రముకల, కః చిత్ =ఒకానొక, విపశ్చిత్ = విద్వాంసుఁడైన యీకావ్యకర్త, ఇత్థం=ఇట్లు, అనుసంధత్తే కిల=అనుసంధించుచున్నాఁడుకదా?

సీసమాలిక.

కాకుత్థ్సకులనిధి । కౌస్తుభరత్నంబు,
కౌసల్యకృతి కల్ప । కమున సుమము,
దశరథుగృహమునఁ । దగు హరిద్రత్నంబు,
జనకాత్మజాతి లో । చనచకోర
చంద్రుఁడు, సంసృతి । శ్రాంతసచ్ఛాయద్రుము,
నసురసముచ్చాట । నైకమంత్ర,
ముగుణగుణాకరసో । చ్చగదూర్తికలవార్ధి,
మునిమనోరథలతా । కనసఘనము,
విద్యావిద్యోతికృతి । విద్యాసనసమును,
మతిశిశినీతికి మహా । మంటపంబు,
ప్రాభవసౌలభ్య । నైభవభసనంబు,
సుజనతాదాత్మ్యతా । నిజగృహంబు,
సాముఖ్యమునకు నె । సఁగు ముఖ్యసదనంబు,
సౌహార్దమునకు స । సమవితర్ది,
సుప్రసాదమునకు । సుఖదప్రాసాదము,
తీవ్రప్రతాపాత్య । తిశయగతియు,
క్లిష్టలప్రాణప్ర । తిష్ఠాపటిష్ఠుఁడు,
సుప్రపన్నపరాయ । ణప్రభావుఁ,

డనపాయసంశుద్ధి కనగాహదీర్ఘికఁ,
యింద్రజీవాతు, నకసాంద్రవిజయ
హేతువు, దీనతా హీనఖగేశుఁడు,
తాటకాంతకునకు పార్శ్వగుణాంగణ,
తత్సుబాహుధ్వంస నాగణసింహంబు,
జమదగ్నిజగురుధా జ్వలనభానుఁడు,
వీరవిరాధగ ర్వోగ్రరౌషధి,
ఖరదూషణాసుర ఖండనఘనుఁడు,
నటనీచమారీచ సజ్జకీచకదహనాగ్ని,
పటుజటాయువు చాయ పదమువాసి,
క్రూరకబంధకా సారగుణభాగ్ని,
శబరీమ్యాహ్ను, సుగ్రీవ శరణాగత,
సామీరి సఖ్యశ్రీ శ్యామలాంగము.
ముద్ధతవాలిను నోర్గరఘుంరఘు,
సుగ్రీవరాజ్యసా మ్రాగియు, వరవాన
రావళీనుమహాత్మ సహానసంబు,
జలనిధిజాడ్యంబు నెడపసుప్తద్యుఁడు,
దుష్టరాక్షసకోటి ధూమకేతు
వును, గుంభకర్ణము దనిధిదగన్మృత్యుఁడు,
రావణజీవన గ్రావపతియుఁ,
దద్విభీషణరాజ్య దానామరద్రుమ, వ
రాయోధ్యాసతీలోచ నోత్సవంబు,
తే. నైన జాన జాని న మానుఁ దాను
తోడఁ దేజముతోడను గ్రీడనలుపు;

డనపాయసంశుద్ధి | కనగాహాదీర్ఘిక,
యింద్రజీవాతు, నతిసాంద్రవిజయ
హేతువు, దీనతా | హీనశఖగేశుండు,
తాటకాంతనునాము | స్ఫటికానిగణి,
తత్సుబాహువ్యస | నాగణసింహాంబు,
జమదగ్నిజప్రధా | జ్వాలనఝంఝాము,
వీరవిరాధగ | ద్రోగుణత్రోషధి,
ఖరదూషణసమ్రుదు | ఖండనాను,
వటనీచమారీచ | వనశికీచకదవాగ్ని,
వటుజటాయువు చందు | పదము పదవి,
క్రూరకబంధకా | నూనోగ్రబంధభాగ్ని,
శబరిపూజ్యాంఘ్రి, సుమద్రక | శగసాగరాళి,
సాముదారి సప్తశీ | శృంగశేగ దాగము.
ముద్ధతవాలిను | నోగ్రఝంఝు,
సుగ్రీవరాజ్యసా | మ్రాగ్ర్యము, వరవాన
రానమనుమహాభ్ర | మహానసంబు,
జలనిధిజాడ్యంబు | నెడపసంసృష్టదుర్గంబు,
దుష్టరాక్షసకోటి | ధూమకేతు
వును, గుంభకర్ణము | దనిధి కగస్త్యుండు,
రావణజీవన | గ్రావపతియుఁ,
దద్విభీషణరాజ్య | దానామరద్రుము, వ
రాధ్యాసతీసోచ | నోత్సవంబు,
తే. నైన జాన జాని న | మానుం దగాను
తోడం దేవముతోడను | గ్రీడనలువు;

కుంభకర్ణుఁడు = రావణునితమ్ముఁడు.—వీఁడు మహాక్రూరుఁడైయుండియుం, తపస్సు చేసి వరము లడుగఁగా, దేవతల ప్రార్థన చేత సరస్వతి వాని వాక్కునందుండి వాఁడు నిద్ర కావలయునని యడుగునట్లు చేసెను. అందువలన నెప్పుడును నిద్రపోవుచు, రామరావణయుద్ధములో నిద్ర లేపఁబడి, ఆ శ్రీరాములచేత నా యుద్ధమున చంపఁబడెను.

రావణుఁడు.—61-వ పేజి చూడుము.

విభీషణుఁడు.—64-వ పేజి చూడుము.

శ్రీరాముఁడు.—59-వ పేజి చూడుము.

కుంభసంభవుఁడు = అగస్త్యుఁడు—ఇతఁడు ఊర్వశినిజూచిన మిత్రావరుణులరేతస్సు స్ఖలించి కుంభమున జేర్చ, వసిష్ఠునితోఁగూడ పుట్టినట్టి మహర్షి. ఈయన మాంసరూపులై అతిథ్యభ్యాగతులకు ఆతిథ్యము పెట్టి చంపుచుండు వాతాపిల్వలులు అను రాక్షసులను భస్మము చేసినయతఁడు; మఱిసముద్రములో మఱఁగియుండి దేవతలను బాధించుచుండిన కాలకేయులను వెడలగొట్టుటకై ఆసముద్రజలమునంతయును ఆపోశనము చేసి ఆసముద్రమును నిర్జలము చేసినయతఁడు; మఱియు తమలోతాము ఒకటొకటికి వివాదపడుకొని విజృంభించుకొనుచున్న మేరువింధ్యపర్వతములలో మేరువర్వతము తనలోకమునకు వెలుతురు కలుగక పోవునట్లు సూర్యచంద్రులకడ్డముగ పెరిగియున్నఁ జూచి దేవతలు తత్తొందరచేత లోకములు వలవడినయునుజూచి సంకటపడుచు నీయగస్త్యుని ప్రార్థించుకొనఁగా, అతఁడుపోయి తనకు శిష్యుఁడుగానున్న యా మేరువు తన్నుఁజూచి సాగి దండప్రణామము చేయఁగా, నేను మలయపర్వతమునకు ఇదోపోయివచ్చెద; నేను వచ్చుదాఁక నీవిట్లేయుండుమని చెప్పిపోయి ఆ మేరువు ఇప్పటికిని అట్లేయుండునట్లు చేసినయతఁడు.

క. అత్రకిలపవిత్రచరిత్రః కశ్చిద్విపశ్చిదద్రసమిత్థమనుసన్ధత్తే. 91

అ. అత్ర=ఇక్కడ, పవిత్రచరిత్రః = పవిత్రమైనచరిత్రముకల, కశ్చిత్ = ఒకానొక, విపశ్చిత్ = విద్వాంసుఁడైన యీకావ్యకర్త, ఇత్థం=ఇట్లు, అనుసంధత్తే కిల=అనుసంధించుచున్నాఁడుకదా ?

వ. ఇట నిటుల నొకసుచరితుఁడగు సుధీమణి యనుసంధించుచు న్నవాఁడు.

వ. ధ్యాయామిరామ మభిరామగిరా మమిత్ర
ధారామదఘ్న మతిరామ మరీశ్విరామమ్ ।
ఆరామ మద్భుతతరామలసద్గుణానాం
ఘోరామయఘ్న మనురామరవిస్ఫురితాంఘ్రిమ్॥ 92

శా. రాముం డ్రాజ్యముల దీపు శౌర్యబలు జాగ్రత్క్షేమధాముం
సుధా,సామగ్రీమధుమాధురీమహితవాక్సారస్యనిస్సీమసం
గ్రామస్తోమవిభీము భీమమహిముం గ్రాంచద్గుణభ్రాజదా
రాముం జేమట ధ్యేయుఁ జేయుదుని దేశారామాభిరామున్నమన్.

టీ. జాగ్రత్ + క్షేమ + ధాముఁడు = మేలుకొనుచున్న + క్షేమములకు + స్థానమైనవాఁడును, సుధాసామగ్రీ + మధుమాధురీ + మహిత + వాక్సారస్య + నిస్సీ

నుక్ = అమృతసమృద్ధిచేతను + మకరందమాధుర్యముచేతను + పూజితమైన + వాక్సారస్యమునకు + పొలిమేరయైనవాఁడును, ప్రాంచత్ + గుణ + భ్రాజిత్ + ఆరాముక్ = మిక్కిలియొప్పుచుండెడు + గుణములకు + ప్రకాశించెడు + ఉద్యానవనమైనవాఁడును, రామా + అభిరాముక్ = సకల స్త్రీలకును + మనోహరుఁడును, ధ్యేయుక్ = ధ్యానము చేయఁదగినవానిఁగా. (వృత్త్యనుప్రాసా)

దయానసముదయాలయే ముదధి కానసే కానసే
పలాశసపలాయనప్రణయికార్ముకే ధార్మికే।
సమీరజసమీడితే ప్రవిశ చిత్త మే సత్తమే
బలీకృతవలీముఖే మనుజధర్మిణి బ్రహ్మణి॥ 93

అ. దయానసముదయ + ఆలయే = కృపాసమూహమునకు + స్థానమైనవాఁడును, కానసే = అడవియందుఁగూడ, ముత్ + అధిక + ఆనసే = సంతోషము + అధికముగాఁగల + ముఖముగలవాఁడును, పలాశన + పలాయన + ప్రణయి + కార్ముకే = రాక్షసులను + తఱుముఁగొట్టుటయందు + సంగిన + విల్లుకలవాఁడును, ధార్మికే = ధర్మాత్ముఁడును, సమీరజ + సమీడితే = హనుమంతునిచేత + పొగడఁబడినవాఁడును, బలీకృత + వలీముఖే = బలవంతులుగాఁ జేయఁబడిన + వానరులు కలవాఁడును, మనుజ + ధర్మిణి = మనుష్య + ధర్మములు గలవాఁడును, సత్తమే = సర్వశ్రేష్ఠుఁడునైన, బ్రహ్మణి = పరబ్రహ్మస్వరూపుఁడగు శ్రీరామునియందు, మే = నాయొక్క, చిత్త = ఓచిత్తమా! ప్రవిశ = ప్రవేశింపుమా? (అద్యంత్యానుప్రాసము.)

తా. అడవిలోఁగూడ దయతో సంతోషముతో సంతోషసహితమైన ముఖముతోను, రాక్షసులను తఱుముటకై వంచుచుండువింటితోను, హనుమంతుఁడు చేయుస్తోత్రముతోను, బలవంతులనుగాను జేయఁబడినవానరులతోను, సర్వోత్తముఁడై మనుష్యధర్మముతోని ధార్మికుఁడైయుండు పరబ్రహ్మమైన యాశ్రీరామునియందు ఓమనస్సా! నీవు ప్రవేశింపుమా?

పం. దయాపయోధియైనవాని, కే దానఁ గాన మోదమునన్
వయోనురోధి యౌవనవీన కే వర్చసూను మోదమునన్

సామర్థ్యవిషయమై ఆరావణుఁడె దోమగాను, నీవో సర్వధర్మసంస్థాపనవిషయమై మనుష్యుఁడవుగాను అయితివి ఆశ్చర్యము!

ఇ. పౌలస్త్యుఁడు=రావణుఁడు.—61-వ పేజి చూడుము.

తే. అస్త్రమయ్యెఁ దృణము, తృణ మయ్యె ధనువు,
వయ్యెఁ గట్టు సుతనువు, మొ ట్టయ్యె నృపతి,
కపులు భటులైరి, కాల్వయ్యెఁ గడలి, యయ్యె
రావణుఁడు దోమ. నగుఁడవైతె రామ? నీవు.

టి. సుతనువు=సొగసైన మేనుగలది—స్త్రీ, మొట్టు = పట్టుటకు సాధనము—పాదుకొను.

శ్లో॥ అశిలాప్రాణదస్సద్భి రచరాచరముక్తిదైః ।
అసర్వభూతాభయదై రశర్వధనురర్దనైః ॥ 95
అబ్రహ్మాస్త్రీకృతతృణై రతృణీకృతరావణైః ।
అలం కాతరదేవైస్తై రలంకాపురసాధకైః ॥ 96

అ. అశిలా + ప్రాణద + సద్భిః = రాతికి + ప్రాణమునిచ్చు + పాదుకలవారు కానివారును, అచర + అచర + ముక్తిదైః = జంగమ + స్థావరములకు + మోక్షము నిచ్చువారు కానివారును, అసర్వ + భూత + అభయదైః = సర్వభూతములకు + అభయము నిచ్చువారు కానివారును, అశర్వధనుః + అర్దనైః = శివునిధనుస్సును + ఖండించువారు కానివారును, అబ్రహ్మాస్త్రీకృత + తృణైః = బ్రహ్మాస్త్రముగా చేయఁబడిన + తృణముకలవారు కానివారును, అతృణీకృత + రావణైః = తృణముగా చేయఁబడిన + రావణుఁడు కలవారు కానివారును, అలంకాపుర + సాధకైః = లంకాపట్టణమును + సాధించువారు కానివారునైన, తైః = ఆ, కాతర + దేవైః = పిరికివారైన + దేవతలతో, అలం = చాలును. (ఈ రెండును అనుష్టుప్ శ్లోకములు.)

తా. రాతిని బ్రతికించుటయును, జడాజడములకును ముక్తి నిచ్చుటయును, సకలభూతముల కభయమిచ్చుటయును, ఆశివునివిల్లు విఱుచుటయును, తృణమును బ్రహ్మాస్త్రముగ జేయుటయును, ఆరావణునిం దృణముగ నే జేయు

మా. శిథిలితభవఖేదా శ్లిష్టవైకుణ్ఠపాదా
కృతవిపదపనోదా క్లిష్టచిత్తప్రసాదా ।
విమలతరతరఙ్గా విశ్రుతామ్భోధిసఙ్గా
విహితదురితభఙ్గా వీక్ష్యతా మత్రగఙ్గా॥ 98

అ. శిథిలిత+భవ+ఖేదా = భిన్నభిన్నములుగాఁ జేయఁబడిన+సంసారపాపములవలని+దుఃఖములు కలదియు, శ్లిష్ట+వైకుంఠ+పాదా = ఆశ్రయింపఁబడిన+విష్ణువుయొక్క+పాదములు కలదియు, కృత+విపత్+అపనోదా = చేయఁబడిన+ఆపత్తులను+పోఁగొట్టుట కలదియు, క్లిష్ట+చిత్త+ప్రసాదా = కష్టపడువారియొక్క+మనస్సునకు+నిర్మలత్వమును కలుగఁజేయునదియు, విమలతర+తరంగా = మిక్కిలి స్వచ్ఛములైన+అలలు కలదియు, విశ్రుత+అంభోధి+సంగా = ప్రసిద్ధమైన+సముద్రముతోడి+సాంగత్యము కలదియు, విహిత+దురిత+భంగా = విధింపఁబడిన+పాపములకు+భంగము కలుగఁజేయునదియునైన, గంగా = గంగానది, అత్ర = ఇక్కడ, వీక్ష్యతాం = చూడఁబడుఁగాక. (అంత్యానుప్రాసాలం. మాలినీవృత్తము.)

తా. విష్ణుపాదోద్భవమై, సంసారదుఃఖములను సకలాపత్తులను సర్వపాపములను తొలఁగించునదై, నిర్మలములైన యలలతో దుఃఖితులకు చిత్తశుద్ధి గలిగించునదై, సముద్రభార్యయైన యీగంగానదిని చూడుమా.

తే. తలఁగి భవఖేద, మభవపాదమునఁ జెలఁగి,
తఱఁగి యాపద, సత్ప్రసాదమున మఱఁగి,
బహుళభంగయుఁ దానఘభంగదయైన
గంగఁ గనుఁగొను మిదె నిధిసంగ నిలను.

టీ. అభవపాదమునన్ = అపునర్భవుఁడును సనాతనుఁడునైన విష్ణువుయొక్క పాదమునందు, బహుళ+భంగ = చాలా+అలలు కలది, నిధి+సంగన్ = సముద్రముతో+సంగము కలదైన.

కృశానుః.—

గ. ఉపేక్షణీయాని భాగీరథీయాని పానీయాని కిమితి వీక్షణీయాని.

వ. ఉపేక్షింపఁదగు నీభాగీరథీనీర మేమని వీక్షింపఁదగు.

యతః.—

వ. యేషాం జని శ్చరణత స్తు హిరణ్యహర్తు
ర్దోషాకరేణ గురుదారవిటేన మౌలౌ ।
బ్రహ్మోత్తమాఙ్గభిద ఏవ సహస్థితిశ్చ
ఖ్యాతో లయో జడనిధౌ కిల గాఙ్గవారామ్॥ 100

అ. యతః=ఏలనంటే? యేషాం = ఏగంగాజలములకు, హిరణ్యహర్తుః= బంగారుదొంగయొక్క, చరణతః = ఆచరణమువలన - క్రియవలన, జనిఃతు=జన్మమో; బ్రహ్మ+ఉత్తమాంగ+భిదః = బ్రాహ్మణుని+శిరస్సును+భేదించువానియొక్క, మౌలౌ+ఏవ = తలలోనే, గురుదార+విటేన=గురుభార్యకు+విటుఁడైన, దోషాకరేణ=దోషములకు స్థానమైనవానితో, సహస్థితిః+చ = సహవాసమో; జడ+నిధౌ = పానాదులవలని జడులయొక్క+ద్రవ్యనిధియందు, లయః = కూడికయు, గాంగ+వారాం = అట్టి గంగాసంబంధియైన+జలములకు, (అదియుది) ఖ్యాతః+కిల= ప్రఖ్యాతముకదా? (అని విరుద్ధార్థము.) యేషాం= ఏగంగాజలములకు, హిరణ్యహర్తుః = హిరణ్యకశిపు సంహారకుఁడైన విష్ణువుయొక్క, చరణతః = పాదమువలన, జనిః = జన్మమును, బ్రహ్మోత్తమాంగభిద ఏవ=బ్రహ్మకపాలమును భేదించిన శివునకే, మౌలౌ=తలలో, గురుదారవిటేన= బృహస్పతిపత్నీవిటుఁడైన, దోషాకరేణ=చంద్రునితో, సహస్థితిశ్చ=సహవాసమును, జలనిధౌ=సముద్రమందు, లయః= కలియుటయును, గాంగవారాం= ఆగంగాజలములకు, ఖ్యాతఃకిల = ప్రసిద్ధమేకదా?(అనివాస్తవార్థము.) (శ్లేషాలంకార, వసంతతిలకవృత్తములు).

తా. వేముకకై చెప్పెడి స్వర్ణస్తేయము, గురుదారగమనము, బ్రహ్మహత్య, సురాపానము అనెడి పాతకములతోడిజలములుగలది యనెడి విరుద్ధార్థముతో,

వాస్తవముగ విష్ణుపాదమునఁబుట్టి, శివునిశిరస్సునఁ జంద్రునితోఁగూడి, సము
ద్రసంగమముతోడి జలములుగలది యనెడి ప్రస్తుతార్థముతోను గంగాజలము
ప్రశస్తమని చెప్పఁబడియె.

ఏలనంటే ? 97

తే. కనకహారణునాచరణానఁ గలిగి బ్రహ్మ
శిరము దఱిగినవానిదా శిరమునుండి
యాగురుకళత్రవిటుఁడు దోషాకరుండె
తోడుగానిది జడనిధిఁ గూడుగంగ.

టి. కనకహారణునాచరణానన్ గలిగి = బంగారు దొంగలించినవాని దొంగ
తనమునఁబుట్టి—హిరణ్యకశిపు సంహారకుఁడైన విష్ణువు నూర్ధ్వలోకమున వ్యా
పింపఁజేసిన యాపాదమునఁబుట్టి ; గురుకళత్రవిటుఁడు=గురుదారజారుఁడు—
బృహస్పతిపత్నీజారుఁడు, దోషాకరుండు=దోషములకు గనియైనవాఁడు—నిశా
కరుఁడు, జడనిధి=జలనిధిఅనుచో "లడయోరభేదః" అని వైయాకరణమతము.

ఇ. హిరణ్యహర్త=హిరణ్యకశిపుసంహర్త.—29-వ పేజి చూడుము.

ఇ. దోషాకరుఁడు=చంద్రుఁడు. ఇతఁడు అత్రి అనసూయలపుత్రుఁడు, నక్ష
త్రరాజు, దక్షపుత్త్రికలైన అశ్విన్యాదులకు అధిపతి, బుధుఁడు కుమారుఁడు,
మఱి యితఁడు కుందేలును లేడియును ఒడిలోఁ గలవాఁడు అగుటచేత శశాంకుఁ
డు మృగాంకుఁడు అను పేళ్లతోఁగూడ కనఁబడువాఁడు.

ఇ. చంద్రగురువు=బృహస్పతి.—ఇతఁడు బ్రహ్మమానసపుత్రుఁడగు అంగిరసుని
కుమారుఁడు, తారాపతి, దేవతలకందఱకును ఆచార్యుఁడు.

ఇ. దోషాకరమౌళి=చంద్రశేఖరుఁడు.—శివుఁడు, ఇతఁడు త్రిమూర్తులలో
ఒకఁడు, పార్వతీదేవికి పెనిమిటి, సుబ్రహ్మణ్య విఘ్నేశ్వరులతండ్రి, నంది వాహ
నముగాను, చంద్రుఁడు శేఖరముగాను కలిగి, త్రిపురాసురులను సంహరించిన
వాఁడు, పాలసంద్రమున విషము పానము చేసినవాఁడు, భగీరథునివలన గంగను
తలను ధరించినవాఁడు, ప్రమథగణములకంతేయు అధిపతిగా నుండునతఁడు.

విశ్వావసుః.—

గ. మందమతే! కిం ముకుందపాదారవింద మరందధారాధునీమపి నిందసి? 101

వ. ఓరి మందమతీ! ముకుందపాదారవిందములలోని మకరందధారా రూపిణియగు నీగంగాధునీమణిం గూడ నిందించుచున్నాఁడ వేమి?

పశ్య.—

వ. గాఙ్గాని వారి గరుడధ్వజపాదపద్మాత్
ఆవిర్బభూవు రపునః పునరిన్దుమౌళిమ్ ।
నిన్యు ర్దివిచిత్ర మమృతం సగరాన్వయంచ
నాతోఽధికం భువి పవిత్రతమం సమం వా॥ 102

అ. గాంగాని+వారి = ఈగంగాసంబంధి యైన+జలములు, గరుడధ్వజపాదపద్మాత్ = విష్ణుపాదపద్మమునుండి, ఆవిర్బభూవుః = ఆవిర్భవించినవి. పునః = మఱల, ఇందుమౌళిం = శివుని, అపునః = పావనపఱచెను. సగర+అన్వయం చ = సగరునివంశమునుకూడ, విచిత్రం = ఆశ్చర్యకరమైన, అమృతం = మరణము లేనిస్వర్గమును, నిన్యుః = పొందించెను. అతః = దీనికంటె, అధికం = మించినది యు, పవిత్రతమం = మిగులపావనమైనదియు, సమం వా = సమానమైనదియు, న = లేదు. (వసంతతిలకవృత్తము.)

తా. ఈగంగాజలము విష్ణుపాదమునఁబుట్టి, శివునిశిరమును పవిత్రపఱచి, సగరచక్రవర్తులను స్వర్గమును పొందించినది కనుక, దీనికంటె పావనమును, సమానము నీలోకమునఁగలదా?

తే. మురహరాంఘ్రిని జనియించి, త్రిపురహరోత్త
మాంగమును బావనముచేసి, యాసగరుని
పుత్రశతకము దివిఁ జేర్చె భువినిమండి,
కనుక దీనికి సరివచ్చు గలదె? జగతి.

టి. మురహరాంఘ్రిని= విష్ణుపాదమునందు, పురహరోత్తమాంగమును = శివునిశిరస్సును.

ఇ. సగరుఁడు ఒకచక్రవర్తి.- ఇతఁడు షట్చక్రవర్తులలోనొకఁడు, ఇతఁడు చేయు నశ్వమేధయాగమున అశ్వమును ఇంద్రుఁడు అపహరించికొనిపోయి దాఁచెను. అది తెలియక ఇతనిపంశస్థులు ఆయశ్వమును వెదుకుచు నెక్కడను గానక పాతాళమునకు వెదుకఁబోయి భూమిచుట్టు త్రవ్వుకొనిపోయినందున ఆనేలయే ఇదివఱకు సముద్రమై అది సాగరమని పేరుపొందియున్నది.

కించ.——

వ. సా సర్వతోముఖవతీ తటినీ సరాగాం
మూర్తిర్విధేరివ బిభర్తి సరస్వతీంచ।
భేదస్త్వియాన్ బలిజితశ్చరణారవిన్దాత్
ఆద్యా బభూవ చరమా కిల నాభిపద్మాత్॥ 103

అ. సా=ఆ, తటినీ=నది, సర్వతోముఖవతీ=మంచినీరుకలదియు, (నలుప్రక్కల ముఖములుకలదియునై,) విధేః+మూర్తిః+ఇవ=బ్రహ్మయొక్క+శరీరము+వలె, సరాగాం=ఎఱుపుతో (ప్రేమతో) సహితమైన, సరస్వతీం+చ=సరస్వతీనదిని (సరస్వతీదేవిని), బిభర్తి=భరించుచున్నది. బలిజితః=విష్ణువుయొక్క, చరణారవిందాత్=పాదపద్మమునుండి, ఆద్యా=మొదటిదిగాను; నాభిపద్మాత్=బొడ్డుదామరనుండి, చరమా=వెనుకటిదిగాను, బభూవ = ఆయెను. భేదః తు=భేదమో, ఇయాన్+కిల=ఇంతేకదా? (ఉపమాశ్లేషాలంకారములు, వసంతతిలకవృత్తము.)

తా. ఈనది యావిష్ణుపాదమునఁబుట్టి జలసమృద్ధితోనుండియు, సరస్వతీనదితోఁగూడి; ఆ విష్ణునాభినిఁబుట్టి నలుముఖములతోనుండి సరస్వతీదేవితోఁగూడియుండు బ్రహ్మమూర్తివలె నున్నది.

మఱియు.——

తే. వినుము! సర్వతోముఖముల ♦ విష్ణుపదియ
విష్ణునాభిజమూర్తియై ♦ వెలసి, కలిసె
రాగసహితయె యైన స ♦ రస్వతి, దితి
జారియంఘ్రినాభిజలె తా ♦ మైనకతన.

టి. విష్ణుపదిఅ=గంగయే, విష్ణునాభిజమూర్తియై=బ్రహ్మమూర్తియై, దితిజారి+అంఘ్రి+నాభిజలె=విష్ణువుయొక్క+ పాదమందును, + బొడ్డునందును పుట్టినవియె, తాము=ఆగంగాసరస్వతులు.

అపిచ.——

ఉ. భాగీరథీం ప్రాప్యబుధాః పితృభ్యో
జలాఞ్జలిం సాదర మర్పయన్తి।
పాపాని సర్వాణి తతః పితౄణాం
భవ న్త్యహో? ద త్తజలాఞ్జలీని॥ 104

అ. బుధాః=జ్ఞానవంతులు, భాగీరథీం=గంగానదిని, ప్రాప్య=చేరి, పితృభ్యః=పితృదేవతలకు, జలాంజలిం=తర్పణమును, సాదరం=ఆదరముతో, అర్పయంతి=ఇచ్చుచున్నారు. తతః=అందువలన, సర్వాణి=సకలమైన, పాపాని=పాపములు, పితౄణాం=పెతరులకు, దత్త+జలాంజలీని=ఇయ్యఁబడిన + తర్పణములుకలవి, భవంతి=అవుచున్నవి. అహో=ఆశ్చర్యము ?

తా. వివేకశాలులు ఈగంగాజలముతో పితృతర్పణముచేసెరేని, ఆపితరులు సకలపాపములనుగ్ తర్పణమిచ్చి తొలఁగింతురు. అదే ఆశ్చర్యము. (ఉపజాతివృత్తము.)

మఱియు.——

తే. జనులు పెతరుల కిల జలాం ♦ జలి యొనర్తు
రాదరాన భాగీరథి ♦ యందు, నందు
వలనఁ బెతరులుఁ దమపాప ♦ ములకు నిలకు
వెలిఁ బటాపంచలుగ జలాం ♦ జలి యొనర్తు.

అన్యచ్చ.—

ఉ. భాగీరథీం యః పటుధీ రుపాస్తే
యథాక్రతున్యాయత ఏషధన్యః ।
దేవత్వ మేత్య త్రిదివే సురాణాం
భాగీరథీతి వ్యపదేశ మేతి॥ 105

అ. యః=ఏ, పటుధీః=సమర్థమైన బుద్ధికలవాఁడు, భాగీరథీం=గంగను, ఉపాస్తే=ఉపాసించుచున్నాఁడో, ఏషః=ఆయీ, ధన్యః=ధన్యుఁడు, యథాక్రతున్యాయతః=యజ్ఞరీతిప్రకారము, దేవత్వం=దేవత్వమును, ఏత్య=పొంది, త్రిదివే=స్వర్గమందు, సురాణాం = దేవతలలో, భాగీరథీ+ఇతి = భాగీరథీ+అని (భాగీ = అమృతాదిభాగములు కలవాఁడు, రథీ = విమానముకలవాఁడు అని), వ్యపదేశం=వ్యవహారమును, ఏతి=పొందుచున్నాఁడు.

తా. ఈభాగీరథిని యజ్ఞకర్తలలో ఉపాసించువాఁడు భాగీ, రథీ అని పేరు పొందును.

మఱియును.—

తే. ఎతఁడు భాగీరథిని నుపాసించు నతని
నిదియె భాగీరథీ యని పిలుచు దివిని
నెట్టిదేవత నెవఁ డుపాసించువాఁడె
యట్టిదేవత యగు నను న్యాయమునను.

టి. భాగీరథి=భగీరథునివలనవచ్చిన నది, భాగి = అమృతమున భాగముకలవాఁడు, రథి=దేవయానముకలవాఁడు.

కించ.—

శి. సరస్వత్యాశ్లిష్టా సవితృతనయాఽఽలిఙ్గితఝరా
స్ఫురద్గుచ్ఛస్వచ్ఛా ప్రకృతి రివ భాతి త్రిగుణభాక్ ।
తథా ప్యేషా దోషాపనయనపటు స్స్వాకలనయా
ప్రగల్భం సంసారం ప్రశమయతి కంసారిపదభూః॥ 106

అ. సరస్వతీ+ఆశ్లిష్టా=సరస్వతీనదితోఁ+కూడినదియు, సవితృతనయా+ఆలింగిత+ఝరా = యమునానదితోఁ + కౌఁగిలింపఁబడిన+ప్రవాహముకలదియు, స్ఫురత్+గుచ్ఛ + స్వచ్ఛా=ప్రకాశించెడు + పూలగుత్తివలె + తెల్లనిదియు నైన, ఏషా=ఇది, త్రిగుణ+భాక్ = శుక్ల, పీత, నీలవర్ణములను (సత్వ, రజ, స్తమోగుణములను) పొందినదై, ప్రకృతిః+ఇవ = మాయ+వలె, భాతి=ప్రకాశించుచున్నది. తథా అపి=అట్లైనను; దోష+అపనయన+పటుః = సకలదోషములనుఁ + పోఁగొట్టుటయందు + సమర్థమైన, కంసారిపదభూః=విష్ణుపాదోద్భవయైన గంగ, స్వ+ఆకలనయా=తన్ను + కూడుటచేత, ప్రకల్భం=సమర్థమైన, సంసారం = సంసారబంధమును, ప్రశమయతి = శమింపఁజేయుచున్నది- (శిఖరిణీవృత్తము.)

తా. ఈగంగ తాను తెల్లనయ్యు, యమునా సరస్వతులతోఁగూడి నలుపు పసుపునై సత్వరజస్తమోగుణములుగల ప్రకృతివలెనుండియు, సంసారబంధాది సర్వదోషములను హరించు దీని నంటినంతమాత్రముననే యీసంసారబంధము వదలిపోవును.

మఱియు.—

శా. స్వాంశుశ్వేతిమముల్ సరస్వతి హరిద్రాభల్ కళిందాత్మజా
స్వాంశుశ్యామలిమల్ గొనన్ ద్రిగుణయై స్వచ్ఛాంగయీగంగతా
సంసారాతియునయ్యెనొయ్యఁ బ్రకృతిన్ సాదృశ్యమైదృశ్యమై
కంసారాతి పదాత్మజాతియగుటన్ ఖండించి పాపచ్ఛటన్.

టి. స్వ+అంశు+శ్వేతిమముల్ = తనకాంతుల తెల్లఁదనములు, హరిద్రాభల్=పసపుఁగాంతులు, కళిందాత్మజా+స్వ+అంశు + శ్యామలిమల్ = కాళింది యనెడి యమునానదికాంతులయందలి నలుపులు, ప్రకృతిన్=మాయతోఁ, సాదృశ్యమై=సాటికలిగి.

ఇ. సవితృతనయ=సూర్యపుత్రియమున.- ఇది సూర్యునివలన కళింపపర్వతమునఁబుట్టి సూర్యతనయఅనియు కాళింది అనియు పేరుచెంది బృందావనముమార్గముగా ప్రవహించుచు శ్రీకృష్ణక్రీడావిశేషములకు స్థానమైయుండు యమునానది.

సరస్వతి=ఇదియు నొకనది.-బ్రహ్మావర్తమునకు ఎల్లగానుండునట్టిది.

శా. గాంభీర్యేణగదాధరస్య హృదయం మాధుర్యత స్తద్గిరం
శ్వైతిమ్నాచయశ స్తదీయ మనఘం శైతల్యత స్తత్కృపామ్।
నైర్మల్యాతిశయేన తస్యధిషణాం నిత్యప్రసాదేన త
ద్వక్త్రంచానుసర న్తి తత్పదభువో వారాశిదారాఇమే॥ 107

అ. గదాధరస్య = విష్ణువుయొక్క, హృదయం = హృదయమును, తత్ + పద+భువః = ఆవిష్ణువుయొక్క+పాదమునుండి+పుట్టినట్టి, ఇమే= ఈ, వారాశిదారాః = సముద్రభార్యయైనగంగ, గాంభీర్యేణ = తనగంభీరగుణముచేతను, తత్ + గిరం = అతనివాక్కును, మాధుర్యతః = తన మధురగుణముచేతను, తదీయం = అతనిదై, అనఘం=నిర్దోషమైన, యశః=కీర్తిని, శ్వైతిమ్నాచ=తన శ్వేతగుణముచేతను, తత్ +కృపాం=అతనికృపను, శైతల్యతః=తనశీతలగుణము చేతను, తస్య+ధిషణాం=అతని+బుద్ధిని, నైర్మల్య+అతిశయేన=తననిర్మలత్వము తోడి+గుణాతిశయముచేతను, తత్ +వక్త్రించ=అతని+ముఖమునున్, నిత్య+ప్రసాదేన=సర్వదాప్రసన్నగుణముచేతను, అనుసరంతి=అనుసరించుచున్నది.

తా. ఈగంగ విష్ణుపాదోద్భవ యవుటచేత ఆవిష్ణువుయొక్క హృదయ, వా, కీర్తి, కృపా, బుద్ధి, ముఖములను, తనయొక్క గాంభీర్య, మాధుర్య, ధావళ్య, శైతల్య, నైర్మల్య, సౌమ్యగుణములతో అనుసరించుచున్నది.

మఱియు.—

ఉ. ధైర్యవిహారిశౌరిహృదిఁ § దత్పది స్వర్ణది పోలిక్రాలె గాం
భీర్యమునన్,యశంబుశుచి § కీర్తిని,నిర్మలతన్మనీష, మా
ధుర్యమునన్వచోరచనఁ, § దోయదవర్ణుని పూర్ణసత్కృపా
ధుర్యతశైత్యతత్త్వమున, § స్తుత్యముఖేందుని సుప్రసన్నతన్.

టి. ధైర్య+విహారి+శౌరి+హృదిన్ = ధైర్యముతో+విహరించు + విష్ణువుయొక్క+హృదయమును, తత్ +పది = ఆవిష్ణుపదియైన, స్వర్ణది=గంగ, శుచికీర్తిని = ధావళ్యాతిశయముచేత, శైత్యతత్త్వమునన్ = శైత్యస్వరూపము

తో, స్తుత్య+ముఖేందుని=పొగడఁదగిన+ముఖచంద్రుని. (ఉల్లేఖాలంకారము.)

కాశీవర్ణనము.

(కాశీ—మోక్షప్రదాయకములయిన సప్తపుణ్యపట్టణములలో నొకటి. ఇది శివసాన్నిధ్యమువలన విశేషమహిమకలిగి, ఇందు మృతించువారికి ముక్తి నిచ్చుచు; వరుణ, అసి అను రెండునదులతోఁ గూడి, వరుణాసి, వారణాసి అనిపేరు పొంది. గంగయొడ్డున నుండునట్టిది.)

గ. ఇతి బద్ధాఞ్జలి రగ్రతోఽవలోక్య సానన్దమ్. 108

వ. అని సాంజలియై యెదురఁజూచి, సానందముగ.

ఇం. కాశీ సకాశీభవదింద్రగేహ
సౌధాగ్రభాగా బహుసప్తినాదా।
ఇన్ధే మయూఖై రియ మన్ధకార
వ్యుత్పత్తిశూన్యా శివశేఖరేన్దోః ॥ 109

అ. సకాశీభవత్+ఇంద్రగేహ+సౌధ+అగ్రభాగా=సమీపమగుచున్న + స్వర్గలోకముగల+మేడలయొక్క + పైభాగములు కలదియు, బహు+సప్తి+నాదా = విస్తారమైన+గుఱ్ఱముల + హేషాధ్వనులు కలదియు, శివ+శేఖర+ఇందోః = శివునికి+శిరోభూషణమైన+చంద్రునియొక్క, మయూఖైః = కిరణములచేత, అంధకార+వ్యుత్పత్తి+శూన్యా=కటిక చీఁకటియొక్క + పుట్టువే+హీనమైన, ఇయం=ఈ, కాశీ=కాశీపట్టణము, ఇంధే=ప్రకాశించుచున్నది. (ఇంద్రవజ్రావృత్తము.)

తా. ఈకాశీపట్టణము మేడల మీఁదిభాగములతో స్వర్గలోకమంటుచు, అందలి దేవస్థానమందు విశ్వనాథుని శిరశ్చంద్రకిరణములచే రాత్రిలోను చీఁకటియె కనఁబడకయున్నది.

ఆ. అమర వసురలోక మీ భువలోక మన్ను మేయ
మీఁదిమిద్దెటిండ్ల మీఁదిప్రభలు

శివునిశిరము శశియ కై చిమ్మచీఁకటిచిమ్మఁ
గా, నమాసనిసిఁ బ్రకాశి కాశి.

టి. అమరఙ్=తగునట్లుగ, శశి+అ=చంద్రుఁడే, అమాసనిసిఙ్ = అమావాస్యరాత్రిలోఁగూడ, ప్రకాశి=ప్రకాశించునది.

కృశానుః.—

గ. కిమరే? వయస్యైషాపి తవ స్తవ్యపదమ్. 110

అ. అరే=ఓరీ, వయస్య=స్నేహితుఁడా! ఏషా+అపి=ఈకాశికూడ, తవ=నీకు, స్తవ్య+పదం+కిం=స్తోత్రముచేయఁదగిన+స్థానమా?

కృశానుఁడు.—

వ. ఏమిరా! చెలికాఁడ! నీకిదికూడఁ గొనియాడఁదగినచోటా?

పశ్య.—

శా. యే మృష్టాన్నభుజో గజోత్తమహయారోహాః స్వగేహాన్తరే
మత్తాభిర్మహిళాభిరత్ర విహరంత్యాముక్తముక్తాస్రజః।
తే ఘోరాస్థిధరా విరాజదనడుద్వాహా విషాహారిణో
నర్తిష్యంత్యవశాః స్మశాననిలయా నీచైః పిశాచైస్సమమ్॥

అ. అత్ర=ఇక్కడ, యే=ఎవరు, మృష్ట+అన్న+భుజః=పరిశుద్ధములైన+అన్నములను+భుజించువారును, గజ+ఉత్తమహయ+ఆరోహాః = ఏనుఁగులను+మంచిగుఱ్ఱములనుఙ్+ఎక్కువారును, ఆముక్త+ముక్తాస్రజః=తాల్పఁబడిన+ముత్యాల+దండలు గలవారునై, స్వ+గేహ+అంతరే=తమతమ+ఇండ్ల+లోపల, మత్తాభిః=గర్వించియుండు, మహిలాభిః=పట్టపుదేవులతో, విహరంతి=విహరించుచుందురో, తే=వారు, ఘోర+అస్థి+ధరాః=భయంకరములైన+ఎముకలను+ధరించువారును, విరాజత్+అనడుత్+వాహాః=ప్రకాశించెడు+ఎద్దు+వాహనముగాఁ గలవారును, విష+ఆహారిణః = విషము+ఆహారముగాఁ గలవారును, స్మశాన+నిలయాః=స్మశానమే+స్థానముగాఁ గలవారును, అవశాః=స్వ

వశము కానివారునై, నీచైః=నీచములైన, పిశాచైః+సమం = పిశాచములతోఁ గూడ, నర్తిష్యంతి=నటించుచున్నారు.

తా. ఇక్కడ శైవులందఱు పరమాన్నమును విడిచి విషముతినుచు, గజాశ్వములనువిడిచి యెద్దునెక్కుచు, ముత్యాలహారములువిడిచి యెముకదండలు వేసికొనుచు, పట్టపుదేవులనువిడిచి పిశాచములతోఁగూడుకొని యాడుకొనుచుందురు. (ఇక్కడ శివసారూప్యమును పొందుదురని ధ్వన్యర్థము.) 111

చూడు ? —

సీ. ఎవ్వాఁడు పరమాన్న । మొల్లక తినువాఁడు
వాఁ డవ్విసము తిను । వాఁడె యగును,
ఎవ్వాఁడు గజవాజు । లెక్కుడుగలవాఁడు
వాఁ డెద్దునెక్కెడు । వాఁడె యగును,
ఎవ్వాఁడు మేడల । యెడ వసించెడువాఁడు
వాఁ డెప్డు సుడిగాటి । వాఁడె యగును,
ఎవ్వాఁడు పేరుల । నెదయందు నిడువాఁడు
వాఁ డెమ్ములెద నిడు । వాఁడె యగును,

తే. అన్నియటులుండ నిటనిండు । నందకత్తె
లైన చానలతో నాడు । నట్టి ధన్యుఁ
డట్టి నీచపిశాచుల । యాటలోనఁ
దా నొకండుగ నాఁడు నెం । దాఁకనైన.

టి. ఇందెంత యెక్కువస్థితికలవాఁడైనను, ఇట్లు తక్కువస్థితికలవాఁడగునని తోఁచు నర్థమునకు ఎట్టివాఁడైన నిట్టి శివరూప్యమును పొందువాఁడె యౌననుట.

అన్యచ్చ —

శా. దత్తంసాధుముదే యదేకమపి తత్క్షేత్రప్రభావాద్భవేత్
కామంకోటిగుణంభవాంతరఇతిఖ్యాతంత్వయిత్వాస్థయా ।

వాసంప్రాప్యముహుర్బహూనిదదతో వాసాంసిజన్మాంతరే
లోకాహంత భజంతిదిగ్వసనతాం హేకాశి! తుభ్యంనమః॥

అ. హేకాశి=ఓకాశీ! యత్=ఏది, ఏకం+అపి=ఒకటియైనను, సాధు+ముదే=సత్పురుషుల+సంతోషముకొఱకు, దత్తం = ఇయ్యఁబడినదో, తత్ = అది, క్షేత్ర+ప్రభావాత్ = క్షేత్రముల+ప్రభావమువలన, కామం=బహుగా, కోటిగుణం=కోటియంత, భవ+అంతరే=వేఱుజన్మమందు, భవేత్=అగును. ఇతి=అని, త్వయి+తు=నీయందో, ఆస్థయా = పట్టుతో, ఖ్యాతం = ప్రశస్తమైన, వాసం=స్థానమును, ప్రాప్య = పొంది, లోకాః = జనులు, ముహుః = పలుమాఱు, బహూని=బహుగా, వాసాంసి = వస్త్రములను, దదతః=ఇచ్చువారై, జన్మ+అంతరే=వేఱుజన్మములో, హంత = అయ్యో? దిగ్వసనతాం = దిగంబరత్వమును, భజంతి=పొందుచున్నారో? తుభ్యం=అట్టినీకు, నమః = నమస్కారము.

తా. ఆయాక్షేత్రములప్రభావముచేత అక్కడక్కడ సత్పురుషులకేదైన నొకటి దానముచేసినయెడ మఱుచటిజన్మములో అది కోటింతలుగా అవును. అని లోకప్రసిద్ధవిధియుండఁగా, ఇక్కడ ఎన్నెన్నివస్త్రములెవరెవరికిదానము చేసినను, అది మఱుచటిజన్మములో వానిని దిగంబరిఁగాఁజేయును (శివసారూప్యమిచ్చుననుట.) 112

మఱొకటి —

తే. ఇట నొకటియిచ్చినను క్షేత్ర ♦ పటిమనదియె
కోటియగునన నంబర ♦ కోటియొసఁగు
వాఁడు నటుదిగంబరుఁడగు ♦ వరుస నెసఁగు
కాశి! సేయుదునిదె నమ ♦ స్కారమీకు.

టి. దిగంబరుఁడు = శివుఁడు-వస్త్రహీనుఁడు, ఎసఁగుకాశి=ప్రకాశించునట్టి ఓకాశీ! (ఇటను పయిపద్యమువలెనే ప్రతీతార్థమునకు ధ్వన్యర్థము).

వ. వారాణసి! త్వయి సదైవ సరోగభూమా
వారోగ్యభూమిరితి కామ మలీకవాదః ।
సన్తస్థుషాం భవతి యత్రవపు స్సశూలం
జన్మాన్తరేఽపి జలభారవ దుత్తమాఙ్గమ్॥ 113

అ. వారాణసి=ఓకాశీ! యత్ర=ఎక్కడ, సంతస్థుషాం=వాసముచేయువారికి, జన్మాంతరేఽపి=మఱియొకజన్మములోఁగూడ, వపుః =శరీరము, సశూలం=శూలరోగముతోడిదిగాను (శూలాయుధముతోడిదిగాను), ఉత్తమాంగం=శిరస్సు, జలభారవత్ =శైత్యభారముకలదిగాను(జలాతిశయముకలదిగాను),భవతి=అగుచున్నదో, తత్ర=అట్టి, స+రోగ+భూమా = రోగసహితమైన భూమిగల (సరః+గ+భూమా = గంగాప్రవాహముతోఁగూడిన భూమిగల), త్వయి=నీయందు, ఆరోగ్య+భూమిః+ఇతి=ఆరోగ్యముతోడి+భూమియని(అ+ర+ఉ+గ=బిందుమాధవుఁడను విష్ణువుతోను+నేత్రాగ్నితోఁగూడిన+విశ్వనాథుఁడను శివునితోను గూడియుండుటకు+స్థానమని), సదా+ఏవ=ఎప్పుడునే, కామం=బహుగా, అలీక+వాదః = అబద్ధమైన + ప్రవాదము. (వసంతతిలకవృత్తము).

తా. ఓ కాశీ! ఇక్కడ వాసముచేయువారికి విరుద్ధార్థమున శూలరోగశైత్యరోగములు కలిగించియు, ఆరోగ్యము కలుగఁజేయుచున్నావనియు; వాస్తవార్థమున శూలిత్వ గంగాధరత్వములు కలిగించియు, శివసారూప్యము కలుగఁజేయుచున్నావనియు లోకవదంతి. (వ్యాజస్తుత్యలంకారము).

క. కాశీ! నిన్ను సరోగను
వాసిగ సారోగ్యయనెడు ని వాదమగునె? సా
వాసికి నిటునిచ్చులునగు
నాశూలము, జలభరంబు నినగు మైఁ దలపైఁ.

టి. స+రోగ = రోగసహిత (సరః+గ = జలప్రవాహగత) స+ఆరోగ్య = ఆరోగ్యసహిత(మైఁ ఆశూలముఁ, తలపైఁ జలభరంబునగుఁ. (ఇటను పైయటుల ధ్వన్యర్థము).

విశ్వావసుః.—

గ. అనిపుణధిషణ ! గుణోదయానపికిమితి దోషీకరోషి యదే
తన్నాగరవాసినాభోగినాఽపి యోగినాం ప్రాప్యం శివసా
రూప్యమాప్యతే. 114

అ. అనిపుణ+ధిషణ = నేర్పులేనిబుద్ధిగలవాఁడా! యత్=ఏది, ఏతత్+నగర+నివాసినా=ఈ పట్టణమున+వాసముచేయునట్టి, భోగినాఽఅపి = సకల విషయాంతరము లనుభవించువానిచేతఁగూడ, యోగినాం =హఠాదియోగము లుకలవారికి, ప్రాప్యం = పొందఁదగిన, శివసారూప్యం = శివునివలనిముక్తి, ఆప్యతే=పొందఁబడుచున్నదో, (అట్టి) గుణ+ఉదయాం అపి=గుణాతిశయముల+ఉత్పత్తిగలదైనను (దీనిని), కిం+ఇతి=ఏమని, దోషీకరోషి= దోషము లుగలదిగాఁ జేయుచున్నావు.

తా. ఈ కాశిలో ఎట్టివిషయాంతరాసక్తికలవాఁడయ్యును, వానికి మహాయోగులు పొందఁదగినట్టి శివసారూప్యముక్తికలుగుచుండఁగా, నీవుబుద్ధిలేక దీనికి దోషమును కలిగించుచున్నావేమి?

విశ్వావసువు.—

క. సగుణమునయినను దీనిని
మిగులఁగ నతిదోషిఁజేసి కిమించెదవే, మీ
నగరమునను గను భోగి యె -
నఁగఁదగు యోగియొగను శివ కిస్సారూప్యంబున్.

టి. దీనిని=ఈకాశిని, ఎసఁగన్=అతిశయించుటకు, భోగి+కనున్= సంసారానుభవముకలవాఁడు+పొందును.

అత్ర దేహ మపవిత్రమపాస్య
న్నచ్ఛమృచ్ఛతివపుః కిలయస్య।
లోచనేశుచిరవాప్త నిటాలే
మస్తకే హరిపదాంబుజటాలే॥ 115

అ. అత్ర=ఈకాశియందు, అపవిత్రం = అపరిశుద్ధమైన, దేహం=శరీరమును, అపాస్యన్=విడుచుచు, యస్య=ఏశరీరమునకు, అవాప్త+నిటాలే= పొందఁబడిన+ఫాలప్రదేశముగల, లోచనే=కంటియందు, శుచిః=అగ్నియు, జటాలే=జడలుగల, మస్తకే = తలయందు, హరిపద+అంబు = విష్ణుపాదతీర్థమైన గంగయు, (కలదో) తత్ = అట్టి, అచ్ఛం=నిర్మలమైన, వపుః = శరీరమును, బుభృతికిల = పొందుచున్నాఁడుగదా?

తా. ఈకాశిలో నెవనికిఁ గాని తన మలమూత్రవిశిష్టమైన శరీరము వదిలినయెడల, వానికి నొసట అగ్నినేత్రమును, జడలతోడి తలయందు గంగయును గల శివసారూప్యము కలుగుననుట.

క. వపు వపవిత్రము తత్ర
త్యపురుషుఁ డందే విరక్తిఁ ద్యజియించుడుఁ గాం
చుఁ బవిత్రపు వపువున మూ
ర్ధపుఁదటిఁ దటినిన్, దృశాగ్నిఁ దననిటలతటిన్.

టి. వపువు=శరీరమును, తత్రత్యపురుషుఁడు = అక్కడిమనుష్యుఁడు, త్యజియించుడున్=విడిచినతోడనే, మూర్ధపుఁదటిన్ = శిరఃప్రదేశములో, తటినిన్=నదిని, తననిటలతటిన్=తననొసటిప్రదేశములో, దృశాగ్నిన్=నేత్రాగ్నినిన్, కాంచును.

గ. అదఃపురవాసినా మన్యాప్యేషా ధన్యతా. 116

అ. అదఃపుర+వాసినాం= ఈపట్టణమున+వాసముచేయువారికి, ఏషా + అపి=ఇదియు, అన్యా=మఱియొక, ధన్యతా=కృతార్థత.

వ. ఈపురినుండువారి కిదియు మఱొకఁడు కృతార్థతయు.

ఉ. ప్రదోషవత్యాప్త ఇహ ప్రదోష
నటోఽన్ధకారివ్యపదేశమంతే।
ప్రకాశయత్యేషహి తారకోద్య
ద్వర్ణాన్న్యణాం కర్ణనభః ప్రదేశే॥ 117

అ. అంధకారి+వ్యపదేశం=అంధకాసురుని శత్రువనియు (అంధకార ముగలవాఁడనియు) పేరిని, ప్రాప్తః=పొందినవాఁడైన, ప్రదోష+నటః=సాయం కాలమందు+నటించునట్టి, ఏషఃహి=ఈశివుఁడు కదా? ప్రదోషవత్=సాయం కాలమువలెనే, ఇహ=ఈకాశిలో, నృణాం=మనుష్యులయొక్క, అంతే=అం త్యకాలమందు (దినాంతములో), కర్ణనభఃప్రదేశే= చెవిలోని ఆకాశప్రదేశ మందు (సర్వవ్యాపియైన ఆకాశప్రదేశమందు), తారకోద్యద్వర్ణాన్ = తారక మంత్రమందు స్పష్టమైన అకారాది అక్షరములను (నక్షత్రములనుండి కలుగు చున్న కాంతులను), ప్రకాశయతి = ప్రచురపఱచుచున్నాఁడు. (ఉపజాతి)

తా. అంధకారముతోఁ గూడెడు ప్రదోషకాలము,(సాయంకాలము)సర్వ వ్యాపియైన ఆకాశమందు, నక్షత్రములకాంతులను ప్రకాశింపఁజేయువట్లు;అం ధకాసురుని శత్రువై సాయంసమయమున నటించునట్టి శివుఁడు ఈకాశిలోని మనుష్యదేహాంత్యకాలమందు చెవిరంధ్రములో తారకమనెడు ప్రణవములోని అకార ఇకార ఉకారములను ఉపదేశము చేయుచున్నాఁడు.

తే. దుష్ప్రదోషనటన నప్ర దోషనటుఁడు,
కాశిపురమంద కర మంధ కారియునయి
తారకాంతరవర్ణముల్ తారసిలెడు.
ప్రజలకర్ణాంబరంబులఁ బ్రబలపఱుచు.

టి. దుష్ప్రదోషనటనన్=కాంతితగ్గిపోయెడు సాయంకాలపు నడకతో, కరము=మిక్కిలి, తారకాంతరవర్ణముల్=తారకమంత్ర మధ్యాక్షరములను, తారసిలెడు=చేరెడు,కర్ణ+అంబరంబులన్=(సర్వవ్యాపియైనఆకాశమునఁను.)

గ. ఇతి గఙ్గాతీరజనపదం కృత్స్నమవేక్ష్య సాంజలిబన్ధం. 118

అ. ఇతి=ఇట్లని, గంగాతీరజనపదం=గంగాతీరదేశమును, కృత్స్నం=సర్వ మును, అవేక్ష్య=చూచి, సాంజలిబంధం=అంజలిబంధముతో.

వ. అని గంగాతీరప్రదేశము సమస్తమును సమవలోకించి యంజలియుం గావించి.

ఉ. ప్రాతఃప్రాత ర్జాహ్నవీవారి భక్త్యా
గ్రాహంగ్రాహం క్లృప్తనిత్యక్రియేభ్యః।
పుష్పైరాద్యం పూరుషం పూజయద్భ్యః
పూతాత్మభ్యో భూసురేభ్యో నమోస్తు॥ 119

అ. ప్రాతఃప్రాతః=ప్రతిప్రాతఃకాలములో, భక్త్యా=భక్తితో, జాహ్నవీవారి=గంగాజలమును, గ్రాహంగ్రాహం=పలుమాఱు స్నానమున గ్రహించి, క్లృప్త నిత్యక్రియేభ్యః=అనుష్ఠింపఁబడిన సంధ్యాది నిత్యక్రియలు గలవారును, ఆద్యం+పూరుషం=పురాణ+పురుషుఁడైన హరిని హరునిఁ, పుష్పైః =పువ్వులతో, పూజయద్భ్యః=పూజించువారును, పూత, ఆత్మభ్యః=పవిత్రమైన మనస్సుగలవారునైన, భూసురేభ్యః=బ్రాహ్మణులకును, నమః = నమస్కారము, అస్తు=అగునుగాక?

తా. ఇట ప్రతిదినము ఉదయాన గంగాస్నానము చేసి పురాణపురుషుఁడైన హరినిగాని, హరునిగాని పుష్పములతో పూజించు పవిత్రాత్ములైన బ్రాహ్మణులకు నమస్కారము.

తే. వేఁకువను వేఁకువను జాహ్నవీ జలాన
స్నానమును జేసిచేసి యాచారవిధులఁ
బూరుషునినాద్యుఁ బూవులఁ బూజసేయు
పావనుల బ్రాహ్మణులఁగూర్తుఁ బ్రణతిచేసి.

టి. వేఁకువను వేఁకువను=ప్రతివేఁకువజాముతో, ప్రణతి = నమస్కారమును, కూర్తుఁ=ప్రేమింతును.

కృశానుః.—

గ. కిమేత ద్దేశవాసినోఽపి బ్రాహ్మణాః కేవలం కలిమాహాత్మ్యాకలిత శాస్త్రీయచర్యావిపర్యయాః భవతా నమస్క్రియంతే ? పశ్యతావత్ ? ప్రాయేణాస్య కాశీదేశజనస్య సుచర్యావిపర్యాసమ్. 120

అ. కిం=ఏమి? ఏతత్ దేశ+వాసినోపి = ఈదేశమున+వాసముచేయువారై నను, బ్రాహ్మణాః=బ్రాహ్మణులు, కేవలం=బహుగా, కలి...విపర్యయా - కలి =కలిపురుషునియొక్క, మాహాత్మ్య=మహిమతో, ఆకలిత = కూడుకొన్న, శాస్త్రీయ=శాస్త్రవిహితమైన, చర్యా+నడవడికయొక్క, విపర్యయాః=విపరీతత్వముగలవారై, భవతా=నీచేత, నమస్క్రియంతే=నమస్కరింపఁబడుచున్నారు? ప్రాయేణ=బహుగా, అస్య=ఈ, కాశీదేశజనస్య=కాశీదేశము జనముయొక్క, సుచర్యా+విపర్యాసం=నడతవ్యత్యాసమును,పశ్య తావత్ =చూడు?

తా. ఈదేశపు బ్రాహ్మణులు బహుగా కలిమహత్త్వముచేత శాస్త్రాచారములు లేనివారైనను, నీచే నమస్కరింపఁబడుచున్నారే యేల? బహుగా ఈ దేశపు జనులయొక్క విపరీతాచారముచూడు?

వ. కేవలము కలిమహిమచే విధివిహితమునువిడిచి, విపరీతాచారప్రకారము గల యీ దేశపుబ్రాహ్మణులును నీచేనమస్కారము చేయఁబడువారా? అదెచూడు? తలఁచుగా నీకాశీదేశీయుని యాచారవికారమును!

టి. విధివిహితమును+శాస్త్రనియమితమును, దేశీయుని=దేశస్థునియొక్క.

శా. శస్త్రైర్జీవతిశాస్త్రముజ్ఝతిపరంశూద్రాహృతైరమ్బుభిః
స్నాత్యాచామతిదేవతాస్స్నపయతిస్వైరంపచత్యోదనమ్।
ఉచ్ఛిష్టాన్నబిభేతి యాతి యవనైరుచ్చావచైస్సంగతిం
మాతఙ్గాన్నకటాగతానగణయన్ మార్గాన్ముహుర్గాహతే॥

అ. (సద్వంశ్యుఁడు) శస్త్రైః=ఆయుధములతో, జీవతి=జీవించుచున్నాఁడు; శాస్త్రం=శాస్త్రమును, పరం=బహుగా, ఉజ్ఝతి=విడుచుచున్నాఁడు; శూద్ర+ఆహృతైః=శూద్రులచే+తేఁబడిన, అంబుభిః=నీళ్లచేత, స్నాతి = స్నానముచేయుచున్నాఁడు; ఆచామతి=ఆచమించుచున్నాఁడు; దేవతాః = దేవతలను, స్నపయతి=స్నానము చేయించుచున్నాఁడు; స్వైరం=తానుగా, ఓదనం=అన్నమును, పచతి=వండుచున్నాఁడు; ఉచ్ఛిష్టాత్ =ఎంగిలివలన, నబి

భేతి=భయపడఁడు; ఉచ్చావచైః=ఎచ్చుతగ్గులవారైన-నానావిధములైన, యవనైః=తురకలతో,సంగతిం=కూడికను, యాతి=పొందుచున్నాఁడు; నికట+ఆగతాన్=సమీపమున+వచ్చినట్టి; మాతంగాన్=మాలలను; అగణయన్=ఎంచనివాఁడై; మార్గాన్=దారులను, ముహుః = పలుమాఱు, గాహతే = చేరుచున్నాఁడు.

తా. ఈకాశీ వానప్రబ్రాహ్మణుఁడు ఆయుధాలతో జీవించుచు, శాస్త్రాచారమునువిడిచి, శూద్రుఁడుతెచ్చిన నీళ్లతో స్నానముచేయుచు, ఆచమనముచేయుచు, దేవవిగ్రహములను స్నానముచేయించుచు, తానుగానే వండుకొనుచు, ఎంగిలికిని భయపడక, నానావిధపు తురకలతోఁగూడుచు, దగ్గఱించుచున్నమాలలనుకూడ నెంచక, పలుమాఱు త్రోవలలో తిరుగుచుండును. 121

తే. శస్త్రమే కాని కానఁడే శాస్త్రమేని
నేట శూద్రుఁడు తెచ్చిన నీట మునిఁగి
పుక్కిలించియు, జేజేలఁ బొసఁగ నుంచి
తనుగ వండియు నెంగిలి కిని దలంక
కరిగి, తురకల మఱఁగి, యా తెరువులందు
నోలి మాలలె మ్రోలరా నొదఁగఁడిందు.

టి. పొసఁగన్=చక్కఁగా, తలంకక=భయపడక, ఓలిన్ = వరుసగా, మ్రోలన్=దగ్గరగా.

కించ.—

శా. ప్రాతర్హన్త? కృతాప్లవోఽపి రజకస్పృష్టాన్ జడోరాసభైః
ఊఢాన్ ధారయతే పటాననుదినం ధృత్వాబహిర్గచ్ఛతి ।
గత్వామ్లేచ్ఛముఖాశుచీన్ స్పృశతిచస్పృష్ట్వాపినస్నాత్యహో
నస్నాతోఽప్యథభుంక్తఏషచపలో ముక్త్వాపి నవ్రీడతి॥ 122

అ. జడః=మూఢుఁడై,చపలః=చంచలుఁడైన, ఏషః=ఈబ్రాహ్మణుఁడు,ప్రాతః=ఉదయాన, హంత=అయ్యో?కృత+ఆప్లవః+అపి=చేసిన+గంగాస్నానముగ

లవాఁడు+అయినను; రజక+స్పృష్టాన్=చాఁకలిచేత+తాఁకఁబడినవియై, రాసభైః=గాడిదలచేత, ఊఢాన్=మోయఁబడిన, పటాన్=బట్టలను, ధారయతే=ధరించుచున్నాఁడు; ధృత్వా=ధరించి, బహిః=వెలపట, గచ్ఛతి=పోవుచున్నాఁడు; గత్వా=పోయి, మ్లేచ్ఛ=తురక+అశుచీన్ = తురకలు+మొదలైన+అనాచారపరులను, స్పృశతిచ=తాఁకుచునున్నాఁడు, స్పృష్ట్వాఅపి+తాఁకియు, నస్నాతి=స్నానముచేయఁడు; నస్నాతఃఅపి=స్నానము చేయనివాఁడయ్యును, అథ=వెనుక, భుంక్తే=భుజించుచున్నాఁడు, భుక్త్వాపి=భుజించియు, నవ్రీడతి=సిగ్గుపడఁడు, అహో=ఆశ్చర్యము?

తా. ఇక్కడి బ్రాహ్మణుఁడు ఉదయాన స్నానముచేసియు, చాకలవాని చేత తాఁకఁబడి గాడిదలచేత తేఁబడిన బట్టలను ధరించి, వెలుపట తిరుగుచు, తురకలు మొదలైనవారిని తాఁకుచు, స్నానముచేయకయె తినుచుండును; ఇట్లు చపలబుద్ధి గలవాఁడయ్యును సిగ్గే పడఁడు.

మఱియు.—

ఆ. తగునె? మునిఁగి చాకి తాఁకి గాడిదమోయ
బట్టదొడిఁగెఁ, దొడిఁగి బైటి కేఁగె,
నేఁగి మ్లేచ్ఛవితతిఁ దాఁకెఁ, దాఁకియు మున్క-
విడిచె, విడిచి సిగ్గు విడిచెఁ గుడిచి.

అపిచ.—

శా. నీచైర్దుర్యవనైశ్శునీభిరపివా నిశ్శఙ్కమాలోకితం
భుఙ్క్తే పఙ్క్తివిదూషకైస్సహనరైరజ్ఞాతవేదాక్షరః ।
మద్యాస్వాదనమత్తచిత్తజనతామోహాయ భీహాసతః
కర్మాణ్యారభతే శ్రుతిస్మృతివచోదూరాణ్యసారాణ్యహో ॥

అ. అజ్ఞాత+వేద+అక్షరః = తెలిసికోఁబడని+వేదముయొక్క+ఒక యక్షరమైనగలవాఁడై, నీచైః = నీచులైన, దుర్యవనైః = దుష్టులగు తురకలచేతను, శునీభిః అపివా=కుక్కలచేతనుకూడ, ఆలోకితం = చూడఁబడినదానిని,

పఙ్క్తివిదూషకైః = పఙ్క్తిలో దూషించువారైన, నరైస్సహ = మనుష్యులతో కూడ, నిశ్శంకం=జంకులేకుండ, భుంక్తే=తినుచున్నాఁడు. మద్య+ఆస్వాదన+మత్త+చిత్త+జనతా+మోహాయ = కల్లు+త్రాగుటచేత + మదించిన+మనస్సుగల+జనసమూహముయొక్క+అజ్ఞానముకొఱకు, భీ+హీనతః=భయము+లేనందువలన, శ్రుతి+స్మృతి+వచః+దూరాణి =వేదములయు+మన్వాదిస్మృతులయు+వాక్యములకు+దూరములై, అసారాణి = నిస్సారములైన, కర్మాణి = క్రియలను, ఆరభతే= ఆరంభించుచున్నాఁడు.

తా. ఇక్కడి బ్రాహ్మణుఁడు వేదములో నొకయక్షరమైన నెఱుఁగనివాఁడవుటచేత నీచులైన తురకలును ఆడుకక్కలును చూచిన యన్నమును పఙ్క్తిదూషకులైన నీచులతోఁ కూడ జంకులేకుండ తినుచున్నాఁడు. కల్లుత్రాగి మత్తెక్కిన జనుల మోసపుచ్చుటకై భయమనునదిలేకయే, వేదస్మృతివాక్యములకు దూరములై నిష్ఫలములైన క్రియలనే చేయుచున్నాఁడు. 123

మఱియు.—

తే. తుఱకబఱకలుగని, శుని తుటుములంటి
దూషితము నన్నమును బంక్తి దూషకులను
గలసి, తిని, త్రావి, మత్తిలు ఖలులుమెచ్చ
కొఱకువిధి నిషిద్ధముఁజేయు కొంటెఁ గంటె?

టి. తుఱక బఱకలు= దుష్టులైనతుఱకలు, శునితుటుములు = ఆడుకుక్కలసమూహములు, ఖలులు=దుష్టులు, విధినిషిద్ధముఁ=శాస్త్రనిషేధమునుగూడ.

అపిచ.—

శ్లో. కన్యాంకామప్యదూష్యా ప్రవిజహ దుదయద్యావనామజ్ఞప
నాం। ద్రవ్యాశాపాశకృష్టో భ్రమతి చిరతరం హన్త! దేశాన్త
రేషు । అన్యోన్యాశ్లేషవాఞ్ఛా విగలితవయసో రాత్రినా
లివ్యమత్యో । ర్దమ్పత్యోర్వ్యదితైవం హతవిధిరుభయో
శ్లోకయోః శ్యోకయోగమ్॥ 124

అ.. అజ్ఞః = వివేకములేనివాఁడు, కామపి = ఒకానొక, ఉదయత్ + యౌవనాం= కలుగుచున్న+వయస్సుగల, ఏనాం కన్యాం = ఈచిన్నదానిని, ఉద్వాహ్య= పెండ్లియై, ద్రవ్యాశాపాశకృష్టః = దుర్ధాస యనెడు దారాల చేత కట్టఁబడినవాఁడై, ప్రవిజహత్=విడిచిపెట్టుచు, దేశాంతరేషు = వేఱుదేశములలో, చిరతరం=చాలకాలము, భ్రమతి=తిరుగుచున్నాఁడు; హంత=అయ్యో? అన్యోన్య+ఆశ్లేష+వాంఛా+విగలిత+వయసోః = ఒకరొకరియొక్క+ఆలింగనమందు+ కోరిక చేత+తొలఁగిపోయిన+వయస్సుగలవాఁడై, ఆత్త+మాలిన్య + మత్యోః = పొందఁబడిన + వ్యసనమనెడు మలినత్వముతోడి + మనస్సుగలవారైన, దంపత్యోః = దంపతులకు, ఉభయోః+లోకయోః=ఈ రెండులోకములలోను, శోకయోగం = దుఃఖసంబంధమును, హతవిధిః=చెడు దైవము, ఏవం=ఇట్లు, వ్యాదిత=ఇచ్చెను.

తా. ఇక్కడి అవివేకియైనవాఁడు మంచిగుణములుగలదైనను పెండ్లిచేసికొని వయసువచ్చినదైనప్పటికిని విడిచిపెట్టి ద్రవ్యాశచేత చాలాకాలమువఱకు దేశాంతరములలో తిరుగుచుండును, ఇట్లు ఒకరితోనొకరికి భోగములేక వయస్సుగడచిపోయి మనస్సున వ్యసనపడుచుండు ఈదేశపు దంపతులకు సంసార సౌఖ్యము లేనియట్లు పాడుదైనను చేయును గదా?

మఱియును.—

చ. అరుదగుకన్నెఁ బెండ్లియయి, యుప్పుడవచ్చినయౌవనంబుదా
మరసియు, వేఱుదేశమున నర్థసమార్జనమొప్పుఁగర్జమై,
యరుగుదురిందుఁ, గొందలమె యందుదురందరుసొంపుదంపతుల్
పరమునఁగాక, గాకిహమున పట్టుననుక్, విధియోగవశ్యులై.

టి. అర్థసమార్జనము=ద్రవ్యసంపాదనము, కర్జమై= కార్యమై, కొందలమె= దుఃఖమె, సొంపుఅందరు, విధియోగవశ్యులై =దైవయోగమునకు వశ్యులై.

అపిచ.—

నాధీతే ద్రుతజనో యుదిశశ్చిదధీతే శతేసహస్రేషు।

దుస్తర్కేషు భ్రామ్యతి దూరీకురుతే శ్రుతిస్మృతిసుతర్కాన్॥

టీ. అత్ర=ఈకాలిలో, జనః=బ్రాహ్మణుఁడు, న+అధీతే=అధ్యయనముచేయఁడు, శతే=నూటిలోనైన, సహస్రేవా=వేయింటిలోనైన, కశ్చిత్=ఒకానొకఁడు, అధీతేయది=అధ్యయనము చేయుచున్నాఁడేని, దుస్తర్కేషు=సాధారణతర్కములలో, భ్రామ్యతి=అలుపుపడుచున్నాఁడు; శ్రుతి+స్మృతి+సుతర్కాన్=శ్రుతిస్మృతుల సంబంధమైన తర్కములను, దూరీకురుతే=దూరముచేయుచున్నాఁడు.

తా. ఇక్కడి బ్రాహ్మణుఁడు అధ్యయనముచేయకున్నను నూటిలోనైనను ఒకఁడు గౌతమాదితర్కములను చదివినను; శ్రుతిస్మృతిసంబంధములైన శారీరకాది తర్కములను చదువఁడు. 125

మఱియును.—

క. వడి నెవఁడును జదువం డిట
విడివడి యెవఁడేనిఁ జదువు నే వేయిట, వాఁడె
ప్పుడు గౌతము దుస్తర్కమె,
ముడివడ శారీరతర్కము నెకొనఁ డొకఁడేన్.

టీ. విడివడి=స్వతంత్రపడి, ముడివడన్=శాంతపడునట్లుగా,

విశ్వావసుః.—

గ. కష్టమరే! బ్రాహ్మణనిందాం శ్రుత్వాతః కంపతే మే హృదయం, యస్త్వయోపన్యస్తసుచర్యావిపర్యయః, సఏవకలే రేవదోషోన బ్రాహ్మణానాం, కలౌయుగే కాత్రయుగం చారిత్రం కుత్ర నామసంభావ్యతే, దురితలతికోపఘ్నాయితాత్మా ద్విజః ఖలుకలిః. 126

టీ. అరేరే, కష్టం=అన్యాయ్యము, బ్రాహ్మణనిందాం=బ్రాహ్మణుల నిందను, శ్రుత్వా=వినుచున్న, మే=నాయొక్క, హృదయం=హృదయము, కం

పతే=వణఁకుచున్నది. యః=ఏది, త్వయం=నీచేత, ఉపన్యస్తః = ఉపన్యసింపఁబడిన, సుచర్యా+విపర్యయః= మంచినడవడికకు+వ్యత్యాసమో, సఏవ=అదే, కలేః+ఏవ=కలియొక్కయే, దోషః=దోషము. బ్రాహ్మణానాం=బ్రాహ్మణులయొక్క, నదోషః = దోషముకాదు. కలౌయుగే = కలియుగములో, కార్తయుగం= కృతయుగసంబంధమైన, చారిత్రం= చరిత్రము, కుత్రనామ+సంభావ్యతే= ఎక్కడ+తలంపఁబడుచున్నది? దురిత+లతికా+ఉపఘ్నాయిత+ఆత్మా=పాపములనెడు+తీఁగెలకు+ఆసరవలెయున్న+స్వరూపముగల, కలిః=కలిపురుషుఁడు, దుర్జయః ఖలు=గెలువఁగూడనివాఁడుగదా.

తా. ఏమిరాయిది? బ్రాహ్మణులను దూషించుటను వినుచున్న నామనస్సు వణఁకుచున్నది. నీవుచెప్పిన యీమంచినడవడికకు విరోధము కలిపురుషుని దోషమేగాని బ్రాహ్మణులదికాదు. ఈకలియుగములో కృతయుగముయొక్క నడవడిక యెక్కడ తలంపఁబడుచున్నది. తీఁగెలకు ఆధారవృక్షమువలె సకల దోషములకు ఆధారస్వరూపుఁడయిన యీకలిపురుషుఁ డెవనికి జయింపఁగూడినవాఁడగును?

విశ్వావసు:—

వ. ఒరే? అన్యాయ్యము? ఈబ్రాహ్మణనిందనువిని నామనసు తత్తరించుచున్నయది. నీవుచెప్పిన యీయాయీయాచారవికారము కలిదోషప్రకారమునఁ గలదియేకాని; యీ బ్రాహ్మణులది కానేకాదు.

(క. కలియుగమునఁ, గృతయుగమునః
గలచరితము నెక్కడేనిఁ గలదే? తలఁపఁగ
గలిగలుషలతౌఘములకుఁ
గెలఁకులఁ గలపట్టుగొమ్మ, గెలువఁగ వశమే.)

పశ్య:—

శా. హార్ద్ర్యక్షస్థాన మధర్మకర్మవితతే ర్దుర్వానభర్త్సాసనం

8

శాస్త్రస్తోమలలాటభూలిపిలయ శ్శాన్తి స్సవానామపి ।
సర్వామ్నాయవచస్సమాపనదినం సంస్థా సదర్చావిధే
రర్థాశాజనిభూ రభూదిహ మహానర్థావహోఽయం కలిః. 127

అ. మహాత్+అనర్థ+ఆవహః = గొప్పయగు+అనర్థములను+కలిగించుచున్న, అయంకలిః=ఈకలియుగము, ఇహ=ఇక్కడ, అధర్మ+కర్మ+వితతేః=ధర్మహీనములైన+క్రియలయొక్క+సమూహమునకు, హర్మ్యస్థానం=మేడవంటిదియు; దుర్మాన+భర్మ+ఆసనం=దురభిమానమునకు+బంగారుమయమయిన+పీఠమును, శాస్త్ర+స్తోమ+లలాటభూ+లిపి+లయః = శాస్త్రముల+సమూహముయొక్క+ఫాలప్రదేశమందలి+వ్రాఁతకు+నాశమును, సవానాం+అపి=యజ్ఞములకుకూడ, శాంతిః=ముగింపును, సర్వ+ఆమ్నాయవచః+సమాపనదినం=సకలమైన+వేదవాక్యములకు+ముగింపుదినమును, సత్+అర్చా+విధేః=మంచి+పూజావిషయముల+నియమమునకు, సంస్థా=సమాప్తియు, అర్థ+ఆశా+జనిభూః=ద్రవ్య+ఆశకు+జన్మభూమియు, అభూత్=అయ్యెను.

తా. ఈకలియుగము పాపములకు మేడగాను, దురభిమానమునకు పీఠముగాను, శాస్త్రములకు నాశముగాను, యజ్ఞములకు విడుపుగాను, వేదవాక్యములకు ముగింపుగాను, పూజావిధికిని ముగింపుగాను, ద్రవ్యాశలకే జన్మభూమిగాను, కనఁబడి అనర్థములనే యిచ్చునదిగానున్నది.

చూడు:-

సీ. అన్యాయములవిల · సన్న్యాయహర్మ్యము,
దురభిమానముల క · ర్బురపుగద్దె,
శాస్త్రంబులకును నో · సలవ్రాలతుడుపును,
సవనివహములకు · శాంతికరము,
సకలాగమముల కె · సఁగుసమాపనదిన,
మర్చావిధులచర్చ · కగుసమాప్తి,
ధనతృష్ణలకుఁ బుట్టు · స్థలమును నట్టుల

యగును బృథ్విని నన ✱ ర్థావహంబు,
తే. గానఁ గలిగలుషములకుఁ ✱ గాన్పుదల్లి,
యైనదానన సకలస ✱ స్త్రానవులును
దారుమాఱయి సరితప్పి ✱ తటియుఁ దప్పి
యుండు రిందులనేమి? మ ✱ ఱెందుఁగలిని.

టి. విలసత్+న్యాయ+హర్మ్యము=ప్రకాశించు+న్యాయములకు+మేడ, న్యాయ్యస్థానము, కర్బురపుగద్దె=బంగారపుపీఠము, సవనివహములకు=యజ్ఞసమూహములకు, ఎసఁగు=అతిశయించు, సమాపనదినము=అమావాస్య, చర్చకు=కార్యమునకు, తృష్ణలకు=ఆశలకు, పృథ్విని=భూమియందు.

శ్లో. ఏతాదృశే కలియుగేఽపి శతేషు కశ్చిత్
జాతాదరో జగతి యశ్శ్రుతిమార్గ ఏవ ।
యత్కించి దాచరతి పాత్ర మసౌ స్తుతీనాం
శ్లాఘ్యం మితాపమపి కిం న మరౌ సరశ్చేత్ ॥ 128

అ. ఏతాదృశే=ఇటువంటి, కలియుగేపి=కలియుగములోఁగూడ, శతేషు=నూటిలో, కశ్చిత్=ఒకానొకఁడు, యః=ఎవఁడుగాని, జగతి=లోకములో, శ్రుతిమార్గఏవ=వేదమార్గములోనే, జాతాదరః = పుట్టిన ఆదరముకలవాఁడో; అసౌ=ఈ, స్తుతీనాంపాత్రం=స్తోత్రార్హుఁడైనవాఁడు, యత్కించిత్=ఏదైన కొంత, ఆచరతి=నడుచుచున్నాఁడు; మరౌ=నీరులేనిభూమిలో, మిత+ఆపమపి=కొద్దియైన+జలముగలదియైనను; సరఃచేత్=తటాకమున్నయెడల, శ్లాఘ్యం=కొనియాడఁదగినది, నకిం=కాదా?

తా. ఇట్టికలియుగములోఁగూడ ఒకానొకఁడు వేదమార్గములయందు ఆదరముకలిగి, ఏమైన కొంతసత్క్రియ జరిపినవాఁ డయ్యేనేని, వాఁడు నీరులేని భూమిలో కొద్దినీరుగల తటాకమైనఁ గొనియాడఁదగినయట్లు స్తోత్రపాత్రుఁ డగును.

తే. ఇట్టికలి నూట నొకఁడేని యెట్టిదేని
వేదసరణిన చరియించు నాదరమున
జగతి నుతుఁడగు నతఁడె; నిర్జలధరణిని
జలజలాశయ మలఁతేని శ్లాఘ్య మవని.

టి. జలజలాశయము=నీటితోడితటాకము, అలఁతి+ఏని=కొద్దిది+యైనను, (తగునె మునిఁగి అనెడిపద్యములో దూషణమును ఇట పరిహరించుచున్నాఁడు.)

కించ:—

శా. యే కాయస్థజనాశ్చ యేనృపసుతా యేచద్విజా శ్శస్త్రిణః
తేయత్నాదనుసృత్యనిర్దయతయాశుష్కాంస్తురుష్కాధిపాన్
వేదాన్ భూమిసురాంశ్చపాన్తికృతినస్తేచేత్ గృహేష్వాసతే
బ్రాహ్మణ్యాయజలాఞ్జలిఃకిల భువి ప్రాజ్ఞైః ప్రదేయోభవేత్ ॥

అ. (ప్రాతర్హంత అనేదానికి పరిహారము) యే+కాయస్థజనాశ్చ=గ్రామకర్ణమువారెవరో, యేనృపసుతాః=రాజపుత్రులెవరో. యేచ+శస్త్రిణః+ద్విజాః = ఆయుధములతో జీవించునట్టి బ్రాహ్మణులెవరో, తే=అట్టియీ మూఁడు విధములవారును, యత్నాత్=ప్రయత్నముతో, నిర్దయతయా=దయాహీనతచేత, శుష్కాన్=శుష్కించిపోయిన, తురుష్కాధిపాన్ = తురకరాజులను, అనుసృత్య=అనుసరించి, దేవాన్=దేవతలను, భూమిసురాంశ్చ = బ్రాహ్మణులనున్, పాంతి=రక్షించుచున్నారు. తే=అట్టి, కృతినః = పుణ్యాత్ములు, గృహేషు=ఇండ్లలో, ఆసతేచేత్=ఉండిరేని, బ్రాహ్మణ్యాయ = బ్రాహ్మణకర్మకై, ప్రాజ్ఞైః=ప్రాజ్ఞులచేత, భువి=భూమిలో, జలాంజలిః = తర్పణము, ప్రదేయః=ఇయ్యఁదగినది, భవేత్ కిల=అగునుగదా?

తా. కర్ణమువారును, రాజులును, ఆయుధవ్యాపారులైన బ్రాహ్మణులును, తురకరాజులనుజేరి, దేవార్చనలను, బ్రాహ్మణులనుం గాపాడుచున్నారు. అట్టిపుణ్యాత్ములింటవచ్చినయెడల, ఆబ్రాహ్మణులకు దానాదిక్రియలయందు ప్రాజ్ఞులుకూడ తర్పణ మిచ్చుచున్నారుగదా?

మఱియు:-

మ. కరణాల్ దాశొమరుల్కరోపకరణాల్ కాశిక ద్విజాతీడ్గణాల్
కరుణాహీనుల నాతురుష్కఘనులకాగాంక్షించిరక్షించెదర్
నిరతిక్ వేల్పుల నేలవేల్పుల, నికక వీరేదినం బిండ్లనుం
దురెమ్మే,నందఱు వేజలాంజలియొనర్చుర్బ్రాహ్మణ శ్రేణికిక్.

టి. ద్విజాతీడ్గణాలు=బ్రాహ్మణశ్రేష్ఠుల సమూహములు, కరోపకరణాలు=హస్తములందు శస్త్రాదిసాధనములు గలవారై, కాంక్షించి=అపేక్షించి—అనుసరించి, నిరతిక్=ఆసక్తితో, అందఱుక్=ఈకాశీదేశరాజులును బ్రాహ్మణులును, వేక్=తక్షణమే.

గ. సర్వతోదృష్టిం ప్రసార్యసశ్లాఘం. 130

వ. అంతటనుంజూపు, వ్యాపింపఁజేసి స్తోత్రముతోన.

శా. ఆక్రాన్తాసు వసున్ధరాసు యవనై రాసేతుహైమాచలమ్
విద్రాణే క్షితిభృద్గణే వికరుణే నిద్రాతి నారాయణే।
నిర్విఘ్నప్రసరే కలావపి బలాన్నిష్కంటకం వైదికమ్
పన్థానం కిల తత్రతత్ర పరిపాత్యేకోహి లోకోత్తరః॥ 131

అ. యవనైః=తుఱకలచేత, ఆసేతుహైమాచలం = సేతుహిమాచలపర్యంతము, వసుంధరాసు=భూములు, ఆక్రాంతాసు=ఆక్రమింపఁబడుచుండఁగ, క్షితిభృత్+గణే=రాజుల+సమూహము,విద్రాణే=పరుగిడుచుండఁగ,నారాయణే=నారాయణుఁడు, వికరుణే=దయలేనివాఁడై, నిద్రాతి=నిదురించుచుండఁగ, కలౌఅపి=కలియును, నిర్విఘ్న+ప్రసరే=విఘ్నములేని+వ్యాప్తికలిగియుండఁగ, లోకోత్తరః=లోకములో శ్రేష్ఠుఁడు, ఏకః=ఒకఁడైనను, బలాత్=బలవంతముగ, నిష్కంటకం=నిరాటంకముగ, వైదికం=వేదవిహితమైన, పంథానం=మార్గమును, తత్రతత్ర=అక్కడక్కడ, పరిపాతికిల = పరిపాలించుచున్నాఁడుగదా?

తా. తురకలు సకలదేశములును ఆక్రమించుకొనియు, రాజులు పారిపోయియు, నారాయణుఁడు కనికరమేలేక నిదురించుచును, ఈకలియుగముగూడ

నిరాటంకముగ వ్యాపించుచునుండఁగ; బలాత్కారముగ నిర్విఘ్నమైన వేదమార్గమును ఈకాశిలో అక్కడక్కడ లోకశ్రేష్ఠుఁడగు నొకఁడైన నడుచుకొనుచున్నాఁడుగదా?

తే. తుఱక లాసేతుశీతాద్రిఁ బరఁగ, విపుల
నృపుల పరుగిడ, నకరుణుఁ డపుడ నిదుర
కూర హరి, మీఱఁ గలి శ్రుతిఁ సారసరణి
కొకఁడె లోకోత్తరుఁ డిటఁ బోలకుఁడు కదర?

టి. విపులన్=భూమియందు, నృపుల=రాజులే, నిదురకూరన్=యోగనిద్రలో ఈయవస్థను విచారింపకయుండఁగ.

ఇ. సేతుహిమాచలములు.— సేతువు (61) పేజిచూడుఁ? హిమాచలము— హిమవత్పర్వతము, ఇది సర్వపర్వతములకునురాజు, మేనకామనోరమలకు పతి, వారివలననే గంగాపార్వతులను కూఁతురులనుగా కనుఁగొనెను.

పునస్సశ్లాఘం:—

శ్లో. త్యజతు విహిత మేతద్దేశవాసీ నిషిద్ధం
భజతు తదపి లోకే నాస్తి ధన్య స్తదన్యః।
శ్రియుగపదనఖ శ్రీదత్తశుద్ధి ర్యదఙ్గే
లగతి దురితభఙ్గే లగ్నకో గాఙ్గపూరః॥ 132

అ. ఏతద్దేశవాసీ=ఈకాశీదేశమున వసించునతఁడు, విహితం= వేదవిహితమైన కర్మను, త్యజతు= విడిచునుగాక, నిషిద్ధం+నిషిద్ధమైనకర్మను, భజతు= అనుసరించునుగాక, తదపి = అట్లైనను, యత్+అంగే = ఎవని+అవయవములో, శ్రియుగ... శుద్ధిః—శ్రియుగ=విష్ణువుయొక్క, పదనఖ= కాలిగోర్లయొక్క, శ్రీ=కాంతిచేత, దత్త=ఇయ్యఁబడిన,శుద్ధిః=పరిశుద్ధిగలదియై, దురితభఙ్గే=పాపనాశనవిషయమై, లగ్నకః=చేరినదైన, గాంగపూరః= గంగాప్రవాహము,లగతి=చేరుచున్నదో?,(అట్టి)తత్+అన్యః=వానికంటె+మఱియొకఁడు, ధన్యః=కృతార్థుఁడు, లోకే=లోకములో, నాస్తి=లేఁడు.

తా. ఈ కాశీదేశవాసియైనవానియొక్క శరీరమందు విష్ణుపాదమునఁ బుట్టి సకలపాపహరమైన గంగాజలము అంటుటమాత్రముచేతనె వాఁడు వేదవిహితమైన కర్మనువిడిచి, నిషిద్ధమైనకర్మను అనుష్ఠించినను, లోకమందు వానికంటె మించినకృతార్థుఁ డుండఁడు.

తే. ఇందుఁగలవాఁడు శాస్త్రవిహితము విడుచుఁ
గాని, తా నిషిద్ధము సేయుఁ గాని, వాని
కంటె నన్యుఁడు ధన్యుఁడు కలఁడె? విష్ణు
పది పవిత్రము గాత్రము పదిల మగుట.

టి. గాత్రము=శరీరము, విష్ణుపదిపవిత్రము=గంగాజలముచేత పావనమైన, పదిలము=భద్రమైనది.

ఇ. త్రియుగపదము=విష్ణుపాదము.—భగవచ్ఛబ్దార్థమువలె షడ్గుణైశ్వర్యములు కలవిష్ణునిపాదము. షడ్గుణములు—జ్ఞానశక్తిబలైశ్వర్యతేజోవీర్యములు చూడు? మొదటివృత్తము.

శ్లో. ప్రౌఢేషు గౌడేషు చ కాన్యకుబ్జే
ష్వగాధమేధేషు చ మైథిలేషు।
అన్యేషు సత్స్వేషు బుధేషు ధన్యే
ష్వద్యాపి జీవం త్యధిభూమి విద్యాః॥ 133

అ. ప్రౌఢేషు=సమర్థులై, అగాధ+మేధేషు=లోఁతైన+బుద్ధివిశేషముగల, గౌడేషు=గౌడులును, కాన్యకుబ్జేషు=కన్యాకుబ్జమువారును, మైథిలేషుచ=మిథిలాపురమువారును, అన్యేషు=ఇతరులైన, సత్సు=సత్పురుషులగు, ఏషు=ఈ, బుధేషు=పండితులైన, ధన్యేషు=కృతార్థులయందు, అద్యాపి=ఇప్పటికిని, విద్యాః=సకలవిద్యలును, అధిభూమి=భూమిలో, జీవంతి=జీవించుచున్నవి.

తా. గౌడులందును, కన్యాకుబ్జులందును, మైథిలులందును, మఱియు నితర మహాపండితులయందును ఇప్పటికిని సకలవిద్యలును ప్రకాశించుచున్నవి.

తే. కాన్యకుబ్జులు, నల ప్రౌఢ గౌడులును, న
గాధమేధులు మైథిల ప్రాథమికులు
మఱియు నన్యులు ధన్యులు మఱియుఁ జదివి
గలిని గళలన్ని మనియుండఁ గలిగి చెలఁగె.

టి. ప్రాథమికులు=మైథిలులలోఁ ప్రథములు, మనియుండఁగ = జీవించియుండునట్లుగా,

గ. ఇదంతావ దవధేహి? 134

వ. ఈయదియంతయు నవధానమున వినుము?

ఇ. గౌడులు=గౌడదేశస్థులు—అనఁగా వంగదేశస్థులు, వీరు పంచగౌడులలోనివారు.

ఇ. కాన్యకుబ్జులు=కన్యాకుబ్జదేశస్థులు, వీరును పంచగౌడులలోనివారు. ఈ దేశము—కుశనాభునికూఁతులు నూర్గురిని బ్రహ్మదత్తు వివాహముచేసికొని వాయుశాపమువలన కుబ్జత్వమును బోఁగొట్టినప్రదేశము.

ఇ. మైథిలులు=మిథిలాపురివారు - వీరును పంచగౌడులలోనివారు, ఈ మిథిలాపురిరాజు జనకమహారాజు, ఇతని పూర్వికరాజైన నిమిచక్రవర్తి వశిష్ఠునిశాపమున విదేహుఁడై, అతనిరాజ్యము అరాజకమయ్యెనని అతనిదేహమును మథింపఁగా అందుండి మిథిలుఁడని మఱియొకరాజుపుట్టెను; అందువలననే సీత ఆదేశపురాజువలన పెఱిఁగి జానకి, మైథిలి, వైదేహి అని పేరులొందెను.

శ్లో. ఏతద్దేశ్యప్రచురచరితా న్యన్యదేశస్థితానాం
రోచంతేచే దథచ మనసే మారుచన్ కాఽత్రహానిః।
ప్రాజ్ఞాః పుత్రా జనయితృహృదే పశ్య? యద్వత్స్వదంతే
తద్వద్విద్వన్నపరమనసే తావతా కోఽత్రదోషః॥ 135

అ. ఏతత్...చరితాన్—ఏతత్=ఈ, దేశ్య=దేశస్థులయొక్క, ప్రచుర=ప్రశస్తమైన, చరితాని=నడవడికలు, అన్యదేశ+స్థితానాం=వేఱుదేశములలో+ఉండువారికి, రోచంతేచేత్ = రుచించినఁగాని, అథచ=లేదా; మనసే=మన

స్సన్, మారుచన్ =రుచించకపోయినఁగాని, అత్ర=ఇక్కడ, కాహానిః=ఏమి హాని?. ప్రాజ్ఞాః=జ్ఞానవంతులైన, పుత్రాః=బిడ్డలు, జనయితృ=తల్లిదండ్రుల యొక్క, హృదే=మనస్సునకు, యద్వత్ = ఏలాగున, స్వదంతే=రుచించుచుం దురో, తద్వత్=ఆలాగున, పరమనసే=ఇతరులమనస్సునకు, నస్వదంతే=రుచిం చరు. తావతా=అంతమాత్రమున, అత్ర=ఈబిడ్డలవిషయములో, కోదోషః= ఏమిదోషము? హేవిద్వన్=ఓవిద్వాంసుఁడా, పశ్య=చూడు?

తా. ఈకాశీదేశపువారి నడవడికలు ఇతరదేశపువారికి సంతోషకరమైనను; కాకున్నను; ఏమితప్పు? బిడ్డలు తెలివికలిగి తల్లిదండ్రులకు సంతోషకరులై ఇత రులకు సంతోషకులు కాకున్నయెడల ఏమిదోషము?

తే. ఇచటఁ గలవారిచరితము ♦ లెవరికేనిఁ
గూర్చినను, గూర్పకున్నను, ♦ గొఱఁతయేమి?
కొడుకునడకలు తలిదండ్రు ♦ లెడఁద కెపుడుఁ
గూర్చుఁ, గూర్చునె పెఱలకుఁ ♦ గొఱఁతయేమి?

టి. తలిదండ్రులెడఁదకు=తలిదండ్రులహృదయమునకు “ ఈ అకారవికల్ప సంధి పూర్వకావ్యసిద్ధము.”

కించ:——

శా. ప్రాతః శ్శీతజలే నిమజ్య విబుధా నభ్యర్చయ త్యుచ్చకై
రార్యఃపర్యుషితంతు నాభ్యవహరత్యంధఃక్షుదంధోఽప్యసౌ।
భాగేగోమయలిప్తపేవపచతే భుంక్తే తతోఽన్యత్రయత్
సీతంతద్విజహాశిభుక్తినిఘమోదృష్టఃక్వభూమావియాన్.136

అ. అసౌ=ఈదేశస్థుఁడైన, ఆర్యః=పూజ్యుఁడు, ప్రాతః=ఉదయాన, శీత జలే=చల్లనిగంగాజలములో, నిమజ్య = మునిఁగి, విబుధాన్=దేవతలను, అభ్య ర్చయతి=పూజించుచున్నాఁడు; ఉచ్చకైః=మిక్కిలి, క్షుత్+అంధః+అపి= ఆఁకటిచేత+పీడింపఁబడినవాఁడైనను, పర్యుషితం=చలిదియైన, అంధఃతు=అన్న మునో, నఅభ్యవహరతి=తినఁడు. గోమయలిప్తే=పేఁడచేత అలకఁబడిన, భాగ

ఏవ=స్థలములోనే, పచతే= వండుచున్నాఁడు, భుంక్తేచ= తినుచునున్నాఁడు. తతః=దానికంటె, అన్యత్ర=మఱియొకచోట, యత్=ఏది, నీతం = కొనిపోఁబడినదో, తత్=అట్టిఅన్నమును, విజహాతి=విడిచిపెట్టుచున్నాఁడు. ఇయాన్=ఇట్టి, భూయాన్=గొప్పదైన, భుక్తి+నియమః=భోజనమందు+నియమము, క్వ=ఎక్కడ, దృష్టః=చూడఁబడినది?

తా. ఈ కాశీబ్రాహ్మణుఁడు తెల్లవాఱనే గంగాస్నానముచేసి దేవతలను పూజించుచు, ఎంతయాఁకలియున్నను, చద్దితినఁడు. పేఁడయలికినచోటనే వండి తినును. వేఱుచోటికి తెచ్చిన యన్నము విడిచివేయును. భోజనమం దిట్టి నియమ మెక్కడఁ గలదు?

మఱియు.—

ఉ. వేఁకువజాము జాహ్నవిని వేసరకే కృతమజ్జనంబునన్
లేఖులఁ బూజసేయు, నవ లీలను శీలనుతుండు మెండుగా
నాఁకలిగొన్నవాఁడయిన, నాచలిదిన్ గొలఁదేనిఁదాఁకఁ,డెం
దాఁకను గోమయంబలికి, తాన పచించుభుజించు, వేఱుచోఁ
గైకొనఁడన్న మెన్నఁడును, గాంచితె! భోజననిష్ఠ శ్రేష్ఠతన్.

టి. వేఁకువ=ప్రాతఃకాలము, జాహ్నవిని=గంగలో, లేఖులన్=దేవతలను, అవలీలను=వేగముతో, శీలనుతుండు=మంచినడవడిచేత పొగడఁబడినవాఁడు.

గ. ఇతివిమానందూరతః ప్రస్థాప్య సాఞ్జలిబన్ధమ్. 137

వ. అని (ఇదివఱ కార్యావర్తమునను వర్తించియుండి, యందుండి యామధ్యరాష్ట్రము ప్రక్కకుం దిరిగి) తమవిమానమును దూరమున నిలిపి, సలిపినయంజలిబంధముతో.

సముద్రవర్ణనము.

(ఇ. సముద్రము.—ఇది సగరచక్రవర్తి తాను జేయు నశ్వమేధయాగమున నింద్రుఁ డశ్వము నపహరించుకొనిపోవఁగా, అతని ద్వితీయభార్యాకుమారు లఱువేలమంది భూలోకమంతయు వెదకి యెక్కడనుగానక, భూమిచుట్టు

త్రవ్వి త్రవ్వి పాతాళలోకమునకుఁబోయి, అక్కడ కపిల
చేయఁ, జూచి తమయశ్వము నితనివలననె దాఁచఁబడెయుఁ
తనితపము భంగము చేయఁగా, నతఁడు కోపించి తనశాపముచేత వారినందఱను
భస్మీభూతులను జేసెను. ఆసగరచక్రవర్తిమునిమనమఁడు భగీరథచక్రవర్తి
తనపితామహులను పవిత్రపఱుచుటకై గంగాదేవిని ప్రార్థింపఁగా, గంగ భూ
లోకమునఁ బ్రవహించి భూమిచుట్టు నిండుకొనిపోయి భస్మీభూతులైనవారిని
బవిత్రముచేసెను. ఆభూమిచుట్టు నిండినగంగ యీసగరులచేతఁ దేఁబడి సాగర
మనియు; దినదినము చంద్రోదయమునకుఁ బొంగుచు, నీశ్వరాజ్ఞాముద్రచేత
మితిమీఱక, సర్వజలజంతువులకును సంతోషప్రదమై సముద్రమనియు పురాణ
ప్రశస్తము.)

హ. భువనకదనోత్క్రుధ్యద్వృద్ధశ్రవఃకులిశాయుధ
ప్రచకితగిరిప్రాణత్రాణప్రతిష్ఠితకీర్తయే।
ప్రసృమరమరున్నాట్యాచార్యప్రణర్తితవీచయే
మహితజనతామాన్యాయాస్మై మహోదధయేనమః॥ 133

అ. భువన...కీర్తయే—భువన=భూలోకముయొక్క, కదన=యుద్ధముచేత, ఉత్క్రుధ్యత్=మహాకోపపడుచున్న, వృద్ధశ్రవః = ఇంద్రునియొక్క, కులిశాయుధ=వజ్రాయుధమునలన, ప్రచకిత=భయపడిన, గిరి=కొండలయొక్క, ప్రాణ=ప్రాణములయొక్క, త్రాణ=రక్షణమునకై, ప్రతిష్ఠిత = స్థిరపఱుపఁబడిన, కీర్తయే=కీర్తికలదియును; ప్రసృమర...వీచయే—ప్రసృమర=వ్యాపించుచుండెడు, మరుత్=వాయువనెడు, నాట్యాచార్య=నాట్యగురువువలన, ప్రణర్తిత=నర్తనము చేయఁబడిన, వీచయే=అలలుగలదియు; మహిత+జనతా+మాన్యాయ=పూజితమైన+జనసమూహమునకు+పూజ్యమునైన, అస్మై=ఈ, మహత్ ఉదధయే=మహాసముద్రమునకై, నమః=నమస్కారము. (హరిణీవృత్తము.)

తా. భూలోకమును ధ్వంసముచేయుటచే ఇంద్రుఁడు కోపగించి వేసిన వజ్రాయుధమునకు భయపడిన పెక్కుల కొండలప్రాణములను కాపాడినందు

కై పేరొందిన కీర్తిగలిగి, నాట్యగురువైన వాయువువలన నటనముచేసెడు అలలును గలిగి, సకలజనులచేత పూజింపఁబడెడి యీ మహాసముద్రమునకు నమస్కారము.

తే. ధరణి విధ్వంసమున బల ధ్వంసి కినిసి
కులిశమును గొనఁ, గుసిలెడి కులగిరులకు
నసువు లొసఁగెడిసత్కీర్తి, యమరమూర్తి
నటననాచార్యుఁ డనిలుఁడు నటనసలుపు
నలలపూర్తియుఁ గలుగునీ జలధిఁ గొలుతు.

టి. బలధ్వంసి=ఇంద్రుఁడు, అసువులు=ప్రాణాలు, అమరమూర్తి=దేవస్వరూపము, అనిలుఁడు=వాయువు, జలధిన్=సముద్రమును.

కృశానుః సహాసం:-

శ్లో. పామరై రప్యపేయానా మిరాణాం పరిపాతరి।
ఆశ్రయే జడజంతూనా మానినంసా కథం తవ? ॥ 139

అ. పామరైరపి=పామరులచేతకూడ, అపేయానాం = త్రాఁగఁగూడని, ఇరాణాం=కల్లువంటినీళ్లకు, పరిపాతరి=రక్షకమై, జడజంతూనాం=జలజంతువులకుగాని—మూఢజంతువులకుఁగాని, ఆశ్రయే=స్థానమైన సముద్రవిషయమై, ఆనినంసా=నమస్కారముచేయఁగోరిక, తవ=నీకు, కథం=ఎట్లు?

తా. జ్ఞానహీనులుకూడ త్రాఁగఁగూడని కల్లువలె ఉప్పునీళ్లుగలిగి, జలజంతువులకువలె మూఢజంతువులకుఁ గూడ స్థానమైయుండు నీసముద్రమునకు నమస్కారముచేయు తలంపు నీకెట్లు కలిగెను?

కృశానుఁడు సహాసుఁడై:-

క. విరివిగ నున్నను, నిన్నీ
రరుదుగ నెవరేని పూని యానిరె? యాపా
మరులు; నిరాపుఁడు, జడతతి
కిరవగుతన్నారఁగు టెటుల నిటుల సభంగున్.

టి. ఇరాపుఁడు=సురాపాయి (జలపాలకుఁడు), జడతతికిన్ = జడజంతు సమూహమునకు (జలసమూహమునకు), ఎఱఁగుట=నమస్కరించుట, సభంగున్ =భంగములతోఁగూడిన(అలలతోఁగూడిన).

గ. మమ త్వేధమానపరుష ఘోషే ఖల్వేతస్మిన్ రోషఏవో న్మిషతి॥ 140

అ. మమతు=నాకో, ఏధమాన+పరుష+ఘోషే = వృద్ధిబొందుచున్న+ కఠినమైన+ఘోషముగల,ఏతస్మిన్ =ఈసముద్రునియందు, రోషఏవ=రోషమే, ఉన్మిషతిఖలు= ఉఁగుచున్నదిగదా?

వ. ఇటు కఠోర ఘోషోన్మేషముకల యీసముద్రునియెడల నాకు ను రోషోన్మేషమే కలుగుచున్నది.

శ్లో. స న్తతం క్రందతే సర్వో దీప్యమానోదరాగ్నయే।
మహాపాయసముద్రాయ దరిద్రాయైవ కుప్యతి॥ 141

అ. సర్వః=సకలజనమును, మహాపాయసముద్రాయ=అత్యంతమైన పాయసమందు సంతోషగ్రాహిరై (అత్యంతమైన జలసమూహముగల సముద్రమై— అత్యంత జలసమూహమునకు ఇనుపముద్రగలదై), దీప్యమాన+ఉదరాగ్నయే= మండుచున్న జఠరాగ్ని (బాడబాగ్ని) కలదియై, సంతతం=ఎల్లప్పుడును, క్రందతే=రోదనముచేయునదియై, దరిద్రాయ=దుర్గతిగల, తే=నీకై, కుప్యత్యేవ=కోపపడుచున్నవాఁడే?.

తా. ఈసముద్రము అమృతకలశముకలదైనను (మహాజలసమూహమును, జఠరాగ్నివలె బడబాగ్నియు)కలిగి, ఒకరికియ్యక,(ఒకరినితేతే,ఏమిలేదు, ఏమి చేయుదును అని) ఎల్లప్పుడును రోదనము చేయుచున్నది. ఇట్టి ఈదరిద్రమైన దానిని అందఱును కోపింతురే.

క. ఎపుడున్ మొఱయిడెదు? గడుఁ, గ
డుపునన్ విపులాగ్నియెరియ, కొడొల్లెదు ; నిన్నే

విపుల సదాపాయసము
ద్రః పటుదరిద్రః కని, కినియఁ గ డః యొడఁద నెవఁడేఁ.

టి. ఈవిపులన్ = ఈభూమిలో, సదాపాయసముద్ర = సదాఅపాయము గలవాఁడా?—సముద్రుఁడా ? (మంచిజలసమూహమునకు అయస్సంబంధమైన ముద్రకలవాఁడా—మంచినీళ్లనే ఈయనివాఁడా?)

గ. సమృద్ధోఽప్యయమతిలుబ్ధతయా బుద్ధిమద్భిరనాదృత్యః॥ 142

అ. సమృద్ధోపి=సర్వసంపన్నుఁడైనను—అయం=ఈసముద్రుఁడు, అతిలుబ్ధతయా=మిక్కిలి లోభగుణముండుటచేత, బుద్ధిమద్భిః=బుద్ధిమంతులచేత, అనాదృత్యః = ఆదరింపఁదగినవాఁడుకాఁడు.

వ. ఇతఁ డతిసమృద్ధుఁడైనను, అతిలుబ్ధత చేత బుద్ధిమంతుల
కాదరింపఁదగినవాఁడు కాఁడు.

పశ్య.—

వ. రత్నాకరోఽపి చ రమాభ్యుదయాలయోఽపి
స్వర్ణస్థలీ రధిగతోఽపి బహూర్మికోఽపి।
తాదృగ్ధనోపచయకృత్తరణిప్రచారాత్
నోపైత్యహో? వితరణిత్వ మసౌ కదాపి. 143

అ. రత్న+ఆకరోపి=మణులకును—శ్రేష్ఠవస్తువులకును+గనియైనదియు, రమా+అభ్యుదయ+ఆలయోపి=లక్ష్మియొక్క - సంపత్తియొక్కయు+అభివృద్ధికిని-ఉత్పత్తికిని+స్థానమైనదియు, స్వర్ణ+స్థలీః= శుద్ధజలములకును - బంగారుకును+స్థలములను, అధిగతోపి=పొందినదియును, బహు+ఊర్మికోపి=అనేకములైన+అలలును—ఉంగరములునుకలదియు, ఐనను; అసౌ = ఈసముద్రము, ధనోపచయకృత్ =ద్రవ్యవృద్ధిని చేయునది; తాదృక్ =అట్టిది, తరణిప్రచారాత్ =ఓడలతో తిరుగుటవలన, వితరణిత్వం=దానగుణము, కదాపి=ఒకప్పుడును, న+ఉపైతి=పొందదు. అహో=ఆశ్చర్యము ? (వసంతతిలకవృత్తము.)

తా. ఈసముద్రుఁడు రత్నాలు, బంగారు, ఉంగరాలు, లక్ష్మియు, గలవాఁడేయైనను, ఓడలతో తిరుగుటవలన, ధనవృద్ధిగలిగియు; ఒకప్పుడైన, ఒకరికేమియునియ్యఁడు. తాను తరణిప్రచారము కలిగియు, వితరణికాకుండుటే ఆశ్చర్యము?

చూఁడు.—

ఆ. మణులఁగనియు, సిరికి మనికిపట్టును నయ్యు;
స్వర్ణవర్ణితోర్మి యర్ణవుండు
ధనము వడ్డిఁగొనఁగు తరణులుగలిగి వి
తరణి కాఁడదేమొ? యొరులకొసఁగ.

టి. స్వర్ణవర్ణితోర్మి=బంగారుచేత కొనియాడఁబడిన యుంగరములు గలవాఁడు—మంచిజలముచే కొనియాడఁబడిన అలలుగలవాఁడు, అర్ణవుండు = సముద్రుఁడు.

గ. సృష్టిరేవాస్యవిఫలేతి మేదృష్టిః. 144

అ. అస్య=ఈసముద్రముయొక్క, సృష్టిరేవ=సృష్టియే, విఫలా=వ్యర్థము. ఇతి=అని, మే+దృష్టిః=నా+చూపు.

వ. విధాతృసృష్టిని నితనిసృష్టియే విఫలమని నాదృష్టి.

తథాహి.—

శా. నాస్త్యేషా ముపయుక్తతా తటతరౌ సస్యోపయోగః కుతః
నస్నానాయచ యోగ్యతాస్య పయసాం కానామ పానార్హతా।
ఉద్గర్జన్త మనన్త మన్త రుషితై ర్దుర్జన్తుభి ర్భీషణం
స్రష్టుఃసృష్టవతో జలాశయమముం కోవాశయఃకథ్యతామ్॥

అ. అస్య=ఈసముద్రముయొక్క, ఏషాంపయసాం= ఈజలములకు, తటతరౌ=గట్టునందలి వృక్షవిషయమందును, ఉపయుక్తతా=ఉపయోగము, నాస్తి=లేదు, సస్య+ఉపయోగః = పయిరుకు+ఉపయోగము, కుతః= ఎక్కడ?

స్నానాయచ=స్నానమునకును, యోగ్యతా=అర్హత, న=లేదు, పాన+అర్హతా=పానము చేయుటకు+యోగ్యత, కానామ = ఎక్కడిది? ఉద్గర్జంతం = మోయుచు, అనంతం = మితిలేనిదై, అంతః+ఉషితైః = లోఁగ+నున్న, దుర్జంతుభిః=దుష్టజంతువుల చేత, భీషణం=భయంకరమైన, అముం=ఈ, జలాశయం=జడస్థానమును—జలస్థానమును, సృష్టవతః= సృష్టించెడు, స్రష్టుః=బ్రహ్మ యొక్క, ఆశయః = అభిప్రాయము, కోవా = ఎట్టిదో, కథ్యతాం=చెప్పఁబడుఁగాక ?

తా. ఈసముద్రజలము గట్టున చెట్టునకును ఉపయోగముకానిది పయిరు కుపయోగమెట్లు? స్నానమున కుపయోగముకానిది పానమున కుపయోగమెట్లు? ఎప్పుడును మోయుచు, లోనున్న దుర్జంతువులవలన భయంకరమైన ఈసముద్రమును సృష్టించుటకు బ్రహ్మయభిప్రాయమెట్టిదో తెలుపుము ?

అక్లేకదా.—

ఉ. అంబుధివారిపూర మది యర్హముకాదన, గట్లచెట్లుస
స్యంబులునెట్లొ, యెట్లనినస్నానముసేయున, త్రావఁద్రోవయె
ట్లంబులజంతుసంతతి భయంకరుఁడయ్యెను? వీనిసృష్టిసే
యం బనియేమొకో? యజుని యాశయమేమొకో? తెల్పు
మల్పమేన్.

టి. వారిపూరము = జలసమూహము, అజని+ఆశయము = బ్రహ్మ+అభిప్రాయము.

మం. యస్యస్వర్ణశ్రియఉరుతరా నిత్యమాయాంత్యయత్నాత్
తేన స్వాయ త్యనుగుణతయా నక్రియేత వ్యయశ్చేత్ ।
వహ్నిగ్రాసో భవతి విధితో మంథనం బంధనంవా
లక్ష్మీం ప్రేష్సో ర్జగదధిపతే రత్ర సాక్షీ సరస్వాన్॥ 146

అ. యస్య=ఎవనియొక్క, ఉరుతరాః=మిక్కిలిగొప్పలైన, స్వర్ణ+శ్రియః=బంగారముయొక్కయు— శుభకరమైనజలముయొక్కయు+సమృద్ధులు, అయ

త్నాత్ = యత్నములేకయే, నిత్యం=ఎప్పటికిని, ఆయాంతి=చేరుచున్నవి, తేన= అందుచేత, స్వాయతి+అనుగుణతయా = తన వరవుకు+అనుకూలతచేత, వ్యయః=సెలవు, నక్రియేత చేత్ =చేయకపోయినయెడల, విధితః=దైవమువలన, వహ్ని గ్రాసః=నిప్పుఆహారము-బడబానలభక్షణమైనన్, భవతి = అగుచున్నది; లక్ష్మీం=సంపదనుగాని-లక్ష్మినిగాని-సీతనుగాని; ప్రేప్సోః=పొందఁగోరుచున్న, జగదధిపతేః= రాజువలనఁగాని-విష్ణువువలనఁగాని-శ్రీరామునివలనఁగాని, మంథనం=దెబ్బయైనను-తఱచుటయైనను, బంధనం= (కట్లచేతనైనను—కొండలచేత నైనను) బంధించుటయు, భవతి=కలుగుచున్నది. అత్ర = ఈవిషయములో, సరస్వాన్ =ఈసముద్రుఁడె, సాక్షీ =దృష్టాంతము. (మందాక్రాంతా)

తా. ఎవనికి సువర్ణధనసమృద్ధి కష్టపడకయే కలుగుచుండునో, దానికితగిన సెలవుచేయనివానికి కడుపులోనిప్పుమంటయే కలుగుచుండును.లక్ష్మినిగైకొనగోరి విష్ణువుయొక్క మందరపర్వతమథనము, శ్రీరామునియొక్క పర్వతసేతుబంధనము ఈసముద్రునికి కలుగుటయే దృష్టాంతము.

తే. ఎచ్చుస్వర్ణంబు నేతని కీ వచ్చుబడికిఁ
దగినవెచ్చము సేయ నా కీతఁడెటు గడుపు
మంట యొడిగట్టుఁ దఱిగట్టు కీ నంటఁగట్టు
వడును సిరిగోరు నతని కి కీ తఁడెటసాక్షి.

టీ. తఱిగట్టునంటన్+కట్టుపడును = కష్టకాలముకట్టుపఱచును అనుటయందు+కట్టుపడును— (మందరపర్వతము అంటఁ గట్టుబడును) ఇట—తఱిఅనుచో కాలమర్థమందు అలఘురేఫములేనిది శ్లేషాదినియమములందు దోషముకాదని ఆలంకారికాభిప్రాయము.

కింబహునా.—

వృ. కుంభజపీతోత్సృష్టం శిష్టైరప్యశ్య మర్ణవము పేత్య।
ఉద్గతతృష్ణోఽప్యస్మా దుదకం పాంథోజనో నగృహ్ణాతి॥ 147

అ. కుంభజ+పీత+ఉత్సృష్టం= అగస్త్యునిచేత+త్రాగఁబడినదై + విడువఁబడినదియు, శిష్టైః = పెద్దలచేత, అస్పృశ్యం = తాఁకఁగూడనిదియునైన, అర్ణవం=సముద్రమును, ఉపేత్య=చేరి, ఉద్గతతృష్ణోపి= అతిశయించిన దప్పియపేక్షకలవాఁడయ్యును, పాంథో జనః=బాటసారియైనవాఁడు, అస్మాత్ =ఈసముద్రములోనుండి; ఉదకం=నీటిని, నగృహ్ణాతి=తీసికొనఁడు.

తా. అగస్త్యమహాముని త్రాగి విడిచినదగుటచేత పెద్దలు తాఁకఁగూడని ఈసముద్రమునుచేరి, యేబాటసారియైన, ఎంతదాహముకలవాఁడైనను, దీనిలోనుండి నీటినే తీసికొనఁడు.

క. కలశజనను త్రాగినయెం
గిలియని పెద్దలువదిలిన, క్షీరమునే, నాఁ
కలిగొని డప్పికినే, నిం
దులఁ గొనఁ డొక తెరువరియును దూష్యంబగుటన్.

టీ. కలశజనను=అగస్త్యునియొక్క, దూష్యంబు=దూషింపఁదగినది.

ఇతి. కుంభజుఁడు=కలశమున జనించినవాఁడు—అగస్త్యమహాముని. ఇతఁడు సముద్రతీరమున ఊర్వశినిచూచి మోహించిన మిత్రావరుణులవీర్యము స్ఖలితమైపడిన కుంభమునుండి వశిష్ఠమునితోఁగూడ పుట్టినయతఁడు.

మఱి యితఁడు కాలకేయులు అనురాక్షసులు దేవతలను అప్పుడప్పుడు బాధించుచు, సముద్రమున దాఁగుకొనుచుండుటను దెలిసి, దేవతలు ప్రార్థింపఁగా; తోడనేపోయి ఆసముద్రజలమునంతయును ఆపోశనముతో పానముచేసి వారిని వెడలఁజేసి యథాప్రకారము సముద్రమును విడిచెను. వెనుక వారి సంతతివారినికూడ అర్జునుఁడే సంహారము చేసెను.

మఱియు నితఁడు వాతాపీల్వలులనెడి రాక్షసులు కామరూపులై వాతాపిని మాంసముగవండి ఇల్వలుఁడు బ్రాహ్మణుఁడుగాపోయి తనపితృకార్యమని బ్రాహ్మణులనుపిలిచి భుజింపఁజేసి భుక్తశేషమునకై వలె వాతాపినిపిలువఁగా, వాఁడా బ్రాహ్మణులను పొట్టచించుకొనివచ్చు వానివాని తినుచుండుటను తెలిసి,

తాను నొకనాఁడు వాండ్రనుజంపుటకయ్యె బ్రాహ్మణార్థముపోయి, వారుము నువటిపలె నేచేయఁగాఁ దానును వాతాపిని జీర్ణింపఁజేసికొని ఇల్వలుఁడు పైఁబడి రాఁగా, వానినికోపించి భస్మముచేసెను.

మఱియు నీయన తనయాశ్రమము సమీపమున తనశిష్యుఁడైన వింధ్యపర్వతము మేరుపర్వతముతో తానె హెచ్చని వివాదము వేసికొని పెరిగిపెరిగి పొడవై సూర్యచంద్రాదులమార్గమునకుఁగూడ అడ్డమైనపుడు దేవర్షులు లోకమునకు కలిగినయీయాపత్తు నివారించుటకై వేఁడుకొనఁగా,తోడనపోయి తనకు దండప్రణామముచేయుటకై నేలమట్టమైన యావింధ్యపర్వతముతోడ దక్షిణమధురపశ్చిమమున మలయపర్వతమునకుపోయి ఇదోవచ్చెద, అందనుకను నీవిట్లేయుండుమనిచెప్పి అదిమొదలావింధ్యము అట్లేయుండునట్లుచేసి తానును అక్కడనే ఇదివఱకు నున్నయతఁడు.

మఱియు నీతఁడు స్వర్గలోకమున దేవేంద్రపదవి ననుభవించుచుండినను, వేదములను వేదవేత్తలైన బ్రాహ్మణులనుగూడ అలక్ష్యముచేసి దూషణముచేయుచుండు నహుషుని సర్పముగా శపియించినయతఁడు.

విశ్వావసుః.—

గ. సఖే? సర్వగుణాకర స్సరిత్పతి రేష నదూషణీయః. 148

అ. సఖే=ఓస్నేహితుఁడా? సర్వగుణాకరః=సకలసద్గుణములకునునిధియైన, ఏషసరిత్పతిః=ఈసముద్రుఁడు, నదూషణీయః= దూషింపఁదగినవాఁడుకాఁడు.

విశ్వావసువు.—

వ. సఖా? సకలగుణములకు నాకరంబగు నీసాగరంబు దూషింపఁదగినదికాదు.

క్షీరార్ణవవర్ణనము.

ఇ. (క్షీరార్ణవము—ఇది శ్రీమన్నారాయణమూర్తి వ్యూహస్వరూపమున వటపత్రశాయియై శయనించి తనయోగనిద్రలో జగత్సృష్టి స్థితిసంహృతులను సంక

ల్పించుకొనుచు, స్థితి తనచేతను, సృష్టిసంహృతులను బ్రహ్మరుద్రులచేతను జరి పించుకొనుచు శీతవాతపోతోద్ధూత క్షీరశీకరస్వీకృత సదాసుఖశయనమైయుం డు స్వస్థానము. ఇదియె—"లవణేక్షుసురాసర్పిర్దధిక్షీరమహార్ణవాః" అను సప్తసముద్రములలో ఆఱవపాలసంద్రము.

తథాహి.—

ఆ. ఉచ్చైశ్శ్రవః ప్రదాతు ర్వృద్ధశ్రవసే పున స్తదనుజాయ ।
వామవిలోచనదాతు ర్వదాన్యమస్మాద్వదాఽన్యమర్ణవతః॥

అ. వృద్ధశ్రవసే=ముసలితనముకలవాఁడై చెవుడుపడినవానికి—ఇంద్రునకు, ఉచ్చైశ్శ్రవః ప్రదాతుః=గొప్పచెవులుగలదానిని—గుఱ్ఱమునుఇచ్చినవాఁడును, పునః=మఱల, తదనుజాయ=వానితమ్మునికి—విష్ణువునకు, వామవిలోచనదాతుః=గుడ్డి కంటివానికి—ఎడమకన్నైనచంద్రునకును దాతయైనవాఁడునైన, అస్మాత్= ఈ, అర్ణవతః = సముద్రునికంటె, అన్యం=మఱియొక, వదాన్యం=దాతను, వద=చెప్పుమా ?

తా. దేవేంద్రునకు ఉచ్చైశ్శ్రవమనెడి గుఱ్ఱమును, వానితమ్ముఁడైన యుపేం ద్రునకు నెడమకన్నుగానుండు చంద్రుని నిచ్చిన ఈసముద్రునికంటె మఱియొ కదాతయుండినను జెప్పుము ?

తే. కంటె ? దాతను నీతని కంటెఁ జెపుమ ?
యిచ్చె నుచ్చైశ్శ్రవమునన్న యింద్రునకును,
నీఁకను నితనికిఁ దమ్ముఁడు పేంద్రునకును,
జంద్రునిచ్చెను సవ్యంపుఁ జక్షువుగను.

ఆ. అమృతంవిబుధేభ్యోఽదా దభీష్టఫలదంతరుంచ ధేనుంచ ।
దిగ్వసనాయ సితాంశుకమీాక్షితవ తాదృశః క్వవా దాతా॥

అ. విబుధేభ్యః=విశేషజ్ఞానులకు—దేవతలకును, అమృతం=మోక్షమును—అ మృతమునుఁ, అభీష్టఫలదం = ఇష్టఫలములిచ్చునట్టి, తరుంచ= కల్పవృక్షము

నున్, ధేనుంచ=కామధేనువునున్, అదాత్=ఇచ్చెను. దిగ్వాసనాయ= వస్త్రహీనునికి—శివునికిని, సితాంశుకం = తెల్లవస్త్రమును—చంద్రునిన్, అదాత్=ఇచ్చెను. ఏతాదృశః=ఇట్టి, దాతా=దాతయైనవాఁడు, క్వవా=ఎక్కడ, ఈక్షితః=చూడఁబడెను ?

తా. దేవతలకు అమృతమును కల్పవృక్షమును కామధేనువును, దిగంబరుఁడైన శివునికి తెల్లవస్త్రమునువలె చంద్రునిన్ ఇచ్చెను. ఇట్టిదాత నెక్కడ చూచితివి ?

క. ఒసఁగెను నమృతము విబుధుల
కొసపరి తరు ధేనువులను కొనొగి నిష్టములన్
విసువ కెసఁగ నొసఁగెను ది
గ్వసనునకు వెస విశదాంశు కధృతిసుఖంబున్.

టీ. దిగ్వసనునకున్=దిగంబరునకు—శివునకు, విశదాంశుకధృతిసుఖంబున్=శ్వేతకిరణుఁడైన చంద్రునియొక్క—అతిశుద్ధమైన వస్త్రముయొక్కయు ధారణసౌఖ్యమునున్.

ఇతి. క్షీరార్ణవము - (140, 143 వృత్తములలోనిది) ఇది - దేవతలు తాము రాక్షసులవలన బాధింపఁబడుచును మరణము నందకుండనె యట్లు త్రిమూర్తులను ప్రార్థింపఁగా, ఆమహావిష్ణువు తాను శయనించియుండు క్షీరాబ్ధినితఱచి అమృతముతీసి ఆదేవతలకు క్షుధావ్యాధిజరానిద్రామరణాదులులేక సార్వకాలికులుగా నుండుటకై ఈయమృతము నీయవలెనని దానికి సహాయులుగా రాక్షసులను మోసముతోఁ జేర్చి దేవతలతోఁగూర్చి మందరపర్వతమును కవ్వముగాను వాసుకిని త్రాడుగాను ఆదేవరాక్షసులను తఱచువారుగాను జేసికొని ఆసముద్రమును తఱచితఱచి అమృతము పుట్టఁబోవునపుడు ఆవాసుకి తాళఁజాలక విషము గ్రక్కుకొనఁగా, అది అగలుసెగలతోలేచి ఆదేవరాక్షసులును తాళుకోలేక విడిచిపెట్టి పోఁజేసెను. అపుడు మహాశివుఁడుచూచి అయ్యో! ఇంతకష్టపడి దీనివలన కార్యభంగమేల కావలెనని సాహసించి ఆవి

షమునంతయును జవురుకొని వారుకొని తాను మ్రింగివేయఁగా, పార్వతీదేవి దీనివలన వీరికేమి కష్టముకలుగునోయని ఆవిషము లోనికి మ్రింగనీయక తనచే తనే యాతనికంఠముపట్టి నిలిపెను. అందువలననే ఆయన యెప్పుడును విషకంఠుఁడు నీలకంఠుఁడు నాయెను. ఈయుపకారమును తలఁచియే ఆమహావిష్ణువు ఆవెనుక అం దమృతముతేఁజినది చూచి తోడనే రాక్షసులను వంచించుటకై మోహినీరూపముతో వారికి కనఁబడి వారిని తనసౌందర్యసౌకుమార్యాదులకు మోహింపఁజేసి దూరదూరము వెంబడించుకొనిపోయెను. అప్పుడు తాను సర్వ వ్యాపియౌటచే వారి మోసపుచ్చుచునుండియు నిక్కడికివచ్చి ఆసముద్రమున ధన్వంతరి కలశముతో నెత్తుకొనివచ్చిన యాయమృతములోడఁ గూడ పుట్టినట్టి చంద్రుని తనకెడమకన్నుగా నుంచుకొన్నదేకాక, ఆశివునికిని తలపైనుంచి తన పాదోద్భవయైన గంగాదేవితోఁగూడ అతని చంద్రశేఖరునిగాను గంగాధరునిగానుజేసి ఆవిషవేగమును తగ్గించెను. మఱియు అందుపుట్టిన లక్ష్మీదేవిని తాను దారగా అంగీకరించుకొని అందలి కౌస్తుభమణిని తనవక్షమందుంచుకొని మఱి యందుల కల్పవృక్ష కామధేను చింతామణులను ఐరావతోచ్చైశ్శ్రవములనుకూ దేవేంద్రునకిచ్చి ఆయమృతమును దేవతలకంద ఱకును పంచిపెట్టునట్లు చేసిన ఈ యుపకారమున కీసముద్రునికిని తనపాదపుత్రికయైన గంగాదేవిని భార్యగాను తనభార్యయైన లక్ష్మీదేవిని పుత్రికగాను ఆచంద్రునే పుత్రుఁడుగాను చేసినదే కాక, తానును అల్లుఁడుగానునైన ఆయనచేతనే అతిపవిత్రతయు అతికృతార్థతయు కలదిగాఁ జేయఁబడిన సముద్రము.

గ. అముష్యఖలు భాగ్యవత్తాం శేషాదయోపి వక్తుమశక్తాః. 151

ఆ. అముష్య = ఈసముద్రునియొక్క, భాగ్యవత్తాం = భాగ్యవంతునితనమును, శేషాదయోపి=ఆదిశేషుఁడు మొదలైనవారును, వక్తుం=చెప్పుటకు, అశక్తాఃఖలు=శక్తిలేనివారుకదా?

వ. ఇతనిభాగ్యమును శేషాదులును జెప్ప శక్తిగలవారు కారు గదా ?

పశ్య.—

ఉ. జహ్నోరపత్యం జగతః పవిత్రం
కళత్ర;మబ్ధే స్తనయః కళాత్మా।
కన్యాతు ధన్యా కమలా, బిభర్తి
జామాతృభావం జగదీశఏవ॥ 152

అ. అబ్ధేః=ఈసముద్రమునకు, కళత్రం = భార్య, జగతఃపవిత్రం = లోకపావనమైన, జహ్నోః+అపత్యం=జహ్నుమునియొక్క + పుత్రికయైనగంగ; తనయః=పుత్రుఁడు, కళాత్మా = విద్యాస్వరూపుఁడైన చంద్రుఁడు; కన్యాతు = కన్యకయో, ధన్యా=ధన్యురాలైన, కమలా = లక్ష్మి; జగదీశఏవ= జగదీశ్వరుఁడైనవిష్ణువే, జామాతృభావం=అల్లునితనమును, బిభర్తి=భరించుచున్నాఁడు.

తా. ఈసముద్రునికి గంగాదేవిభార్యయు, చంద్రుఁడు పుత్రుఁడును, లక్ష్మిదేవి పుత్రికయు, జగదీశ్వరుఁడైన విష్ణువే అల్లుఁడునైనవారు. (ఉపజాతి)

చూడు.—

క. వనధికి జహ్నునిసుత సా
వనవనితయు, సుతుఁడు విధుఁడు, శ్రీ వరసుత తనకున్
వనజాలయ లోకజనని,
వనజాక్షుఁడె యల్లుఁడౌట శ్రీ వర భాగ్యమె కా?

జగన్నాథ క్షేత్రవర్ణనము.

ఇ. జగన్నాథక్షేత్రము.—ఇదే పురుషోత్తమక్షేత్రము. ఈపురుషోత్తమపురి శ్రీకృష్ణుని దేహావసానమునకువెనుక, సముద్రముపొంగి ద్వారకాపట్టణము మునిఁగి, ఆకృష్ణదేహము ఆసముద్రములో కొట్టుకొనివచ్చి, యిక్కడ తనభక్తుఁడైన ప్రద్యుమ్నమహారాజుచేత దారువునసంపుటముచేసి స్థాపింపఁబడినక్షేత్రము.

గ. అన్యచ్ఛేద మస్యభాగధేయం వర్తతే. 153

ఆ. అన్యచ్చ=మఱియొకటి, ఇదం=ఇది, అస్య=ఇతనికి, భాగధేయం= భాగ్యముగా, వర్తతే=ఉన్నది.

వ. ఇదియు నితనికి మఱియొక భాగధేయముగా నున్నయది.

శా. యత్తీరే పురుషోత్తమ స్థలమిదం యక్షాప్సరః కిన్నర
ప్రేష్ఠైర్నిత్య మధిష్ఠితం భగవత స్సాన్నిధ్యసౌఖ్యాస్పదం।
అత్రత్యక్తవతామసూన్ కరగతా ముక్తి, స్తదాస్తామసౌ
దేహోదాహ వినా కృతోఽప్యవికృతః కాష్ఠాదివ త్తిష్ఠతి॥

ఆ. యత్తీరే=ఏసముద్రపుగట్టున, భగవతః=భగవంతునియొక్క, సాన్నిధ్యసౌఖ్యాస్పదం=సన్నిధియుండుటచేత సౌఖ్యస్థానమై, యక్షాప్సరః కిన్నర ప్రేష్ఠైః=యక్షులు అప్సరసలు కిన్నరులు మొదలుగాఁ గలవారిచేత; నిత్యం= ఎప్పుడును, అధిష్ఠితం=ఆశ్రయింపఁబడినదైన, ఇదం=ఈ, పురుషోత్తమస్థలం= జగన్నాథక్షేత్రము, తిష్ఠతి=ఉన్నదో, అత్ర=ఆయీక్షేత్రములో, అసూన్ = ప్రాణములను, త్యక్తవతాం=విడిచినవారికి, ముక్తిః=మోక్షము, కరగతా=చేతిలోనిది, తత్ = అది, ఆస్తాం=ఉండనీ? అసౌ=ఈ, దేహః=శరీరము, దాహవినాకృతోఽపి=దహనము లేనిదైనను, అవికృతః=వికారములేనిదై, కాష్ఠాదివత్=కట్టె మొదలైనదివలె, తిష్ఠతి=ఉన్నది, అహో=ఆశ్చర్యము?

తా. ఈసముద్రపుగట్టున భగవత్సన్నిధియుండి సౌఖ్యముగలిగి, యక్షకిన్నరాదు లాశ్రయించుచు పురుషోత్తమపురియని జగన్నాథక్షేత్ర మున్నది. ఇచ్చట చనిపోయినవారికి మోక్షము హస్తగతమే. ఆ చనిపోయినశరీరమో, దహనములేకయే దుర్గంధాదులునులేక, కట్టెవలెనుండును. ఇది ఆశ్చర్యముకదా?

ఉ. ఇందలితీరధారుణినిఁ గదే పురుషోత్తమవర్ స్థలం, బహో?
యిందులజీవముల్ విడుచుకొనెవ్వఁడు, వానికిముక్తి హస్తగం
బందదియట్టులుండ,నహోకహో? మృతుదేహము దాహ మొందకే
యొందుకుఁగందకుండునొకో? యిమ్మునఁగాష్ఠపుసౌష్ఠవమ్మునన్

టి. ఇమ్మునన్=చక్కఁగా, కాష్ఠపు సౌష్ఠవమ్మునన్=కాష్ఠముయొక్క మేలిమిచేత.

కించ.—

ఉ. నివేదితస్యాత్ర రమాసఖాయ
నీచాహృతస్యాపి కిమోదనాదేః।
భక్త్యాశనం హంత? భవార్జితానాం
మహాంహసాం నాశనమామనంతి. 155

ఆ. అత్ర=ఇక్కడ, రమాసఖాయ=లక్ష్మీపతియైన జగన్నాథునికై, నివేదితస్య=ఆరాధింపఁబడినదై, నీచాహృతస్యాపి=అధములచేత తేఁబడినదైనను, ఓదనాదేః=అన్నము మొదలైనదానియొక్క, భక్త్యా=భక్తితో, అశనం=భక్షణము, భవార్జితానాం = సంసారములో సంపాదింపఁబడిన, మహత్ అంహసాం=గొప్పపాపములకు, నాశనం=నాశకమునుగా, ఆమనంతికిల=తలంచుచున్నారుకదా? హంత=ఆహా ?

తా. ఈ జగన్నాథక్షేత్రమందు జగన్నాథునకు నీచులు తెచ్చిన అన్నాదులనుకూడ భక్తితో భక్షించుటయు మహాపాపములకు నాశకమని పెద్దలు తలంచుచున్నారు.

మఱియు:—

క. ఆదరమున మనహరికి ని
వేదించు ప్రసాదము భవ వృజినఘ్నంబౌ;
నే దుశ్శీలుఁడు నే నిడఁ
దాఁ దుది భక్తిం బ్రసాపడఁ, యనుదురిటఁ.

టీ. భవవృజినఘ్నంబౌట=సంసారసంబంధమైన పాపములను పోఁగొట్టునది యగును, ప్రసాపడన=సాపడఁగానె.

శ్రీజగన్నాథస్వామివర్ణనము.

ఇ. శ్రీ జగన్నాథస్వామి.—వీరు అంతిమదశయందు తమశరీరము యమునాప్రవాహమున వచ్చి సముద్రతీరమున పరమభక్తిప్రకృష్టుఁడైన ప్రద్యుమ్న

మహారాజుచే ప్రదర్శింపఁబడి, తమయాజ్ఞాప్రకారముననే పాండవాది పంచతీర్థములతోడి ప్రద్యుమ్న సరోవర సమీపమందలి యీ నీలాచలక్షేత్రమందు ప్రతిష్ఠింపఁబడి, సుభద్రా బలభద్రార్జునులతో ఇప్పుడును సేవసాయించుచున్న శ్రీపురుషోత్తమస్వామి.

సభ క్తృ(ఁన్నే)ష:—

వృ. దారుణి సన్నిహితాయ
ప్రాజ్ఞైర్హుతమశ్నుతే మఖేషుహవిః।
శిశిరాయ నిత్యరుచయే
శుచయే రచయేయ మద్భుతాయ నతీః॥ 157

అ. దారుణి=యూపస్తంభమందు, సన్నిహితాయ=సమీపించినదై, ప్రాజ్ఞైః=జ్ఞానులైన యాజ్ఞికులచేత, మఖేషు=యజ్ఞములలో, హుతం=హోమము చేయఁబడిన, హవిః=హవిర్భాగమును, అశ్నుతే=భక్షించునదియై, శిశిరాయ=దయచే చల్లనిదై, నిత్యరుచయే=సర్వదాకాంతులుకలదై, అద్భుతాయ=ఆశ్చర్యకరమైన, శుచయే = అగ్నికి, నతీః = నమస్కారములను, రచయేయం = చేయుదును.

తా. యజ్ఞములలో యూపస్తంభమువద్దర యాజ్ఞికులిచ్చునట్టి హవిర్భాగమును ఆహారము చేయుచు, కృపతో ఆశ్చర్యముగా చల్లనైన కాంతులతోడి శ్రీపురుషోత్తమరూపమగు అగ్నిహోత్రునకు నమస్కారములు చేయుచున్నాను.

అనురాగమునతిరేకమున:—

తే. దారువునయందు నిందునం* దారువులన,
జన్మములఁ ద్రేల్చు ద్రేల్మిని* జంబుగొనున?
శుచియు శిశిరుఁడు శాశ్వత* రుచియు నెతఁడో
యతని కత్యద్భుతునికి నే* నతులొనర్తు.

టి. వందారువులనగా=ఆశ్రితులనఁగానె, కొనున=కైకొనునే, శుచి=పరిశుద్ధుఁడు-అగ్నిహోత్రుఁడు.

ఘూర్జరదేశవర్ణనము.

ఇ. (ఘూర్జరదేశము-ఇది పశ్చిమసముద్రతీరములో గుజరాతి అనిచెప్పఁబడుచు,పంచద్రావిడులలో ఘూర్జరులనెడువారునుండు దేశము.) ఈపంచద్రావిడులు-ఆంధ్ర, ద్రావిడ, కర్ణాటక, ఘూర్జర, మహారాష్ట్రులు.

గ. (ఇతి నమస్కృత్య సుదూరమన్యతోవిమానం ప్రస్థాప్య సశ్లాఘమ్) సఖే! సఏషసర్వసంపదా మాస్పదతయా త్రిదశాలయస్యాదేశఇవ ఘూర్జరదేశ శ్చక్షుషోస్సుఖాకరోతి. 158

అ. (ఇతి=అని, నమస్కృత్య= నమస్కరించి, సుదూరం=బహుదూరముగా, అన్యతః=మఱొకప్రక్క, విమానం=విమానమును, ప్రస్థాప్య=నడిపి, సశ్లాఘం=శ్లాఘించుటతో) సఖే=ఓస్నేహితుఁడా? సఏషః=ఆఇదియే, సర్వసంపదాం=సకలసంపదలకును, ఆస్పదతయా=ఆస్పదమగుటచే, త్రిదశాలయస్య=దేవలోకమునకు, ఆదేశ ఇవ=నిర్దేశకమువలె, ఘూర్జరదేశః=గుజరాతిదేశము, చక్షుషోః=కన్నులకు, సుఖాకరోతి=సుఖమును కలిగించుచున్నది.

వ. (అని నమస్కారము కావించి యతిదూరము మఱియొకప్రక్కకుఁ విమానము వోనిచ్చి మెచ్చుచుఁ) సఖా? సకలసంపదలకు నాస్పదమయి, నిర్జరాలయమునకు నిర్దేశకమువలె ఘూర్జరమను నీదేశము మనకన్నులకుఁ సుఖమును గలిగించుచున్నది.

టీ. నిర్జరాలయమునకు=స్వర్గమునకు; నిర్దేశకము=నియామకము.

శ్లో. స కర్పూరస్వాదుక్రముకనవవీటీరస లసన్
ముఖా స్సర్వశ్లాఘాపద వివిధదివ్యాంబరధరాః ।
కనద్రత్నాకల్పా ఘుమఘుమితదేహాశ్చ ఘుసృణై
ర్యువానో మోదంతే యువతిభి రమీ తుల్యరతిభిః॥ 159

అ. సకర్పూర... ముఖాః—సకర్పూర=కర్పూరముతో కూడినదై, స్వాదు=రుచియైన, క్రముక=వక్కలచేత, నవ=క్రొత్తయైన, వీటీరస=తాంబూలరసముచేత,లసత్=ప్రకాశించుచున్న,ముఖాః=మొగములు గలవారును; సర్వ...ధరాః—సర్వ=సకలమైన,శ్లాఘా=స్తోత్రములకు, పద=స్థానమై, వివిధ=నానావిధములైన, దివ్యాంబర=మేలైనవస్త్రములను, ధరాః=ధరించినవారును; కసత్+రత్న+ఆకల్పాః=ప్రకాశించునట్టి+రత్నములతోడి+ఆభరణములుగలవారును; ఘుసృణైః=కుంకుమముచేత, ఘుమఘుమితిదేహాశ్చ=ఘుమఘుమలాడుచున్న దేహముగలవారునైన, అమీ=ఈ, యువానః=యౌవనవంతులు, తుల్యరతిభిః=సమానమైన ప్రేమగలవారగు, యువతిభిః = యౌవనవతులతో, మోదంతే=సంతోషపడుచున్నారు.

తా. ఈఘూర్జరదేశపు యౌవనవంతులు కర్పూరముతో రుచియైన తాంబూలము వేసికొని, మేలై కొనియాడఁదగిన నానావిధవస్త్రములుధరించి, రత్నాలసొమ్ములు వేసికొని, కుంకుమము పూసికొని, దేహమంతా ఘుమఘుమలాడుచు, సమానప్రేమగల తమ యౌవనవతులతో తాము రమించుచుందురు. (శిఖరిణీవృత్తము.)

క. కపురపుఁ దములము మొగమున,
వపువున వలిపములును, మణి వరభూషణముల్
విపులములై, యువయువతు, ల
నుపమలయి యుందు రుందు రోలిఁ గేలిఁ.

టి. వపువునఁ = దేహమున, వలిపములు=సన్నవస్త్రములు, విపులములు=విస్తారములు, యువయువతులు = యౌవనముగల స్త్రీపురుషులు, అనుపమల=సాటిలేనివారై, ఓలిఁ=వరుసగా, కేలిఁ=క్రీడతో.

గ. అత్రవధూనామప్యన్యాదృశం సౌందర్యం. 160

అ. అత్ర=ఇక్కడ, వధూనామపి=స్త్రీలకుఁగూడ, సౌందర్యం=అందము, అన్యాదృశం=సాటిలేనిది.

వ. ఇక్కడ సుదృశులకును నసదృశసౌందర్యముకలదు.

శా. తప్తస్వర్ణ సవర్ణమంగకమిదం, తామ్రోమృదుశ్చాధరః,
పాణీ ప్రాప్త నవప్రవాళసరణీ, వాణీ సుధాధోరణీ।
వక్త్రం వారిజమిత్ర, ముత్పలదళశ్రీసూచనే లోచనే,
కేవాఘూర్జరసుభ్రువామవయవాయూనాంన మోహావహాః॥

అ. ఇదం=ఈ, తప్తస్వర్ణసవర్ణం=అపరంజితోసమమైన, అంగకం=అంగ
మును; తామ్రః=ఎఱ్ఱనై, మృదుః=మెత్తనైన, అధరశ్చ=పెదవియును; ప్రా
ప్త+నవప్రవాళ+సరణీ = పొందఁబడిన+క్రొత్తపవడములయొక్క + రీతిగలవి
యైన, పాణీ=చేతులును; సుధాధోరణీ=అమృతధారవంటి, వాణీ=వాక్కును;
వారిజమిత్రం=తామరతో సమానమైన, వక్త్రం = మొగమును; ఉత్పలదళ+
శ్రీసూచనే=కలువ రేకులయొక్క+కాంతిని తెలుపునవియైన, లోచనే=కన్ను
లును; ఘూర్జరసుభ్రువాం=ఘూర్జరదేశ స్త్రీలయొక్క, అవయవాః=అంగములు,
కేవా= ఏవి, యూనాం=యౌవనవంతులకు, మోహ+ఆవహాః=మోహమును +
కలుగఁజేయునవి, నభవంతి=కావు?

తా. ఈ ఘూర్జర స్త్రీలయొక్క బంగారువంటి యంగములును, అతిమృదు
వై యెఱ్ఱనైన పెదవియును, పవడములవంటిచేతులును,అమృతమువంటివాక్కు
ను, తామరవంటి మొగమును, కలువలవంటి కన్నులును యౌవనవంతులను మో
హింపఁజేయుచున్నది.

ఉ. మే నపరంజిమంజిమము, మెత్తనిజొత్తిలుకావిమోవి, కే
లానవకంపువిద్రుమము,నయ్యమృతాకృతిపల్కు,బెళ్కుమో
మోనళినాప్త,మాప్తకను లుత్పలముల్కను? గుజ్జరాతి స్త్రీ
లే నవయౌవనావళికి నింపొనరింపనివారు తీరునన్?

టి. నళినాప్తము=తామరవలెప్రియమైనది, ఆప్త=ఓప్రియసఖా, నవయౌవ
న+ఆవళికి = క్రొత్తయౌవనముగలవారి+సమూహమునకు, తీరునన్ = సౌంద
ర్యముతో.

కృశానుః:—

గ. సత్యమేవం,తథాపి నైతేసార వస్తూపభోగచతురాః. 162

అ. ఏవం=ఈలాగు, సత్యం=నిజమే? తథాపి=అయినను, ఏతే=వీరు; సార+వస్తు+ఉపభోగ+చతురాః=సారమైన+వస్తువులను + అనుభవించుటయందు+సమర్థులు, న=కారు.

కృశానుఁడు:—

వ. ఇటులిది నిజమే యైనను, వీరు సారవస్తువులయుపభోగయోగములయందుఁ జతురులుగారు.

తథాహి:—

మ. వ్రీడామారవ్యతికరవతీ ర్విద్యుదాభాః కృశాఙ్గీః
క్రీడాయోగ్యేఽప్యహహ ! సమయే గేహ ఏవత్యజన్తః ।
నిత్యాసక్తా నిరుపమమణిశ్రేణి వాణిజ్యలాభే
బంభ్రమ్యన్తే బహుదినపరిప్రాప్య దేశాన్తరేషు॥ 163

అ. నిరుపమ...లాభే—నిరుపమ=సాటిలేని, మణి = రత్నాలయొక్క, శ్రేణి=సమూహములతోడి, వాణిజ్య=వ్యాపారమువలని, లాభే=లాభమందు; నిత్యాసక్తాః = ఎప్పుడును పట్టుదలగలవారై, వ్రీడామారవ్యతికరవతీః=సిగ్గుతోడి మన్మథక్రీడకు మాఱుపాటుగలవారై, విద్యుదాభాః=మెఱుముకాంతులుకలవారైన, కృశాంగీః= స్త్రీలను, అహహ=ఆహాహా? క్రీడాయోగ్యే=క్రీడించుటకుతగిన, సమయేపి=కాలమునకూడ, గేహఏవ=ఇంటిలోనే, త్యజంతః=విడిచినవారై,బహు...తరేషు—బహుదిన = అనేకదినములతో, పరిప్రాప్య=చేరఁదగిన,దేశాంతరేషు=దేశాంతరములలో,బంభ్రమ్యంతే=చాలాతిరుగుదురు.

తా. ఈఘూర్జరదేశసులు దేశాంతరములలో రత్నాలవ్యాపారమున మెఱుమువలె కాంతులుగల స్త్రీలను మన్మథక్రీడార్హమైన కాలములోఁగూడనింటనే విడిచి తిరుగులాడు చున్నారు. (మందాక్రాంతావృత్తము.)

అప్లేకదా:—

ఉ. సిగ్గొకయింతి, యెంతొ మరుకేళిచేతలు, మించెనుమించుబోఁ
డులన్। దగ్గతతిందొఱంగి తనుకౌధామ ములందమిమీఱ, శే
రముల్ । తగ్గక చేయఁబోయెదరుకదవ్వులలాతి విలాతులందు
వీరగ్గలమై, యిటుంబరికౌయుఁ బవ్రుటేమిప్రయోజనంబొకో?

టీ. మరుచేఁతలు=మన్మథక్రీడలు, ధామములన్=ఇండ్లలో, తమి=అత్యా
శ, దవ్వులన్=దూరములో, లాతివిలాతులందు=వేఱుదేశములందు;

విశ్వావసుః :—

గ. మందమనీష? సఏషపురుషాణాంగుణవిశేషఏవ నతు దోషః.

అ. మందమనీష=ఓమందబుద్ధీ? సఏష = ఆయిది, పురుషాణాం = పురు
షులయొక్క, గుణవిశేషఏవ=గుణవిశేషమే, నతుదోషః=దోషముకాదు.

విశ్వావసువు:—

వ. మందమనీషా? ఆయిది యిందుల పురుషవిశేషుల గుణవిశేష
మేకాని, దోషవిశేషముకాదు.

మ. దేశేదేశే కిమపి కుతుకా దద్భుతం లోకమానా
స్సంపాద్యైవ ద్రవిణమమితం సద్మభూయోఽప్యవాప్య।
సంయుజ్యంతే సుచిరవిరహోత్కంఠితాభి స్సతీభి
స్సౌఖ్యం ధన్యాః కిమపి దధతే సర్వసంపత్సమృద్ధాః. 165

అ. దేశేదేశే=నానాదేశములందు, కుతుకాత్=వేడుకతో, కిమపి=ఒకా
నొక, అద్భుతం=ఆశ్చర్యమును, లోకమానాః=చూచువారై, అమితం=అధిక
మైన, ద్రవిణమేవ=ద్రవ్యమునే, సంపాద్య=సంపాదించి, సద్మ=ఇంటెని, భూ
యోపి=మఱల, అవాప్య=పొంది, సర్వసంపత్సమృద్ధాః=సర్వసంపదలతో నిం
డినవారై, సుచిరవిరహోత్కంఠితాభిః=చాలాకాలమునుండి యెడబాటుచేత
కోరఁబడుచున్న, సతీభిః=తమ స్త్రీలతో, సంయుజ్యంతే=కూడుచున్నారు,

ధన్యాః=కృతార్థులై, కిమపి=చెప్పశక్యముకాని, సౌఖ్యం=సుఖమును, దధతే =ధరించుచున్నారు.

తా. ఈదేశస్థులు ఒక్కొక్కదేశములోను ఆశ్చర్యములను జూచుచు, విస్తార ధనము నార్జించి మల్లిమల్లి నింటికివచ్చుచు, బహుకాలముగా విరహమునఁగొరి, తమతమభార్యలనుజేరి. సర్వసంపదలుగలిగి, తాము కృతార్థులై సర్వసుఖము లనుభవించుచున్నారు.

ఉ. దేశవిదేశముల్ తిరిగి, తీటికవేడుకలెల్లఁజూచి, యెంతేసిధనంబుదెచ్చి, తమ హెచ్చినకోరికనిల్లుసేరి, పేరాసల సర్వసంపదల కాసరగా నలరింతురెంతో యందాసరికాఁచివేచి, యసిదీయూడని యాంధ్రడనె కూడివేడుకన్.

టి. ఆసరగాన్=ఆశ్రయముగా, ఆసరికిన్=తామువచ్చునందాఁక.

గ. అనేవంభావోపి పురుషాధమత్వ మావేదయతి. 166

అ. అనేవంభావోపి=ఇట్టి తలంపులేనివాఁడైనయెడ, పురుషాధమత్వం=నీచపురుషత్వమును, ఆవేదయతి=తెలుపుచున్నాఁడు.

వ. ఇట్టి భావములేకుండువాఁడు వట్టి పురుషభావమునె కనుపఱచుచుండువాఁడు.

తథాహి.—

మ. ఆకించన్యా దతిపరిచయా జ్జాయయోపేక్షమాణో
భూపాలానా మననుసరణా ద్భిభ్యదేవాఖిలేభ్యః।
గేహేతిష్ఠన్ కుమతిరలసః కూపకూర్మైస్సధర్మా
కింజానీతే భువనచరితం? కిం సుఖంచోపభుంక్తే॥ 167

అ. అలసః=మందుఁడైనవాఁడు, గేహే=ఇంటిలో, తిష్ఠన్ = ఉండుచు, కూపకూర్మైః=నూతిలోని తాఁబేళ్లతో, సధర్మా=సమానుఁడై, ఆకించన్యాత్ = దారిద్ర్యమువలన, అతిపరిచయాత్=విశేష సాంగత్యమువలనను, జాయయా=

భార్యచేత, ఉపేక్షమాణః=అలక్ష్యము చేయఁబడినవాఁడై, భూపాలానాం= రాజులలో, అననుసరణాత్= అనుసరింపమివలనను, అఖిలేభ్యః = అందఱివల నను, బిభ్యత్+ఏవ = భయపడుచునే, కుమతిః=దుర్బుద్ధియై, భువనచరితం = లోకవృత్తాంతమును, కింజానీతే=ఏమి తెలిసికొనుచున్నాఁడు? సుఖంచ=సౌఖ్య మునుఁ, కిముపభుంక్తే=ఏమనుభవించుచున్నాఁడు?

తా. లేమిడిచేతను, అతిసహవాసముచేతను, భార్యచే అలక్ష్యము చేయ బడి, రాజుల ననుసరింపక యితరులకు భయపడుచు బావిలోని తాఁబేలువలె ఇంటనేయుండువాఁడు, లౌకికము నెఱుఁగక యేమిసుఖము ననుభవించును?

అదిసరే?:—

తే. లేమి నతిపరిచితిఁ దన ♦ లేమ యొగువ
వరులఁ గూడక, యోడుక ♦ యొరుల, కెపుడు
నింటనుండియె నుయికప్ప ♦ వంటియమతి
యేమి గనునీజగముఁ? గను ♦ నేమిసుఖము?

టి. ఓడుక=ఓడుకొని - భయపడుకొని (అనుబంధక్త్వార్థక కొనుసకు కా దేశము).

తథాహి.—

వ్యాపారాన్తరముద్దిశ్య వీక్షమాణో వధూముఖమ్ ।
యో గృహేష్వేవ నిద్రాతి దరిద్రాతి స దుర్మతిః॥ 158

అ. యః=ఎవఁడు, వ్యాపారాంతరం= వేఱువ్యాపారమును, ఉద్దిశ్య=ఉ ద్దేశించి, వధూముఖం=ఆడుదానిముఖమును, వీక్షమాణః = చూచుచు, గృహే షు=ఇండ్లలో, నిద్రాత్యేవ=నిద్రించుచునేయున్నాఁడో? సదుర్మతిః=ఆదు ర్బుద్ధిగలవాఁడు, దరిద్రాతి=దరిద్రుఁడగుచున్నాఁడు.

తా. బుద్ధిహీనుఁడైనవాఁడు నిష్ఫలమైన వ్యాపారమును దలంచి పెండ్లము ముఖమును చూచుచునే యింట నిదురించుచు దరిద్రుఁడగుచున్నాఁడు.

అది సరే?:—

క. ఏదే నొక పని నెపమిడి
యాఁదట నటు గనుచును దన యాలిమొగంబే
చూ దెబె యింట నుండియె
వేఁదుఱు నిదురించు వాఁడె పెదపేదయగున్.

టి. వేఁదుఱు=వెఱ్ఱివాఁడు, (పెద=పెద్దరూపాంతరము)

ఇదంచావధేయతాం:—

వృ. ఇచ్ఛేద్యస్తు సుఖం నివస్తు మవనౌ గచ్ఛేత్సరాజ్ఞస్సభాం
కల్యాణీం గిరమేవ సంసది వదేత్కార్యేషుదద్యాత్కృతీ।
అక్లేశాద్ధనమార్జయే దధిపతే రావర్జయే ద్వల్లభా
కుర్వీతోపకృతిం జనస్య సమయే కస్యాపి నాపక్రియాం॥159

అ. యస్తు=ఎవఁడైతే, కృతీ=పుణ్యాత్ముఁడు, అవనౌ=భూమిలో, సుఖం=సుఖముగా, నివస్తుం=నివసించుటకు, ఇచ్ఛేత్=కోరునో, సః=వాఁడు, రాజ్ఞః=రాజుయొక్క, సభాం=సభనుగూర్చి, గచ్ఛేత్=పోవును; సంసది=రాజసభలో, కల్యాణీం=శుభకరమైన, గిరమేవ=మాటనే, వదేత్=చెప్పును; కార్యేషు=కార్యములలో, దద్యాత్=ఇచ్చును; అక్లేశాత్=కష్టములేక, ధనం=ధనమును। ఆర్జయేత్=ఆర్జించును; అధిపతేః=యజమానునికి, వల్లభాన్=ప్రియమైనవారిని, ఆవర్జయేత్=మఱలించుకొనును; జనస్య=మనుష్యునికి, ఉపకృతిం=ఉపకారమును, కుర్వీత=చేయును; సమయే=సమయములో, కస్యాపి=ఒకనికైనను, అపక్రియాం=అపకారమును, నకుర్వీత=చేయఁడు.

తా. సుకృతముగలవాఁడు సుఖముగా వసింపఁగోరును, రాజసభకుఁ బోవఁగోరును, సభలో మంచిమాటనేచెప్పును, కార్యకాలములలో ప్రియమైనవారికి ధనధాన్యములిచ్చును, కష్టములేకయే ధనము సంపాదించును, రాజసంబంధులను అనుకూలురనుగాఁజేయును, జనుల కుపకారమేచేయును, అపకారము చేయఁడు.

ఇదియు నవహీనమవవ్రుఁగావ్రుత:—

మ. వెలయన్ గోరెడి నెవ్వఁడివ్వసుధపై నే సౌఖ్య,మావానికిన్
వలయున్ రాజసభన్ జరింప,వలయున్ రాజుకున్ మవ్వమవ్వంబు
గాన్, వలయున్ సత్క్రియ సేయ, నీయవలయున్ రాజున్ వాఁడర్థ
మర్థింపఁగాన్,వలయున్ వేళలమేలుసేయ, వలయున్ రాజున్ వాఁ
డేదఁగీడేదియేన్. 160

టి. మవ్వంబుగాన్ = మనోహరముగా, ఏవన్ వలయున్ = పోఁగొట్ట
వలయును.

అన్యచ్ఛేద మవధారణీయం.—

వృ. అయుక్తం యుక్తంవా యదభిహిత మజ్ఞేనవిభునా
స్తుయాదేతన్నిత్యం జడమపి గురుంతస్య వినుయాత్ ।
వివిత్సుర్నైస్పృహ్యం కథమపి సభాయా మభినయేత్
స్వకార్యంసంతుష్టే క్షితిభృతి రహస్యేవ కథయేత్ ॥ 161

అ. అజ్ఞేన=అవివేకియైన, విభునా=ప్రభువుచేత, అయుక్తంయుక్తంవా=అయుక్తమైనను యుక్తమైనను, యత్=ఏది, అభిహితం=చెప్పఁబడునో, ఏతత్=ఆదీనిని, నిత్యం=ఎప్పుడును, స్తుయాత్=స్తోత్రముచేయును; జడమపి=అవివేకియైనను,తస్యగురుం=వానిగురువును,వినుయాత్ = స్తుతించును;వివిత్సుః= తెలియఁగోరువాఁడై, నైస్పృహ్యం = నిరాశను, సభాయాం=సభలో, కథమపి=ఎట్లయినను, అభినయేత్=వెలిపఱుచును; క్షితిభృతి=రాజు, సంతుష్టేసతి=సంతోషించుచుండఁగా, స్వకార్యం=తనకార్యమును, రహస్యేవ=ఏకాంతములోనె, కథయేత్=చెప్పును.

తా. గర్వికానివాఁడు ప్రభువు మంచిదోచెడుదో చెప్పినది కొనియాడును; వానిగురువు వివేకములేనివాఁడైనను, వానిని కొనియాడును; ఆప్రభువు నభి

ప్రాయమును తెలియఁగోరి నిరాశతోనైనను నలుగురిలో వెలిపఱుచును; ఆప్రభు వునకు సంతోషముగా తనకార్యమును రహస్యముగా తెలుపుకొనును.

మఱియు నిదియు నవధరింపనవుఁగావుత:—

మ. ఇలపైఁ గాయుక్తమయుక్తమేనివిభుఁడెంతేమూఢతఁ జెప్పినన్
వలెనా చెప్పినదేనుతింప, గురున త్వాఁడేజుడుఁ జేరినన్
వలెవాఁడెన్నఁడు నెన్నికల్దెలియ, ముక్తిన్నైరాశ్యముం దెల్పఁ
గాఁ, వలెవాఁడుఁ ముదితుండెకాఁగఁ జెవిలోఁ త్వాక్రువ్వ
నెవ్వాకునేఁ.

టీ. ముదితుండె=సంతోషించినవాఁడె, ఎవ్వాకునేఁ=ఏమాటనైనను.

గ. ఇత్యలంప్రసక్తానుప్రసక్త్యేతిదూరతో విమానమానయన్
సానందం సాంజలిబంధం॥ 162

అ. ఇతి ప్రసక్త+అనుప్రసక్త్యా=ఇట్లు ప్రసక్తించినదానిని అనుసరించుట తో, అలం=చాలును; ఇతి=అని, దూరతః=దూరముగా, విమానం=విమానమును, ఆనయన్=తీసికొనిపోవుచు, సానందం=ఆనందముతో, సాంజలిబంధం=అంజలి బంధముతోను.

వ. అని యిట్లుప్రసక్తించిన (ఘూర్జరదేశదోషోద్ధరణము ననుస రణమున) యిందలి యుత్తమాధమపురుషనిరూపణ మీవఱకే చాలునని దూరమునన విమాన మానయించుకొంచు నానంద ముతో నంజలిబంధముతోను.

యమునా (కుంజగోపీకృష్ణ) వర్ణనము.

(యమునానది=కాళింది—ఇది సూర్యునివలనఁబుట్టి యమునికిచెల్లెలై కళిందపర్వతమునుండి ప్రవహించి, శ్రీకృష్ణుఁడు తనకుప్రియతమయైనయినం దున గోకులబృందావనాదులందు అనేకలీలలతో సంచరించిన తీరప్రదేశము కలది. దీనిప్రస్తావనమున కుంజగోపీకృష్ణులును సందర్భింపఁబడిరి.)

వృ. కృష్ణాశ్లేషవిశేషితాసితరుచే? కాలిన్ది? తుభ్యంనమః
కుఞ్జేభ్యశ్శ్రితతావకామ్బుకణికాపుఞ్జేభ్యఏషోఞ్జలిః ।
గోపీభ్యఃపరిలిప్సయామురరిపో స్తేషుస్థితాభ్యోనతిః
నాథాయాఽభిరుపాసితాయచ నమోవాకానధీయామహి॥

అ. కృష్ణా...రుచే-కృష్ణ=శ్రీకృష్ణునియొక్క, ఆశ్లేష = ఆలింగనముచేత, విశేషిత=అధికమైన, అసితరుచే=నల్లనికాంతులుగల, కాలింది = ఓకాలిందీ! తుభ్యం=నీకు,నమః=నమస్కారము. శ్రిత...పుంజేభ్యః-శ్రిత=చేరిన, తావక= నీసంబంధమై,అంబుకణికా=నీటిబొట్లయొక్క,పుంజేభ్యః=సమూహములుగల; కుంజేభ్యః=పొదలకై, ఏషః=ఇది, అంజలిః=నమస్కారము. మురరిపోః=కృష్ణునియొక్క, పరిలిప్సయా=కాఁగలింపఁ గోరికచేత, తేషు = ఆపొదలలో, స్థితాభ్యః=ఉన్న, గోపీభ్యః=గోపికలకు, నతిః=నమస్కారము. ఆభిః=ఈగోపికలచేత, ఉపాసితాయ=సేవింపఁబడుచున్న, నాథాయ=స్వామికిని, నమోవాకాన్ = నమస్కారవాక్యములను, అధీయామహి = మల్లమల్ల ఉచ్చరించుచున్నాము.

తా. అష్టభార్యలలో నొకతెయై కృష్ణుఁడాలింగనముచేయఁగా, మిగుల నీలకాంతిగలిగి నదీరూపయునైన ఓకాళిందీ! నీకును, నీజలకణములచేత చల్లఁబడుచున్న పొదరిండ్లకును, ఆకృష్ణుని ఆలింగనమునకై ఆపొదరిండ్లలోనున్న గోపికలకును, ఈగోపికలచే సేవింపఁబడుచుండెడి శ్రీకృష్ణునకును నమస్కారములు.

సీ. అలకృష్ణుఁ గని కవుం గిలి కొనుకొలఁదిమై
 నాకృష్ణభావంబె యావహించు
కాళింది? నీకిదె కావింతు వందనం,
 బంజలికావింతు సింజదళిక
మగునికుంజము? నీకునందులస్వాదూద
 కముల రంజితదళ సుమలతంబ?

యందుల నాకృష్ణు నాలింగనము గోరు
గోపికాంగనలు మీా కునుజోహారు
తే. చేసెదను, వారలును నుపా సింపసొంపు
మిగుల వారలకును గృపా మేదురంపు
టాదరంబున శ్రీకృష్ణ నాథుఁడవగు
నీక యొనరింతు జేజే లనేకముగను.

టి. సింజత్+అళికము=మ్రోలెడి తుమ్మెదలుగల, నికుంజము=ఓపొదరిల్లా! రంజిత+దళ+సుమ+లతంబ= ఇంపయిన+ఆకులును+పూలును+తీఁగలునుగల, మేదురంపు=అతిశయమైన.

కృశానుః.—

గ. కృతంసఖే? జారచోరశిఖామణేః కృష్ణస్య జగదతిసన్ధాతుర
నుసన్ధానేన 164

అ. సఖే=ఓచెలికాఁడా? జారచోరశిఖామణేః=జారులకును చోరులకును శిరోమణియైన, జగత్+అతిసంధాతుః=లోకానికే మించినవాఁడును (సృష్టిస్థితిలయములును చేయువాఁడునైన), కృష్ణస్య=కృష్ణునియొక్క, అనుసంధానేన=అనుసరించి స్తుతించుటచేత, కృతం=చాలును.

కృశానుఁడు.—

వ. సఖా! సకలమైన దొంగలకుఁ బోజుంగులకుఁ శిఖామణియగు నీకృష్ణునియందలి జగంబు నతిసంధానంబున నీదు ననుసంధానంబును జాలును.

టి. అతిసంధానమునఁ (సంసర్గపాలన నాశనత్రయముయొక్క)అతిక్రమణ విషయమున.

తథాహి.—

వృ. లుంఠిత్వా నవనీత మన్యసదనే లోలేక్షణో భక్షయన్
గోపీభిః పరికృష్య మాతృసవిధం నీతో ముకుంద స్తయా।
'లుంఠీ ర్మానవనీత' మిత్యభిహితో ప్యేతద్వ్యలుంఠీః కిమి
త్యుక్తో మానవనీత మేవ హ్రుతమిత్యాగో జనన్యాం న్యధాత్.

అ. అన్యసదనే=పరగృహమందు, నవనీతం=వెన్నను, లుంఠిత్వా=దొంగ లించి, లోలేక్షణః=చలించుచుండెడు కండ్లుగలవాఁడై, భక్షయన్ = తినుచు, పరికృష్య=లాఁగుకొని,గోపీభిః=గోపికలచేత,మాతృసవిధం=తల్లిసమీపమునకు, నీతః=కొనిపోఁబడిన, ముకుందః = కృష్ణుఁడు, తయా=ఆతల్లి చేత, నవనీతం=వె న్నను, మాలుంఠీః=దొంగిలింపకుము, ఇతి=అని, అభిహితోపి=చెప్పఁబడినవాఁ డై నను, ఏతత్=దీనిని, కిం=ఏల, వ్యలుంఠీః = దొంగిలించితివి? ఇతి=అని, ఉ క్తః=చెప్పఁబడినవాఁడై, మానవనీతమేవహ్రుతం=నవనీతంమాహ్రుతమేవ_నవనీ తమే అపహరించలేదు, ఇతి=అని, ఆగః=అపరాధమును, జనన్యాం=తల్లియం దు, న్యధాత్=ఉంచెను.

తా. కృష్ణుఁడు అన్యులయింట వెన్నదొంగలించి బెదరుచూపులతో తనత ల్లియైన యశోదదెగ్గరికి గోపికలచేత కొనిపోఁబడి ఆతల్లి వెన్నదొంగలించవద్దు అని చెప్పఁబడియు ఏల దొంగలించితివి యనియడుగఁగా,మానవనీత మేవ హ్రు త మని నీవుచెప్పినట్లే చేసితినని తల్లి మీఁదనె తప్పుపెట్టెను.

అదిసరే.—

ఉ. మానినియాయశోదయుఁ గుమారునిఁగృష్ణునిఁబిల్చి,గోపికా
మానవతుల్లలంగు మటుమాయలకాఁడని తల్పకే,"అరే!
మానవనీతమేవహర మాధవ"యంచు వచించుమాతకున్
మానవనీతమేవ యనుమాధవుఁడా పెనెతప్పు మోపఁగాన్.

టి. అరే మానవనీతమేవ హరమాధవ=అరే మాధవ నవనీతంమైవహర-అరే మాధవ=ఓరికృష్ణా, నవనీతం=వెన్నను, మైవహర=దొంగలింపనెవద్దు, అనుతల్లి

మాటను, మానవనీత మేవ=నవనీతంబైన హరామి-నవనీతము దొంగిలింపనె దొంగిలింపను అను ప్రత్యుత్తరముతో; (మానవ నీత మేవహరామి-మానవ=మనుష్యుల చేత, నీత మేవ=కొనిపోఁబడినదె, హరామి=దొంగిలించుచున్నాను, అని తనగూఢార్థము) సహితము తెల్పెను.

కించ.—

వృ. అంసే సలీల మధిరోప్య శుకం స్వహస్తాత్
గోప్యా భయాకులదృశః కుతుకీ ముకున్దః।
అంసంగతంశుక మిహాపనయేతి వాచం
తస్యానిశమ్య స తదంశుక మాచకర్ష॥ 166

అ. సః ముకుందః=ఆకృష్ణుఁడు, స్వహస్తాత్=తన చేతిలోనుండి, శుకం=చిలుకను, భయాకులదృశః=భయముచే కదలుచున్న చూపులుగల, గోప్యాః=గోపికయొక్క, అంసే=భుజాగ్రమందు, సలీలం=లీలతో, అధిరోప్య=ఎక్కించి, కుతుకీ=వేడుకగలవాఁడై, అంసంగతం శుకం=అంకారముతోఁగూడిన శుకమును- అంశుకం=వస్త్రమును, ఇహ=ఇక్కడ, అపనయ=త్రోయుము, ఇతి=అని, తస్యాః=ఆగోపికయొక్క, వాచం=మాటను, నిశమ్య=విని, తదంశుకం=దానివస్త్రమును, ఆచకర్ష=లాఁగెను.

తా. కృష్ణుఁడు తనచేతిచిలుకను ఒకగోపికమూఁపునవిడిచి, అంసంగతంశుకమిహాపనయ = (ఇహ అంసహితం శుకం అపనయ)అంశుకం=అంశుకమను పదార్థమును, అపనయ=తొలగించుము. అను ఆగోపికమాటనువిని దానివస్త్రమును లాఁగివేసెను.

మఱియు.—

తే. అంసమునఁ జిల్క నెక్కించి ♦ యాకులాక్షి
యగు నొకానొక గోపిక ♦ యదరితనున
యనఁగి యంసంగతంశుక ♦ మపనయ) యనఁ
దోన దానియంశుకమును ♦ దానలాఁగె.

టి. అంసమునన్ =మూపులో, తనున=తన్నే, (అంసంగతంశుకమపనయ)= మూపునఁజేరిన చిల్కనుదీయుము, అను గోపికమాటను (అం=అం అనెడిఅక్ష రముతో, సంగతం=కూడుకొన్న, శుకం=శుకమనుపదముగల, అంశుకం-అను పదమునుగా అర్థము చేసి) పైఁట అనుఅర్థముగల అంశుకమను పదార్థమును.

ఆపిచ.—

వృ. నీత్వా రాధికయా నిశాం మురరిపుః ప్రాతర్గృహానాగతః
'త్వంమాభూరపరాధికః పునరితి ప్రోక్తోపి పూర్వంమయా।
కస్మాదేవమభూఃఇతి' శ్రితరుషా నిర్భర్త్సితో నీలయా
(త్వద్వాచైవ సరాధికోహం) మితి తాం వ్యామోహయన్
[మాయయా॥

అ. రాధికయా=రాధాదేవితోడ, నిశాం=రాత్రిని, నీత్వా = కడపి, ప్రా తః=ఉదయాన, గృహాన్ =ఇంటిని, ఆగతః = చేరిన, మురరిపుః = కృష్ణుఁడు, త్వం=నీవు, పునః=మఱల, అపరాధికః = రాధాసంగమాపరాధముగలవాఁడు (అపగతరాధికుఁడు), మాభూః= కాకుము, ఇతి=అని, పూర్వం=ముందే, మయా= నా చేత, ప్రోక్తోపి=చెప్పఁబడినవాఁడవైనను, కస్మాత్ = ఏమికారణమువలన, ఏవం=ఇట్లు, అభూః=అయితివి, ఇతి—అని, శ్రితరుషా= తెచ్చుకొన్న కోపము గల, నీలయా=నీలాదేవి చేత, నిర్భర్త్సితః=బెదరింపఁబడినవాఁడై, మాయయా= మాయచేత, త్వద్వాచైవ=నీమాటచేతనే, అహం= నేను, సరాధికః=రాధా సహితుఁడను, ఇతి=అని, తాం=ఆనీలాదేవిని, వ్యామోహయత్ =మైమఱపఁ జేసెను.

తా. రాత్రియంతయు రాధికతోఁగడపి, ప్రొద్దునవచ్చినకృష్ణుని నీలా దేవి నీవు అపరాధికుఁడవు=రాధనువదిలినవాఁడు—అపరాధము కలవాఁడు కా కుము. అని ముందే చెప్పియుండియు, మఱల నెందుకిట్లు చేసెదవు? అనియడి గిన నీలతో, నీమాటతోనే సరాధికుఁడను నేనని చెప్పి ఆనీలను మోసపుచ్చెను.

మఱియు.—

తే. రాధికనుగూడి వేడుకరాత్రికడపి
రేపకడ మూాలయిలుసేర, రేఁగి నీల
యడఁతుఁ జెపు మిపు డపరాధికుఁడవె? యనినఁ,
బడఁతి? నీయాన, యపరాధికుఁడనె యనెను.

టి. అపరాధికుఁడు=రాధికను వదిలినవాఁడవు, అపరాధికుఁడను=(వద్దన్నది చేసిన) అపరాధము కలవాఁడను.

ఇతి. రాధికా—నందగోపునకు సహోదరియై శ్రీకృష్ణునికి ప్రియురాలైన రాధాదేవి.

విశ్వావసుః.—

గ. వయస్య? మైవంవాదీః, సహి పరమపావన స్సకలజగదంహ
స్సంహారణకృతే కృతావతారో వన్దారుజనానన్దనో యదు
నన్దనో నిన్దాపదవీ దవీయాన్. 168

అ. వయస్య=ఓస్నేహితుఁడా! మైవంవాదీః=ఇట్లుచెప్పకు, సహి=అతఁడో, పరమపావనః=మిక్కిలిపవిత్రుఁడు, సకల+జగత్+అంహః+సంహారణకృతే=సమస్తలోక పాపనివృత్తికై, కృతావతారః=చేసిన అవతారములు కలవాఁడును, వందారుజనానందనః=నమస్కరించువారికి ఆనందమునిచ్చువాఁడును, యదునందనః=యదుకుమారుఁడును, నిందాపదవీదవీయాన్=నిందామార్గమునకు దూరస్థుఁడును.

విశ్వావసువు.—

వ. చెలికాఁడా, ఇటులాడకుము? అతఁడు పరమపావనుఁడు. సకలలోక శోకనిరాకరణకరణార్థ మవతరించి, యాశ్రితానందనుండగు నీయశోదానందనుండు నీనిందాపదవికిం దూరమై యందనివాఁడు.

శ్రీకృష్ణవర్ణనము.

(శ్రీకృష్ణమూర్తి. — వీరు, శ్రీరామావతారమున దేవతలును మహర్షులును ఆశ్రీరాముల సౌందర్య చాతుర్యాదులను సేవించి, వారితో ఐహికసుఖసంసర్గాదులుసైతము తామనుభవింప నపేక్షించి, వారినియమనప్రకారముగ వారి యపరావతారమైన యీకృష్ణావతారమున తమతమ యిచ్ఛానుసారముగ గో గోప గోపీరూపములుగాను ఘాసతరులతాగుల్మములుగాను జనియించిన యాదేవతాదులను వివిధవిధ లీలావినోదములతో నానందింపఁజేయుచు, మఱియు కుబ్జాకుచేల విదురోద్ధవ పాండవాదులను నానందింపఁజేయుచు, అందర్జునునకు సారథియై విశ్వరూపప్రదర్శనమున అతనిని పరమహిత విహిత భగవద్గీతోపదేశమున పరమవిరక్తునింగఁజేసి యానందింపఁజేయుచు, తామును ఎనమండ్రుభార్యలతోను పదార్వురు రాజకన్యకలతోను మఱి పదార్వేలగోపికలతోను ఆనందించుకొనుచునుండిన యా శ్రీమన్నారాయణమూర్తియే.)

ఉ. అసత్క్షయార్థాభ్యుదయస్య యస్య
జగుశ్చరిత్రం జగతః పవిత్రం ।
పునః పరస్మై పురుషాయ తస్మై
సమస్తనమ్యాయ నమస్తనోమి. 169

అ. అసత్ క్షయార్థ+అభ్యుదయస్య=అసద్విషయముల నాశముకొఱకై+అవతారముగల, యస్య=ఎవనియొక్క, చరిత్రం=చరితమును, జగతః=లోకమునకు, పవిత్రం=పావనమునుగా, జగుః=చెప్పుదురో? తస్మై=అట్టి, సమస్త+నమ్యాయ=సకలమైన వారిచేతను+నమస్కరింప నర్హుఁడైన, పరస్మై పురుషాయ=పరమపురుషుఁడైన శ్రీకృష్ణునికొఱకు, పునః=మఱల, నమః=నమస్కారమును, తనోమి=చేయుచున్నాను.

తా. ఎవఁడు సకలదోష నివారణార్థమై అవతరించిన యతఁడో, ఎతనిచరిత్రమును సర్వవిధపవిత్రమునుగా సకలజ్ఞానవంతులును చెప్పుదురో, అట్టి సకలలోకులకును నమస్కరింపఁదగిన ఆపరమపురుషుఁడగు శ్రీకృష్ణుని మఱలమఱల నమస్కరించుచున్నాను. ఉపేంద్రవజ్రావృత్తము.

తే. లోకశోకనిరాకరణైకజనన
మును భువనపవిత్రచరిత్రమును గలానిఁ
బరమపురుషుని నిదె సర్వపురుషనతునిఁ
బ్రణతిసేయుదు మతిమతిఁ బ్రణుతిసేసి.

టి. లోక...జననమును=సకలలోక దుఃఖములను నిరాకరించుటకై ముఖ్యమైనయవతారమును, కలానిన్=కలవానిని, ప్రణతి=నమస్కారమును, ప్రణుతి=స్తోత్రమును.

గ. అస్యఖల్వత్యద్భుతం చారిత్రమాకర్ణ్యతాం:—

వ. ఇతనిదేకదా? అతిమాత్రమద్భుతము చారిత్రము వినఁబడుఁగాత?

చోరస్యచౌర్యం జగతిప్రసిద్ధం
చౌర్యస్యచౌర్యం నతుదృష్టపూర్వం।
చౌర్యాణికార్యాణి బత శ్రుతాని
కృష్ణస్య ముష్ణంతి తమాం తమాంసి. 170

అ. చోరస్య=దొంగయొక్క, చౌర్యం=దొంగతనము, జగతి=లోకమందు, ప్రసిద్ధం=ప్రసిద్ధమును, చౌర్యస్య=దొంగతనముయొక్క, చౌర్యం=దొంగతనము, దృష్టపూర్వం=ముందెప్పుడును చూచినది, న=కాదు. చౌర్యాణి=దొంగతనములనెడు, కృష్ణస్యకార్యాణి=కృష్ణునికార్యములు, బత=ఆహా?, శ్రుతాని=వినఁబడినవి? తమాంసి=పాపములుఅన్నిటినిన్, ముష్ణంతితమాం=బహుగా దొంగలించుచున్నవి.

తా. లోకములో దొంగకు దొంగతనముండినప్పటికిని, దొంగతనమునకు దొంగతన మెప్పుడును చూచినదికాదు. ఈకృష్ణునిదొంగతనము పొందలైనకార్యములు సకలదోషములనున్ చాలామట్టుకు అపహరించుచున్నవే అని వినుచున్నామే అది ఆశ్చర్యముకదా?

తే. గ్రుచ్చునకునగు గ్రుచ్చిమి ‡ యచ్చుపడఁగ
ముట్టుటగునె? గ్రుచ్చిమికిని ‡ గ్రుచ్చిమియన
గ్రుచ్చిమియె కృష్ణునిది హెచ్చి ‡ పెచ్చుపెరుగు
తమము గ్రుచ్చిలు,నదె గ్రుచ్చుఁదనము మెచ్చ?

టి. కృష్ణుని గ్రుచ్చిమియే హెచ్చి పెచ్చుపెరుగు దోషమును గ్రుచ్చిలును.

కించ.—

చిత్రంచిత్రం జృమ్భితే కృష్ణమేఘే
కంసంప్రాప్తా ప్రాపలోపం సమృద్ధిః
ఆసీద్యుక్తం హా నిదాఘప్రశాన్తి
ర్హంసో హింసా మానసే కీర్తిరుత్థా. 171

అ. కృష్ణమేఘే=నీలమేఘము, (కృష్ణుఁడు అను మేఘము,) జృంభితేసతి=విజృంభించుచుండఁగా, హా నిదాఘప్రశాంతిః— హా=ఆహా, నిదాఘ = ఎండకాలము వేఁడిమికి, ప్రశాంతిః=ప్రశమనము, (హానిద=హానినిచ్చునట్టి, అఘ=అఘాసురుఁడనువానికి, ప్రశాంతిః=నాశము,) ఆసీత్=అయ్యెను, హంసః=హంసపక్షి, (హంసాసురుఁడు,) హింసాం=హింసను, మానసే=మానససరస్సునందు, (=మనస్సున) ప్రాప్తవాన్=పొందెను, కీర్తిః=అడుసు (యవస్సు,) ఉత్థా = పుట్టెను, యుక్తం = ఇదిసరే, కంసంప్రాప్తా— కం=జలమును, సంప్రాప్తా = పొందిన, సమృద్ధిః = ఆధిక్యము, (కంసం) = కంసుఁడనువానిని, ప్రాప్తాసమృద్ధిః=పొందినసమృద్ధి,లోపం=నాశమును,ప్రాప=పొందెను,చిత్రంచిత్రం=మహాశ్చర్యము!

తా. కార్మేఘము క్రమ్మునప్పు డెండకాలపువేడి తీఱుటయు, హంసలు మానససరస్సున తిరుగుటయు, అడుసులేచుటయు, జలసమృద్ధియుండియు లోపముకలుగుటయు,ఆశ్చర్యము. అట్లే మేఘవర్ణుఁడైన కృష్ణుఁడుఅఘాసురహంసాసురులను కంసునిన్ సంహరించి కీర్తిపొందెను. (ఇట పైశ్లోకముతోకూడ విరోధాభాసశ్లేషలు.)

తే. కృష్ణమేఘవిజృంభణఁ దృష్ణ దీఱఁ
గంసురుచిరసమృద్ధియ ట్రాఁగు టేల?
తపమునణఁగిన హంససంతపన మేల?
కీర్తిలేచినఁ దనకేల? కీర్తి నేల. 171

టి.కం-సురుచిర=జలము యొక్క అతిమనోహరమైన(కంసునిమనోహరమైన), తపము = తాపము (తపస్సు) హంస=హంసపక్షియొక్క (ఒకానొక రాక్షసుని యొక్క, యోగులయొక్కయు) ఇట ఆశ్చర్యప్రశ్నములు, విరోధాభాసశ్లేష రూపకములు.

గ. పున స్సభ క్త్య స్నేషం భగవంతముద్దిశ్య.
వ. మఱియు భక్తియతిశయించి భగవంతునుద్దేశించి.

వృ. కంసం ధ్వంసయతే మురంతిరయతే హంసం తథాహింసతే
బాణంక్షీణయతే బకంలఘయతే పౌండ్రం పరంలుంపతే
భౌమంక్షౌమయతే బలాద్బలభిదోగర్వం పరాకుర్వతే
క్లిష్టం శిష్టగణం ప్రణమ్రమవతే కృష్ణాయ తుభ్యంనమః. 172

అ. కంసం=కంసుని, ధ్వంసయతే=ధ్వంసముచేసినవాఁడును, మురం=మురాసురుని, తిరయితే=నశింపఁజేసినవాఁడును,హంసం=హంసాసురుని, తథా=అట్లు, హింసతే=హింసించినవాఁడును; బాణం=బాణాసురుని, క్షీణయతే=క్షీణింపఁజేసినవాఁడును; బకం=బకాసురుని, లఘయతే=నశింపఁజేసినవాఁడును; పౌండ్రం=పౌండ్రాసురుని, పరం=బహుగా, లుంపతే=పీడించినవాఁడును; భౌమం=భూమిపుత్రుఁడైన నరకాసురుని, క్షౌమయతే = నశింపఁజేసినవాఁడును; బలాత్=బలిమితో, బలభిదః=ఇంద్రునియొక్క, గర్వం = గర్వమును, పరాకురతే=నిరాకరించినవాఁడును; క్లిష్టం=దుష్టులచేక్లేశపడినదై,ప్రణమ్రం=నమస్కరించినట్టి, శిష్టగణం=పెద్దలసమూహమును, అవతే=రక్షించువాఁడునైన;కృష్ణాయ=శ్రీకృష్ణుఁడనెడు, తుభ్యం=నీకు, నమః=నమస్కారము.

తా. కంస, హంస, బాణ, బక, పౌండ్ర, నరకాసురులను, నశింపఁజేసి, ఇంద్రునిగర్వమణఁచి,దుష్టులచే పీడింపఁబడజాలక నిన్నునమస్కరించుశిష్టులను రక్షించునట్టి ఓకృష్ణా! నీకు నమస్కారము.

సీ. కంసవిధ్వంసము ♦ హంసనిహింసయు,
 బాణసంక్షీణంబు ♦ భౌముహాను,
మామురసంహార ♦ మాశిశుపాలవి
 ఘాలనమును,నల ♦ కాలయవన
యమనంబు, చాణూర ♦ శమనంబు, యమళార్జు
 నవిభంజనము, కాళి ♦ యవిజయమును,
పూతనప్రాణవి ♦ మోచనమును సుద,
 ర్శనశాపమోచన ♦ మును దవాగ్ని,
తే. గళన, మిఁక బకశకటవి ♦ దళన మిలను,
జేసి, ముచికుందకుబ్జాకు ♦ చేలవిదుర
ముఖమహాత్ముల ముఖవి ♦ కాసకతఁ జేసి
వెలయునోకృష్ణ! నిన్నె నే ♦ వలతుఁ గొలుతు.

టి. నిహింస=హింస, భౌముహానము=నరకాసురునాశమును.

కంసుఁడు వీఁడు రుద్రసేనునికొడుకై కృష్ణునిమేనమామయై మథురాపట్టణమునకు రాజై తనచెల్లెలైనదేవకీదేవియొనిమిదవకొడుకువలన తనకు మరణమని విని ఆదేవకీవసుదేవులను కారాగృహమందుఁబెట్టి అమెబిడ్డలను పుట్టినతోడనే చంపుచు కడపట కృష్ణునిచేతనే చంపఁబడినయొకరాక్షసుఁడు.

హంసుఁడు—జరాసంధునిస్నేహితుఁడు డిచికునిసోదరుఁడు. ఈయన్నదమ్ములు శివునివలన ఆయుధములచేత చావకుండునట్లు వరముతీసికొని రాజులనెల్ల హింసించుచుండఁగా, కృష్ణుఁడు యాదవులతోడియుద్ధములో డిచికుఁడుచచ్చె

నని హంసునకును, హంసుఁడుచచ్చెనని డిచికునకును చెప్పిపంపఁగా, వారుదుఃఖించి బలాత్కారముగా, వానివలె వీఁడును ప్రాణములు విడిచినవాఁడు.

బాణాసురుఁడు—వీఁడు బలిచక్రవర్తి పెద్దకొడుకై, వేయిచేతులుగలిగి శివభక్తుడై, కృష్ణునిమనమఁడైన యనిరుద్ధుని తనకుతెలియక తనకూతురైన ఉషాకన్యక భార్యయైనది వెనుకఁదెలిసికొని, కృష్ణునితోయుద్ధముచేసి, నాలుగుచేతులుతప్ప తక్కినచేతులన్ని అతనిచేత నఱకఁబడి, కడన శివునిప్రమథగణములో ముఖ్యుఁడుగా నున్నవాఁడు.

నరకాసురుఁడు—వీఁడు వరాహావతారములో విష్ణువునకు భూమివలనఁబుట్టి అదితికర్ణకుండలములు దొంగిలించుకొని, గరుడవాహనముతో సత్యభామతో కూడవచ్చి యుద్ధముచేసిన ఆ కృష్ణునివల్ల చంపఁబడినవాఁడు. వానిచెఱలో నుంచియున్న పదాఱువేలకన్యలను వివాహమై వచ్చునపుడు సత్యభామప్రేరేపణచేత శ్రీకృష్ణుఁడు స్వర్గమునుండి నందనవనపారిజాతవృక్షమును తెచ్చెను.

మురాసురుఁడు—వీఁడు నరకాసురునియన్నయై యుండి కృష్ణునిచేత చంపఁబడినవాఁడు.

శిశుపాలుఁడు—వీఁడు దమఘోషునకు కొడుకై నాలుగుచేతులతోను నొసటికంటితోనుపుట్టి, ధర్మరాజురాజసూయయాగసమయములో కృష్ణుని నిందించి అతనిచేతనే చచ్చినవాఁడు.

కాలయవనుఁడు—వీఁడు మధురాపురికి దండెత్తిరాఁగా, కృష్ణుఁడు పట్టణము విడిచి, ముచికుందుఁడు నిద్రించెడు పర్వతగుహలో మఱుఁగుపడెను. ఆకాలయవనుఁడాగుహనుదూరి అందలి ముచికుందుని కృష్ణుఁడనుకొని తన్ని వానిచే భస్మమగునట్లు చూడఁబడినవాఁడు.

చాణూరుఁడు—కంసునిభటుఁడు,వీఁడు మల్లయుద్ధములో కృష్ణునిచే సంహరింపఁబడినవాఁడు.

యమళార్జునులు—వీరొకరొకరు శపించుకొని మద్దిచెట్లయి కృష్ణునికట్టిన పలుపుతో కట్టబఁడి కదలకమెదలకయుండి యా కృష్ణునిచేతనే తన్ని విఱుగఁగొట్టఁబడి శాపమువిడుచుకొన్న గంధర్వులు.

కాళియుఁడు—విషనాగుఁడు, వీఁడు యమునయందలితనమీద దుమికిదు మికి నటనము చేయఁబడి యలజడిపడి కడన శ్రీకృష్ణుని చేతనే తఱుమఁబడి సము ద్రమున దాఁగబడియుండినవాఁడు.

పూతన—ఇది చనుమొనలలో విషముపూసికొని కృష్ణునికి పాలియ్యఁజోయి, అతనిఁజంపఁ జూడఁగా, అతఁడాపాలుతో ప్రాణములనుగూడపీల్చి చంపఁ బడినరాక్షసి.

సుదర్శనుఁడు—వీఁడు అంగిరసుని జూచి నవ్వి అతనిచే పాముగశపింపఁబడి కొన్నాళ్లకు కృష్ణునికాలితన్నుతోనే శాపము తీఱినవాఁడు.

దవాగ్ని—ఇది శ్రీకృష్ణుఁడనుదినమును వనమాలి యగుటకును, గోపీగోప గోపరీతుఁడై వనవిహారమునకును సంచరించునపుడు దవానల మావిర్భవించి, యంచులచుట్టుపట్టులను వసావనీజలతాగుల్మాదులను దహించుచు, వచ్చుచుండఁ గని, యదరిబెదరి భ్రమించుచు, గోవులతోడి గోపికాగోపకు లాకృష్ణునిఁ జుట్టు కొని బెట్టుమొఱలిడుచుండుటను గనుఁగొని, వెంటనె తా నతిదయారసమున వారినందఱ నూరార్చి, యగలసెగలఁ బేర్చుకొనుచున్న యాకార్చిచ్చును జివిరి జవిరికొని, తనదధిదుగ్ధ నవనీతాదిశీతాహారమువలనఁ జలువయిచ్చుచుండు తనగర్భాండభాండమునకు నొక్కప్రక్కకేనిఁ గొంతయుష్ణాహారముగ నిబిడఁ పుఁదలంపునఁ గబళించుకొని, యది వెలివడనీయక మ్రింగివేసినది చూచి యం దఱు నాశ్చర్యమందుచు నాపరమపురుషుని మహాశ్చర్యమై పరమపవిత్రమైన చరిత్రమును గనుఁగొని వినుకొని పరమానందభరితు లగునటుల నయినది.

బకాసురుఁడు—వీఁడు కంసునిపంపున బృందావనమున కృష్ణుని కొంగరూప ముతోవచ్చి మ్రింగఁబోయి అతనిచే చంపఁబడినవాఁడు.

శకటాసురుఁడు—వీఁడు కంసునిబంటై బండిగానుండి పసిబాలుఁడైన కృష్ణు నిచే కాలితన్నుతో చుక్కచుక్కలై చచ్చినవాఁడు.

పౌండ్రుఁడు—బలిచక్రవర్తినాలవకొమారుఁడు. పుండ్రుఁడను వానివంశము వాఁడు. ఇది ఓఢ్రదేశమునకును ఉత్తరాంధ్రదేశమునకును మధ్యదేశము. పూర్వ ము పౌండ్రముఅని చెప్పఁబడుచుండెను.

ముచికుందుఁడు—ఇతఁడు మాంధాతకుకొడుకై ఒకనాఁడు అలసి కొండ గుహలో నిద్రించుచు, కాలయవనుని చేత కృష్ణుఁడని తన్నఁబడి, వానిని క్రూర దృష్టితో నీఱుచేసి, కృష్ణుని చే గంధమాదనమున బదరికాశ్రమములో తపస్సు చేయ నుపదేశింపఁబడి, అట్లె చేసినవాఁడు.

కుబ్జ—ఈపె కంసునికి వాసనద్రవ్యములు ఇచ్చుచుండినదై మూఁడు వంకరల దేహముగలదై అ వాసనద్రవ్యములతో కంసునియొద్దకుపోవుచుండి, బలరామ కృష్ణులుచూచి ఆద్రవ్యములు తమకడిగితీసికొని, పూసికొని సంతోషించిన యా కృష్ణునిచేత నే తన కుబ్జత్వము మాన్పుకొన్నయామె.

కుచేలుఁడు—ఇతఁడు బ్రహ్మవేత్తగా జితేంద్రియుఁడుగానుండియు, లేమిడి చేత కష్టపడుచు భార్యాప్రేరణచేత కృష్ణుని దర్శనముచేసి భక్తివిశ్వాసములు చూపి, అతని చేత నే మహైశ్వర్యముకలవాఁడుగా చేయఁబడినవాఁడు.

విదురుఁడు—వ్యాసపుత్రుఁడు; ధృతరాష్ట్రునిమంత్రి, ఇతఁడు పరమధర్మాత్ముఁడు, పాండవులకు చెఱుపుచేయకుమని పలుమాఱు చెప్పుచున్నయతఁడు, ఇతడు శ్రీకృష్ణునియందు పరమభక్తిపారతంత్ర్యము కలవాఁడు. కనుక నే శ్రీకృష్ణుఁడితని భక్తిపారవశ్యములకు పరమానందభరితుఁడై యొకప్పుడతని చేతులార నే పంచభక్ష్యపరమాన్నములు అతనితోసహ భోజనముచేసి యతనిని మహానందకంచళితహృదయునిఁ జేసి యుజ్జీవింపఁజేయఁబడెను.

ఇంద్రుఁడు=బలభిదుఁడు—ఇతఁడు కశ్యపబ్రహ్మకు అదితివలనఁబుట్టి, దిక్పాలురలో ప్రధానుఁడై, స్వర్గమున అమరావతీరాజధానియందు దేవతలకు రాజయినవాఁడు.

గ. ఇతి విమానం సుదూరమానయన్ వన జనపద సరిద్గిరి ప్రభృతీనవేక్ష్య సవిస్మయ మీశ్వరముద్దిశ్య. 173

వ. అని విమానము బహుదూరము నానయించుకొంచు, వనములు దేశములు నదులు నద్రులు మొదలైనవానిం గాంచి యాశ్చర్యముతో నీశ్వరుని గుఱించి.

వృ. కత్యౌషధీః కతితరూన్ కతివా మహీధ్రాన్
కత్యంబుధీన్ కతినదీః కతిపుంసఏతాన్
కత్యంగనా స్త్వమసృజః కతినాథ? దేశాన్
మన్యేత వైషమహిమా నహిమాతిబుద్ధౌ. 174

అ. హేనాథ=ఓస్వామీ! త్వం = నీవు, కతి ఓషధీః= ఎన్నిమూలికలను, కతితరూన్=ఎన్నివృక్షములను, కతివామహీధ్రాన్=ఎన్నికొండలను, కతి అంబుధీన్=ఎన్నిసముద్రములను, కతినదీః = ఎన్నియేళ్లను, కతిపుంసః ఏతాన్ = ఈయెంతటిపురుషులను, కతి అంగనాః=ఎందఱి స్త్రీలను, కతిదేశాన్ =ఎన్నిదేశములను, అసృజః=సృష్టించితివి, తవ=నీయొక్క, ఏషః మహిమా=ఈమహాత్వము, బుద్ధౌ=బుద్ధియందు, నమాతిహి=చేరలేదుగదా, మన్యే=అని తలంచుచున్నాను.

తా. ఓబ్రహ్మా!ఎన్నోమూలికలను,చెట్లను, కొండలను, సముద్రములను, ఏళ్లనున్; ఎందఱినో స్త్రీపురుషులనున్, ఎన్నోదేశములనున్ సృష్టించినసీసామర్థ్యము, నాబుద్ధికందనిదయ్యె నని తలంచుచున్నాను.

ఆ. తరులు గిరులు ఝరులు శరధు లోషధులును
నదులు నదము లదన మెదను నెన్న
గనులు మణులు జనులు జనపదంబులు నెన్నొ
మహిమ(జేసి తీవు మహిని మహిత.

టీ. ఝరులు=సెలయేఱులు, శరధులు=సముద్రములు, అదనము=అధికము.

గ. ఇత్యన్యతోగచ్ఛన్ పరతోఽవలోక్యస బహుమానమ్.

వ. అని మఱియొక్కప్రక్కకును మఱలుచు నెదురను గనుంగొని సబహుమానంబుగ.

మహారాష్ట్ర వర్ణనము.

ఇది ఘూర్జరమునకు దక్షిణమునను, కర్ణాటమున కుత్తరమునను, ఆంధ్రదేశమునకు పశ్చిమమునను ఉండి, దండకాదివనపదంబులును, ఘూర్జరాదిజనపదం

బులును, నర్మదాదినదీనదంబులును, వింధ్యాదిపర్వతంబులును గలిగి ప్రాకృత భాషాప్రాబల్యంబున నుండెడిదేశము.

వృ. మహారాష్ట్రాభిఖ్యో మధురజలసాంద్రో నిరుపమ
ప్రకాశోదే శోఽయం సురపురనికాశో విజయతే
గృహస్థాయత్రాఽమీ గుణజలధయః కేఽపి విభవై
స్సమృద్ధా శ్శ్రద్ధాతో ముహు రతిథిపూజాం విదధతే॥ 175

అ. మధురజలసాంద్రః=తియ్యనినీటితో దట్టమై, నిరుపమప్రకాశః=సాటిలేని ప్రసిద్ధిగలదై, సురపురనికాశః=స్వర్గముతో సమానమైన, మహారాష్ట్రాభిఖ్యః=మహారాష్ట్రమను పేరు గల, అయందేశః=ఈదేశము, విజయతే=జయశీలమగుచున్నది. యత్ర=ఏదేశములో, విభవైః సమృద్ధాః=సర్వైశ్వర్యములతో నిండినవారై, గుణజలధయః=సద్గుణసముద్రులైన, అమీగృహస్థాః=ఈ గృహస్థులు, కేపి=కొందఱు, అతిథిపూజాం=అతిథులకు సత్కారమును, శ్రద్ధాతః=అక్కఱతో, ముహుః=పలుమాఱు, విదధతే=చేయుచున్నారు.

తా. మంచి నీటితోనిండి సాటిలేక స్వర్గమువంటి ఈ మహారాష్ట్రదేశము సర్వోత్కృష్టమై యున్నది. ఈదేశములో సంపత్తిసమృద్ధులై, సద్గుణసముద్రులై యుండుగృహస్థులు శ్రద్ధతో అతిథిపూజలు పలుమాఱు చేసికొనుచుందురు.

తే. ఈ మహారాష్ట్రదేశమె యామహేంద్ర
పురనికాశము, మధురపుష్కరనివేశ
మందు గృహమేధు లతిథులయందు శ్రద్ధ
నుపచరింతురు సిరుల నిరుపమగుణులు.

టి. మధుర పుష్కరనివేశము = తియ్యనినీటికి స్థానము, గృహమేధులు = గృహస్థులు.

కృశాను.—

గ. సఖేసి కిం ప్రాక్కాలికం చారిత్ర మధునా కథయసి, అధునా కిల కలిమాలిన్యాదీ దృశీ రీతిరేతద్దేశవాసినా మాసీత్ ॥176

అ. సఖే=స్నేహితుఁడా? కిం=ఏమి, ప్రాక్కాలికం = పూర్వకాలపు, చారిత్రం=చరిత్రము, అధునా=ఇప్పుడు, కథయసి=చెప్పుచున్నావు; అధునా =ఇప్పుడు, కలమాలిన్యాత్ =కలిదోషమువలన, ఈదృశీరీతిః=ఇట్టివిధము, ఏతద్దేశవాసనాం=ఈదేశస్థులకు, ఆసీత్కిల=అయ్యెనుగదా?

కృశానుఁడు.—

వ. సఖా, యేమి? తొలికాల మాచరితము చరిత మిప్పుడీరీతిఁ జెప్పుచున్నాఁడవు? ఇప్పుడుకదా? కలిమలినతవలని యీరీతి యీదేశవాసులకును గలిగియుండెను.

తథాహి.—

వృ. అపారైర్వ్యాపారైరహరిహ నయంతో దశదిశా
స్వథస్నాతాస్సంధ్యాం విదధతి నజాతు స్వసమయే
త్యజంతస్స్వాంవృత్తిం ద్విజకులభవా గ్రామగణకీ
భవంతో హంతామీ కథమపిచ జీవంతిబహవః॥ 177

అ. ఇహ=ఈదేశములో, బహవః=అనేకులు, అమీ=ఈగృహస్థులు, అపారైః=మితిలేని, వ్యాపారైః=వ్యాపారములతో, దశదిశాసు = పదిదిక్కులలోను, అహః=దినమును, నయంతః=నడుపుచు, అథ=ఆవెనుక, స్నాతాః=స్నానముచేసినవారై, సంధ్యాం=సంధ్యను, జాతు=ఒకప్పుడైన, స్వసమయే=తమవేళలో, నవిదధతి=చేయరు, స్వాం వృత్తిం=తమప్రవర్తనమును, త్యజంతః=విడుచుచు, ద్విజకులభవాః అపి=బ్రాహ్మణకులజనులుకూడ, గ్రామగణకీ భవంతః=గ్రామములో కరణీకులగుచు, కథమపి=ఎట్లనో, జీవంతిచ=జీవించుచున్నారు. హంత=అయ్యో?

తా. ఈమహారాష్ట్రదేశములో అనేకులు బ్రాహ్మణగృహస్థులు అనేకవ్యాపారములతో పలుదిక్కులఁ దిరుగుచు దినములు గడుపుచు, సాయంకాలమున స్నానముచేసి సంధ్య చేసికొందురు గాని; కాలసంధ్యలును చేయరు? మఱి

యు తమఅధ్యయనాది వృత్తులను వదిలి గ్రామకర్ణీకులై నీచవర్తనముతో జీవించుచున్నారు? అయ్యో?

అదిసరే!—

తే. పనులవలనన పాఱులు పగలుగడపి
మాప,మునకిడి తమత ఱిమాపి సంధ్య
లెడలి కులవృత్తి, యూరులయెడల గణకు
లగుచుఁ గక్కూర్తిజీవింతు రకట! యిచట.

టి. పాఱులు=బ్రాహ్మణులు,మాప=మాపు+అ-రాత్రియే,మాసి=మాన్చుకొని
కించ.—

వృ. ఉపనయనవివాహౌ వుత్సవైకప్రధానౌ
కలివిభవత ఏషాం కాలభేదానభిజ్ఞౌ
విజహాతి నకదాచిద్వేదపాఠైకయోగ్యే
వయసిచ యవనానీ వాచనాభ్యాసమేతే. 178

అ. కలవిభవతః=కలిమహత్త్వమువలన, ఉపనయనవివాహౌ=ఉపనయన వివాహములు, ఏషాం=వీరికి, ఉత్సవైకప్రధానౌ=వేడుకయే ముఖ్యప్రయోజనముగాగలవై, కాలభేద అనభిజ్ఞౌ=సమయభేదమును తెలిసికొననివే? ఏతే= వీరు; వేదపాఠైకయోగ్యే=వేదాధ్యనమునకు ముఖ్యముగా తగిన, వయసిచ=వయస్సులోను, యవనీవాచనాభ్యాసం = తురుష్కుల చదువు నభ్యాసమును, కదాచిత్=ఒకప్పుడైనను, నవిజహాతి=విడువరు.

తా. కలిమహిమచేత ఇక్కడి బ్రాహ్మణులకు విధివిహితమైన కాలము తెలిసికొనకున్నను, వేళకులేక, వేదాయధ్యనమునులేక, యౌవనములోను తురుష్కులచదువునే అధ్యయనము చేయుటను ఒకప్పుడును విడువరు.

మఱియు.—

తే. కలికిఁ గల కలిమి బలిమిఁ గాలమందు
ద్విజను లుపనయ పరిణయ త్యజను లగుచుఁ

దోలుఁజదువుఁ జదువు తటినె తుఱకగీకు
నాంగిలేయపుఁ జదువులె యభ్యసింత్రు.

టి. ద్విజనులు=ద్విజన్ములు—బ్రాహ్మణులు, పరిణయత్యజనులు = వివాహము విడిచినవారు.

అపిచ.—

వృ. అజ్ఞానా మవిరామలౌకిక వచోభాజా మమీషాం పువ
ర్మంత్రోచ్చారణ ఏవ పర్యవసితం మౌనవ్రతం కర్మసు
గ్రామాయ వ్యయలేఖనేన నయతాం కాలా నశేషా నహో
పారంపర్యత ఈదృశా మిహనృణాం బ్రాహ్మణ్య మన్యాదృశమ్.

అ. అజ్ఞానాం=తెలివిలేనివారై, అవిరామ లౌకిక వచోభాజాం=విడువని లౌకికపుమాటలుగల, అమీషాం=ఈగృహస్థులయొక్క, కర్మసు=కార్యములలోఁ, మౌనవ్రతం=మౌనము, మంత్రోచ్చారణ ఏవ=మంత్రము నుచ్చరించుట యందే, పర్యవసితం=ముగించినది. గ్రామాయ = గ్రామముకై, వ్యయలేఖనేన=వ్యయముల వ్రాతచేత, అశేషాన్ కాలాన్ = సకలకాలములనున్, పారంపర్యతః=పరంపరగా, నయతాం=కడపుచున్న, ఈదృశాం=ఇట్టి, నృణాం=మనుష్యులకు, ఇహ=ఈదేశములో, బ్రాహ్మణ్యం=బ్రాహ్మణత్వము, అన్యాదృశం=వేరైనదే.

తా. తెలివిలేక దేశభాషలే మాటలాడుచుండు వీరికి తమ కర్మలలో మౌన వ్రతాదులు మంత్రోచ్చారణాదులయందే ముగియుచుండఁగా, పరంపరగా గ్రామముల ఆదాయవ్యయముల వ్రాఁతలోనే కాలము కడపునిట్టివారికి బ్రాహ్మణత్వ మెట్లుకలుగును?

మఱియు.—

తే. అజ్ఞ లశ్రాంత దేశవాగ్విజ్ఞు లగుచుఁ
గర్మలందును మంత్ర తత్కార్య కాంగ

ముల సముచ్చారణనె మౌనమును ధరింతు!
రిచటి బ్రాహ్మణ్య మసదృశ మెచటఁగలదు.

టి. మంత్రతత్కర్మకాంగముల = మంత్రములయు, ఆమంత్ర కర్మలయు, వాని అంగములయు.

అన్యచ్చ.—

వృ. కుక్షేః పూర్త్యై యవననృపతే ర్భృత్యకృత్యాని కర్తుం
విక్రీణీతే వపురపి నిజం వేతనై రేత దాస్తామ్
విప్రో భూత్వాఽప్యహహ? గణనాన్తైః పుణ్యై ర్వంచయిత్వా
స్వర్ణ స్తేయం రచయతి పునః స్వామినాం పోషకాణాం. 180

అ. విప్రోభూత్వాపి= బ్రాహ్మణుఁడయ్యును, అహహ=అయ్యయో? కుక్షేఃపూర్త్యై=కడుపునిండుటకై, యవన నృపతేః=తురుష్కరాజునకు, భృత్యకృత్యాని=పనివానిపనులను, కర్తుం=చేయుటకు, నిజంవపురపి=తనశరీరమునుకూడ, వేతనైః=సంబళములతో, విక్రీణీతే=విక్రయించుచున్నాఁడు? ఏతత్ ఆస్తాం=ఇదియుండనీ; గణనా న్తైః పుణ్యైః=లెక్కలలో నేర్పులతో, వంచయిత్వా=మోసపుచ్చి, పోషకాణాం=పోషించునట్టి, స్వామినాం=యజమానులయొక్క, స్వర్ణ స్తేయం=బంగారు దొంగతనమును, పునః=మల్లిమల్లి, రచయతి=చేయుచున్నాఁడు.

తా. ఇట్టి గృహస్థుఁడు బ్రాహ్మణుఁడయ్యును, పొట్టకొఱకు పనివానితనమునకై తనశరీరమును హెచ్చుజీతములకై అమ్ముకొనుచు, లెక్కలలో గట్టితనముచేత తన్ను పోషించు యజమానుల ధనమునుఁ దొంగలించును.

మఱియును.—

తే. కడుపుకై తమజీతము యొడలి నమ్ము
కొని కొనుదు, రదియుండని, మ్మనుదినమ్ము

లెక్కలెక్కించి పోషకుల్ చిక్కువడఁగ
ధన మపహరింత్రు పాఋలయ్యును మఱింత.

గ. అహహో బత? కలిమహిమా సదసద్వివేక వైధుర్య మఖిల
జనానాం. 181

వ. అయ్యో! కలిమహిమ కతన యుక్తాయుక్తవివేక విహీనతన
సకలజనులును గలిగియున్నారే?

టి. వైధుర్యం=విధురత్వము-శూన్యత; కతనన్ =కారణముచేత, విహీన
తన=శూన్యతచేత నే.

వృ. యే ముష్ణంతి నిశి ప్రవిశ్య భవనం యేవా బలాత్కానవే
నైతే స్వామిధనం హరంతి నను తాన్ నిందంతిచోరా ఇతి
సద్యోహంత? హరంతి పోషకధనం సంఖ్యాంవిపర్యస్యయే
కష్టంతానపి వంచకానిహా పురస్కుర్వంతి సర్వేజనాః. 182

అ. యేజనాః=ఏజనులు, నిశి=రాత్రిలో, భవనం=ఇంటిని, ప్రవిశ్య=ప్రవే
శించి, ముష్ణంతి=దొంగలించుచున్నారో; యేవా=ఎవరు, బలాత్ =బలవంత
ముగా, కాననే = అడవిలో, (ముష్ణంతి = దొంగలించుచున్నారో) ఏతే=
వీరు, స్వామిధనం=యజమానునిధనమును, నహరంతి=దొంగలింపరు? తాన్ =
వారిని, చోరాఇతి=దొంగలని, నిందంతి=నిందించుచున్నారు. నను=హంచిది;
యే=ఎవరు, సంఖ్యాం=లెక్కను, విపర్యస్య=విపరీతముచేసి, పోషకధనం=
యజమానునిద్రవ్యమును, సద్యః=అపుడే, హరంతి=అపహరించుచున్నారో?
హంత=ఆహా! వంచకాన్ =మోసగాండ్రైన, తాన్ అపి=వారినిగూడ, ఇహ=
ఇక్కడ, సర్వేజనాః=జనులందఱును, పురస్కుర్వంతి=సన్మానించుచున్నారు,
కష్టం=అయ్యో!

తా. ఇంటదూరి రాత్రిలోను, ఆడవిలోపోయి పగటిలోను దొంగలించు
వారును ఇట దొంగలనఁబడరు. యజమానుని ధనమును దొంగలించు మోస
గాండ్రనైనను, ఇక్కడిజనులు సన్మానించుచున్నారు.

ఉ. ఎవ్వరు రేయిఁబోయిఁగలయిల్లు సొలంబడి ముచ్చిలింతు, రం
దెవ్వరు కానఁగోనఁ బగలేమఱవేమఱ ముచ్చిలింత్రు, వా
రెవ్వరుస్వామి సొమ్ము నొకయింతయు ముచ్చిలరైన, వారినే
యెవ్వరుదూఱుచుండు, రిదెయిందులనిచ్చలుస్వామిసొమ్ము లే
యివ్విధ ముచ్చిలంతు, రిలనెవ్వరు వీరలగారవింతురో?

టి. రోయి=ధనము, వేమఱ=వేమాఱు, నిచ్చలు=ఎల్లప్పుడు, ఇవ్విధ=ఈరీతిని.

గ. "అయంఖ ల్వనుపమో దేశ" ఇతిత్వ దుక్తం యుక్తమేవ
యదత్ర స్వల్పేనాపి యత్నేన మహతీ ప్రతిష్ఠా సిధ్యతి. 183

అ. అయందేశః=ఈదేశము, అనుపమఃఖలు=సాటిలేనిదిగదా! ఇతి=అని
త్వత్ ఉక్తం=నీచే చెప్పఁబడినది, యుక్తమేవ=యుక్తమే, యత్=ఏల
నఁగా, అత్ర=ఈవిషయములో, స్వల్పేనయత్నేన అపి=స్వల్పప్రయత్నముతో
నైనను, మహతీప్రతిష్ఠా=గొప్పప్రతిష్ఠ, సిధ్యతి=సిద్ధించుచున్నది.

వ. ఈమహారాష్ట్ర దేశమో, నీచెప్పినది యొప్పినదేయగుచున్నది
గదా? ఎందుచేతనంటేని? యిందుల నల్పప్రయత్నము చేత
నుం గరిష్ఠప్రతిష్ఠయే సిద్ధించుచున్నయది యగుటచేత.

వృ. వేదవ్యాస స్సఇహ దశ యో వేద వేదాక్షరాణి
శ్లోకం త్వేకం పరిపఠతి య స్స స్వయం జీవ ఏవ
ఆప స్తంబ స్సకిల కలయేత్సమ్యగౌపాసనం యః
కష్టం శిష్టక్షితి కృతి కలాకార్శ్య మృచ్ఛంతివిదా.

అ. ఇహ=ఇక్కడ, యః=ఎవఁడు, దశవేదాక్షరాణి=పది వేదాక్షరములు,
వేద=తెలిసికొనునో, సః=వాఁడు, వేదవ్యాసః=వేదవ్యాస మహర్షియే? యః
ఎవఁడో, ఏకంశ్లోకం=ఒకశ్లోకమును, పరిపఠతి=చదువుచున్నాఁడో, సః=
వాఁడు, స్వయం=తానే, జీవఃఏవ=బృహస్పతియే? యః=ఎవఁడు, ఔపాస

నం=హోమమును, సమ్యక్=చక్కఁగా, కలయేత్=చేయునో, సః=వాఁడు, ఆప స్తంబఃకిల=ఆప స్తంబ ఋషియేకదా? శిష్టక్షతికృతి=పెద్దలకు హానిచేయు నట్టి, కలౌ=కలియుగమందు, విద్యాః=సకలవిద్యలును, కార్శ్యం=కృశత్వ మును, ఋచ్ఛంతి=పొందుచున్నవి. కష్టం=ఇది దుఃఖకరమేగదా?

తా. ఈదేశములో వేదాక్షరములు పదియే తెలిసికొన్నవాఁడు వేదవ్యాస మహాఋషియనియు, శ్లోకమొకటే చదివినవాఁడు బృహస్పతియే యనియు, హోమమొకసారియైనఁ జేసినవాఁడు ఆప స్తంబ ఋషియే యనియు చెప్పఁబడుటచేత ఈకలియుగములో సకలవిద్యా విశేషములును కృశించిపోవుచున్నవి.

శా. వేదాదిన్ బదియక్షరాలెఱుఁగు టవిన్ వాఁడె యుండేరికిన్
వేదవ్యాసుఁడు, శ్లోకమొండెఱుఁగునేనిన్ వాఁడెవాల్మీకి,యా
పాదించున్ లవమిగ్నికార్యమతఁడాప స్తంబుఁ, డార్యాళియే
లేదేనిన్ గలినెల్లవిద్యలిఁక నోలిన్ జిక్కిచీఁకాకె యౌరా.

టి. ఆపాదించున్=చేయునో, ఆర్యాళియే=శిష్టసమూహమే, ఓలిన్=వరుసగా.

ఇ. వేదవ్యాసుడు. ఇతఁడు పరాశరమునికి సత్యవతివలన పుట్టి వేదములను విభాగించి, భారతమును రచించి, పదునెనిమిదిపురాణములు కూడచేసి, బ్రహ్మసూత్రము మొదలైన వేదాంతగ్రంథములనన్ జేసి శుకమహర్షిని కొడుకుగా పుట్టించుకొన్న కృష్ణద్వైపాయనమహర్షి.

బృహస్పతి. ఇతఁడు బ్రహ్మమానసపుత్రులలో అంగిరసుపుత్రుడై తారాపతి యగుచు, దేవతాచార్యుడై మహాబుద్ధిమంతుడై నవగ్రహములలోనున్నవాడు.

వాల్మీకి. ఇతఁడు నారదోపదేశముచేత ఛందస్సుతోడ సంస్కృతరామాయణమును చేసి, బహుకాలము తపస్సుచేసి సమాధిలోనుండి తనపైని పుట్టపెట్టి చాలాకాలమునకు ఆవల్మీకమునుండి వెలువడివచ్చి వాల్మీకియని పేరుతెచ్చుకొన్న మహాముని.

ఆపస్తంబఋషి. ఇతఁడు యజుర్వేద విహితకర్మలకు సూత్రములు చేసిన యొకమహర్షి.

విశ్వావసుః.—

గ. కిమరే! భూసురేష్వేవం దోషముద్ఘోషయసి?

వ. ఏమిరా! ధరామరావళియం దిట్లు దోషముద్ఘోషించుచున్నాఁడవు.

వృ. అత్రాపి సంతి బహవః కలితాగ్నిహోత్రా
శ్శాస్త్రార్థ బోధకుశలాః కిల శాంతిమంతః
అంతర్ముఖా స్సతత మాత్మవిదో మహాంతో
నిర్ధూత బాహ్యవిషయా నిగమాధ్వనిష్ఠాః. 185

అ. అత్రాపి=ఈదేశములోఁగూడ, బహవః=అనేకులు, శాస్త్రార్థబోధకుశలాః=కర్మకాండశాస్త్రముల అర్థము తెలుపుటయందు నేర్పరులును, నిగమాధ్వనిష్ఠాః=వేదోక్తముల కర్మలందు పట్టుకలవారును, కలితాగ్నిహోత్రాః=చేయఁబడు హోమముగలవారును, అంతర్ముఖాః = అంతర్జ్యోతి కభిముఖులైనవారును, సతతం=ఎప్పుడును, ఆత్మవిదః= ఆత్మస్వరూపము తెలిసికొనువారును, నిర్ధూతబాహ్యవిషయాః=ఎగరఁగొట్టఁబడిన శబ్దరూపాది బాహ్యవిషములుగల వారునై మహాంతః=శిష్టులు, సంతి=ఉన్నారు.

తా. ఈదేశములోఁగూడ శాస్త్రార్థములు భోధింపఁగలవారై వేదార్థములయందాసక్తిగలవారై దర్శపూర్ణమాసాదులందు హోమముచేయువారైదహరాకాశజ్యోతిరుపాసకులై ఆత్మపరమాత్మజ్ఞానవిశేషముగలవారై శబ్దస్పర్శాది విషయములందు విరక్తిగలవారైన జ్ఞానులును కర్మఠులును కలిగియున్నారు.

తే. అందు నుందురె యెందఱో యాహితాగ్ను
లాత్మవిదులు శాస్త్రవిదు ల్మహాత్ము లెపుడు

శాంతులు నిగమమార్గవిశ్రాంతులు నీక
విషయవిముఖులు పముఖు లీవిషయమునను.

టీ. అహితాగ్నులు-హోమము చేయఁబడిన అగ్నిహోత్రముకలవారు, ఆత్మవిదులు=ఆత్మజ్ఞానముకలవారు.

శ్లో. అన్యచ్చ.—

వృ. శుచీభూతాస్స్నానై శ్శ్రుతిహిత పురాణోక్తనియమా
దపూతానాం స్పర్శానవహిత హృదోఽమీ విజహతః
సురాభ్యర్చాం కృత్వా శుచికృత మదం త్యన్న మనఘం
మహారాష్ట్రే దేశే విలసతి మహా నేష హి గుణః. 186

ఆ. స్నానైః=స్నానములచేత, శుచీభూతాః=పవిత్రులై, శ్రుతి...నియమాత్=వేదవిహితములైనపురాణములచేత తెలుపఁబడినప్రవర్తన నియమముతో, అవహితహృదః= జ్ఞానవిశేషముతోఁడి హృదయముగలవారైన, అమీ=వీరు, అపూతానాం = అపరిశుద్ధులైనవారియొక్క, స్పర్శాన్ =, తాకుటలను, విజహతః=విడుచువారై, శుచికృతం= పరిశుద్ధులైనవారిచే చేయఁబడినదై, అనఘం= నిర్దోషమైన, అన్నం=అన్నమును, సురాభ్యర్చాం=దేవపూజను, కృత్వా=చేసి, అదంతి=భుజించుచున్నారు. మహారాష్ట్రే దేశే=ఈమహారాష్ట్రదేశములో, ఏషః=ఈ, మహాన్ గుణః=గొప్పగుణము, విలసతిహి=ప్రకాశించుచున్నదిగదా?

తా. ఇక్కడివారు స్నానముతో పవిత్రులై వేదవిహిత పురాణోక్తముల లో జాగ్రత్తగలిగి అపరిశుద్ధులైనవారలంకటు పరిశుద్ధులైనవారుచేసిన యన్నమును భుజించుదురు. ఈమహారాష్ట్రదేశములలో నిదియే మహాగుణము.

మఱియును.

తామునుఁ రుచులూరన్ భుజియింతురో? ద్విజులు నిర్దుష్టుల్
మ. శుచులై స్నానములన్, బురాణరుచులై శ్రుత్యుక్తయుక్తిన్,
భృశాశుచులైయుండెడివారుఁదాఁక కె, మనశ్శుద్ధిన్ స్వదే

వాళిక్తిఁ శుచులై చేసిన యన్నమేయొసఁగి, తచ్ఛుద్ధాన్నమే
మహారాష్ట్రజుల్

టి. శ్రుత్యుక్తయుక్తిఁ = వేదోక్తసంబంధముతో, భృశాశుచులై = మిక్కిలి యపరిశుద్ధులై, నిర్దుష్టులు = నిర్దోషులు.

కించ.—

వృ. చమూనియమనేన వా జనపదాధికారేణ వా
ద్విజవ్రజ ఉపవ్రజన్ ప్రభుపదం మహారాష్ట్రజః
నవృత్తి మిహ పాలయే ద్యది ధరాసురాణాం తతో
భవే ద్యవనవేష్టితం భువనమేత దబ్రాహ్మణమ్. 187

అ. మహారాష్ట్రజః = ఈమహారాష్ట్రములోజన్మించిన, ద్విజవ్రజః = బ్రాహ్మణసమూహము, చమూనియమనేనవా = సేనాధిపత్యముచేతగాని. జనపదాధికారేణవా = దేశాధికారముచేతఁగాని, ప్రభుపదం = ప్రభుత్వమును, ఉపవ్రజన్ = పొందుచు, ధరాసురాణాం = బ్రాహ్మణులయొక్క, వృత్తిం = ప్రవర్తనమును, ఇహ = ఈలోకములో, నపాలయేద్యది = పాలింపనియెడల, యవనవేష్టితం = తురుష్కులచేతఁ జుట్టుకొనఁబడిన, ఏతత్ భువనం = ఈలోకము, అబ్రాహ్మణం = బ్రాహ్మణులులేనిదే, భవేత్ = అగును.

తా. ఈదేశపుబ్రాహ్మణులు సేనాధిపత్యముతోగాని దేశాధిపత్యముతోగాని ప్రభువులై బ్రాహ్మణవృత్తి నీ భూలోకములోనడపక పోయినయెడల నీలోకము తురుష్కులుచుట్టుకొని బ్రాహ్మణులే లేనిదియగును.

తే. మొనన్లైనను జనపదమునన్లైన,
ద్విజులెయధికారములఁ జేర, ద్విజులవృత్తి
పాలితంబయ్యె, నయ్యదెపరఁగదేని
యవని యనవనిసురమయా యవనమయియు,

టి. యవనమయియున్ = యవనులేమయముగాఁగలదియగుటగాక, అనవనిసురమయాన్ = అవనిసురులులేనిదియేయగును.

గ. యచ్చ దోషాంతరం భవతా పరిభాషితం తదశేషమపి
సాధుజనోపకారేణ పరిహార్యతే.

వ. వేదాదివిద్య లభ్యసింపమియకాక, యవనాది విద్యలభ్యసింప
కుండమియను నీచెప్పినదోషాంతర మశేషమును సత్పురుషు
లకుఁజేయునుపకారముచేతఁ బరిహారము చేయంబడుచున్నది.

భు. అలం మంక్షు సంహర్తు మంహస్సహస్రం
సఏకోపి విప్రప్రవేకోపకారః
కఠోరః కుఠారః కిలైకోపి తిగ్మో
వినిర్భేత్తు మీష్టే విషద్రూ ననేకాన్. 189

అ. విప్రప్రవేకోపకారః=బ్రాహ్మణోత్తముల యుపకారము. సఏకోపి=అదియొకటైయైనను, అంహస్సహస్రం=వేయిపాపములనైనను, మంక్షు=త్వరగా, సంహర్తుం=పరిహరించుటకు, అలం=చాలినది. కఠోరః=దృఢమై, తిగ్మః=తీక్ష్ణమైన, కుఠారః=గొడ్డలి, ఏకోపి=ఒకటైయైనను, అనేకాన్=అనేకములైన, విషద్రూన్=విషవృక్షములను, వినిర్భేత్తుం=భేదించుటకు, ఈష్టేకిల=కోరుచున్నదిగదా? (భుజంగప్రయాతం.)

తా. బ్రాహ్మణులకుఁజేయు నుపకార మొకటేయైనను, పాపములు వేయింటినైన పోఁగొట్టుటకు జాలినదే. చులుకైన గట్టిగొడ్డలి యొక్కటియేయైనను, అనేకవిషవృక్షములను కొట్టివేయుటకు చాలినదేకదా!.

ఆ. చాలుదోసఁగు చాలు చాలఁదోలఁగఁజాలు
భూసురోపకార భాసురంపుఁ
గార్యమొండె, చాలుఁ గటుకుఠార మొకండె
యెన్నివిసపు విటపులేని నఱుక.

టి. చాలుదోసఁగుచాలు = విశేషములైన పాపముల సమూహమును, విటపులు=చెట్లు, (నిదర్శనాలంకారము.)

కృశానుః.—

౧. అస్త్యేవ మథాప్యత్రత్యానా మాద్యేతరవర్ణానాం పున
రతిదుస్సహం చేష్టితం. 190

అ. అథాపి=అయినను, అత్రత్యానాం=ఇక్కడివారైన, ఆద్యేతరవర్ణా
నాం=బ్రాహ్మణులు తక్క తక్కినవర్ణములవారియొక్క, చేష్టితం=చేష్టయు,
ఏవం=ఇట్లు, అతిదుస్సహం=సహింపఁగూడనిదిగా, అస్తి=ఉన్నది.

కృశానుఁడు.—

వ. ఇట్లుండినను, ఇక్కడి బ్రాహ్మణేతరులకును, మఱియు, నతిదు
స్సహ చేష్టయుఁగలదు.

పశ్య.—

దేశేదేశే లంపటాః పర్యటంతో
భంజంభంజం బ్రాహ్మణాదీ నశేషాౝ
హారంహారం హాంత? సర్వస్వ మేషాం
పాపాఏతే స్వోదరం పూరయంతి. 191

అ. లంపటాః=పరద్రవ్య మపహరింప నాసక్తిగల, ఏతేపాపాః=ఈపా
పులు, దేశేదేశే=ప్రతిదేశములో, పర్యటంతః=తిరుగుచు,బ్రాహ్మణాదీౝ=బ్రా
హ్మణులు మొదలైన, అశేషాౝ=అందఱినిౝ, భంజంభంజం=పలుమాఱుకొట్టు
చు, ఏషాం=వీరియొక్క, సర్వస్వం=సకలధనమునుౝ, హారంహారం=అపహ
రించుచు, స్వోదరం=తమపొట్టను, పూరయంతి = నిండించుకొనుచున్నారు,
హంత=అయ్యో!

తా. ఇక్కడిక్షత్రియాదులు పరద్రవ్యములనుగోరి దేశదేశములుదిరుగుచు,
బ్రాహ్మణాదులనఁకొట్టి సొత్తునుదొంగిలించుచు పాపిష్ఠులై తమపొట్టను నిండిం
చుకొనుచున్నారు.

చూడు.—

తే. దేశదేశములఁ బడి ధననాశఁ జేసి
బ్రాహ్మణాదులనడఁచి చాఁ బడచినట్లు
దోఁచి కొం చలక్రించులు దురితరతులు
స్వోదరముల నెంతయు నింతు రాదరముల.

టి. చాఁబడచినట్లు=చావఁగొట్టినట్లు, అలక్రించులు=అనీచులు, దురితర తులు=పాపకార్యములందు ఆసక్తిగలవారు.

విశ్వావసుః.—

గ. సత్యమేవ తథాపి ఏతేషాం చేష్టితం సహనీయమ్. 192

వ. అది నిజమేయైనను,వీరిలో నోర్చుకోఁదగినచేష్టయుఁ గలదు.

తథాహి.—

వృ. మాయాచుంచుతయా భయావహగతిః ప్రత్యర్థి పృథ్వీభుజాం
మాహారాష్ట్రభటచ్ఛటా రణపటు ర్నోపర్యటత్యేవ చేత్
దేవబ్రాహ్మణవర్గనిగ్రహకృతో దేశాం స్తురుష్కా ఇమే
నిష్ప్రత్యూహ మనోరథా వితనుయుర్నిర్దేవభూమీసురాన్.

అ. రణపటుః = యుద్ధమందు సమర్థమైన, మాహారాష్ట్రభటచ్ఛటా = మహారాష్ట్రుల సేనాసమూహము, మాయాచుంచుతయా = కపటసామర్థ్యముచేత, ప్రత్యర్థిపృథ్వీభుజాం = శత్రురాజులైన తురుష్కులకు, భయావహగతిః = భయముగలిగించు నడతగలదియై, నోపర్యటత్యేవచేత్ = తిరుగనిదియేయైనయెడల, దేవబ్రాహ్మణవర్గనిగ్రహకృతో = దేవబ్రాహ్మణుల సమూహమును అలక్ష్యముచేయుటయందు, తురుష్కా ఇమే = ఈతురుష్కులు, నిష్ప్రత్యూహమనోరథాః = నిరాటంకమైన కోరికలుగలవారై, దేశాన్ =సకలదేశములను, నిర్దేవభూమీసురాన్ = దేవబ్రాహ్మణులు లేనివానిఁగా, వితనుయుః = చేయుదురు.

తా. మహారాష్ట్రజనులలోని సేనాసమూహము మోసముతో శత్రువులైన తురుష్కరాజులకు భయముకలిగించుచు తిరుగకపోయినయెడల; దేవబ్రాహ్మణులను అలక్ష్యముచేయుచు నీతురుష్కులు నిరాటంకముగా నీభూమినే దేవబ్రాహ్మణులు లేనిదానిఁగా జేయుదురు.

అశ్లేకదా?

చ॥ అని మొనగాండ్రయైనభటుఁలయ్యును, మాయనుశత్రుకోటికేఁ
పున భయదార్భటీపటిమఁపూర్ణులయి పలుమాఱు తారు నెం
దును జరియింప రేని, యిటుఁదుష్టతురుష్కులు మూఁగి రేఁగి యో
లిన క్షితిదేవదేవతతిఁ లేచి వెటో పరుగెత్తఁ జూడ రే.

టి. మాయను = మాయతో, ఏఁపునన్ = విజృంభణముతో, ఓలిన = వరుసతోనే.

తతశ్చ.—

వృ. దేవక్షోణీసురహితకృతే దారితమ్లేచ్ఛపుంజైః
మహ్యాం సహ్యా కథమపి మహారాష్ట్రయూథస్యచేష్టా
వ్యాధివ్యూహప్రతిహతికృతాం వ్యక్తముగ్రౌషధీనాం
కాయారోగ్యప్రణయిహృదయైః కాటవం మర్షణీయమ్.

అ. దేవక్షోణీసురహితకృతే = దేవబ్రాహ్మణులకు హితముచేయుటకై, దారితమ్లేచ్ఛపుంజైః = ఎగరగొట్టఁబడిన తురుష్కసమూహముగల, మహారాష్ట్రయూథస్య=మహారాష్ట్రులసేనయొక్క, చేష్టా=చేష్టితము; కథమపి= కష్టముతో, మహ్యాం = భూమియందు, సహ్యా = సహింపఁదగినది; కాయారోగ్యప్రణయిహృదయైః = శరీరసౌఖ్యమందు ఆసక్తిగల మనస్సుకలిగినవారిచేత, వ్యాధివ్యూహప్రతిహతికృతాం=రోగసమూహములకు పరిహారముచేయునట్టి, ఉగ్రౌషధీనాం=తీక్ష్ణమైనమందుమూలికలయొక్క, వ్యక్తం=స్పష్టమైన, కాటవం=కారము. మర్షణీయం=ఓర్చుకోఁదగినదే.

తా. దేవబ్రాహ్మణుల హితముకొఱకై తురుష్కులను దరిమెడి మహారాష్ట్రుల సేనచేష్ట యెట్టిదైన నోర్చుకొనవలసినదే? వ్యాధులను పోఁగొట్టెడి యౌషధముల కారము దేహసౌఖ్యము కోరెడువారు కోర్చుకొనవలసినదేకదా?

అందువల్ల నే.—

తే. దేవమహిదేవ హితకృతికై విరక్తిఁ
జేయు నలమ్లేచ్ఛ హతికృతి చెపు మసహమె?
వ్యాధి పోఁగోరి ఘోరంపు టౌషధాల
కారగోరము గోరమె కడు సహించి.

టి. హిత=మేలుయొక్క, హతి=హననము, చెపుము=చెప్పుము, అసహమె=ఓర్వనిదా?

గ. "ఇత్యన్యతో విమానం గమయన్నగ్రతో దృష్ట్వా" స ఇమే
బహవస్సమవేతా మానుషాః మార్గానశేషాన పరిశూన్యయంతి.

వ. (అని మఱొక్కప్రక్కకుఁ విమానమును ద్రిప్పుచు నెదుర
నుగని) యెవరువీరు పలువురు మనుజులుచేరి మార్గములన్ని
యుఁ సున్నచేయుచు నున్నవారు.

గ. ఇతినిపుణం నిరూప్య, సశ్లాఘమ్. 196

వ. అని చక్కఁగ నిరూపించి శ్లాఘించి.

వృ. అంగాన్ వంగాన్ కలింగానథమగధకురూన్ కోసలాన్ కేక
యాన్ వా। కాశ్మీరాన్ కుంతలాన్ వా యవనజనపదాన్
కించపాంచాలదేశాన్। నేపాలాన్ కేరళాన్ వా కథచనక్ష్మి
తినః పాండ్యతుండీరచోలాన్। కర్ణాటాన్ గౌడలాటాన్ పర
గతిఘటనాలంపటాః పర్యటంతే. 197

అ. కృతినః=పుణ్యాత్ములు, కతిచన=కొందఱు, 'పరగతిఘటనాలంపటాః= పరలోకగమనమును కలిగించుకొనుటయం దాశక్తిగలవారై, అంగాన్ ... లాటాన్ = అంగ, వంగ, కళింగ, మగధ, కురు, కోసల, కేకయ, కాశ్మీర, కుంతల, యవన, పాంచాల, నేపాళ, కేరళ, పాండ్య, తుండీర, చోళ, కర్ణాట, గౌడ, లాట, దేశములను, పర్యటంతే = తిరుగుచున్నారు. ఇవన్నియును ఛప్పన్న దేశములలోనివి.

తే. అంగ వంగ గౌడ కురు కళింగములకుఁ
జోళ మాళవ మగధ నేపాళములకుఁ
గురు సుకుంతల కేరళ కోసలముల
కరుగుదురు తైర్థికులు వేఁ బరార్థికులయి.

ఇ. అంగదేశము.—గంగాసరయూసంగమప్రాంతమున ఈశ్వరుఁడు తపస్సుచేయుచు తపోభంగము చేయుమన్మథుని యంగము తన అగ్నినేత్రమున భస్మముచేసె యనంగునిఁగాఁ జేసెను. ఆ యంగ మిచట నేలలోఁగలసిపోయినందుననే ఇది అంగదేశము అనఁబడియె.

వంగదేశము.— ఇది అణువంశస్థుఁడైన బలిచక్రవర్తి రెండవకొమారుఁడయిన వంగుఁడనురాజు పాలించుచున్నందుననే ఇది వంగదేశము అనఁబడియె.

కళింగదేశము.—ఇది బంగాళాదేశమునకు తూర్పుభాగమున బలిచక్రవర్తి మూడవ కొమారుఁడైన కళింగుడనురాజు పాలించుచున్నందుననే ఇదికళింగదేశమనఁబడియె. ఇది ఓఢ్రదేశమునకు దక్షిణమునను కర్ణాటదేశమున కుత్తరమునను ఉండునది.

మగధదేశము.— ఇది మహాశూరులైన రిపుంజయుఁడు జరాసంధుఁడు మొదలయినరాజులు పాలించుచుండినది. ఇది వంగదేశమునకు పశ్చిమమున పాటలీపుత్రమే రాజధానిగాఁగలదేశము.

కురుదేశము.— ఇది హస్తినాపట్టణము రాజధానిగాఁగలిగి కురురాజుచే పాలింపఁబడుచుండినది. ఇచటనే భారతయుద్ధము సహితము జరిగినది.

కోసలదేశము.— ఇది సరయూనదీప్రాంతమున ఇక్ష్వాకువంశరాజులు పరిపాలించుచుండినది. ఇది అయోధ్యాపట్టణము రాజధానిగాఁగలిగి శ్రీరాములు పరిపాలించునపుడు ఉత్తరకోసలమనియు, అతని ప్రథమకుమారుఁడు కుశుఁడనునతఁడు కుశస్థలిని రాజధానిఁగాఁజేసికొని పరిపాలించుచుండినందున అది దక్షిణకోసలమనియు రెండుభాగములుకలది.

కేకయదేశము.— ఇది శిబిచక్రవర్తి కుమారుఁడైన కేకయరాజుచే పరిపాలింపఁబడుచుండినది. దీనిరాజధాని విపాశానదికి పశ్చిమోత్తరమున గిరివ్రజమనునది. ఆకేకయరాజు భరతునితల్లియైన కైకేయితల్లికి తండ్రి.

పాంచాలదేశము.—ఇది హిమవంతముసమీపమున హస్తినాపట్టణము రాజధానిగాఁగలది. ఇందు అజమీఢుని పుత్రుఁడైన నీలునివంశస్థుఁడు భర్మాశ్వుఁడు తన పంచపుత్రులతో నావిషయమై (నాదేశమునకై) మీరు పంచపుత్రులే నాకు అలం=చాలును అనుచు ఎప్పుడును పలుకుచుండినందున నే ఈపేరు కలిగినది. ఈదేశము ఉత్తరదక్షిణ పాంచాలములై యుండును. ఉత్తరపాంచాలమున అహిక్షేత్రమును దక్షిణపాంచాలమున కాంపిల్యమును ముఖ్యపట్టణములు. అందీకాంపిల్యమే రాజధానిగాఁగల ద్రుపదరాజు కొమార్తె ద్రౌపదియు ఈ పాంచాలదేశపు పూర్వరాజుల వంశస్థురాలైనందున పాంచాలి అనియు పేరుగలిగినది.

గౌడదేశము.—ఇది వంగదేశములో లక్ష్మణపతి అను గౌడపురియే ముఖ్యపట్టణముగాఁగలది. దీనితో చేరిన గౌడోత్కలమిథిలకన్యాకుబ్జసారస్వతదేశబ్రాహ్మణులు పంచగౌడులనబడుదురు.

మాళవదేశము— ఇది మొదల ఉజ్జయిని ఆవల ధారాపురి రాజధానులుగాఁగలది. దీనినే విదర్భరాజు పరిపాలించుచుండినందున ఇప్పటి బీరారు బీడరుఅను దేశములతో విదర్భదేశమనియు చెప్పబడును.

యవనదేశము.— ఇదియే అరేబియా అనఁబడుచున్నది. ఇందు తురుష్కులే రాజులుగానుండినది.

కుంతలదేశము.—— ఇది బల్లారికి పూర్వపశ్చిమముననుండు ఆదవేని రాజధానిగా పూర్వకాలముననె పేరుకలిగియుండినది.

కేరళదేశము.—— ఇదియే దక్షిణమళయాళము. ఇందు దుష్యంతుని మనిమనుమండు కేరళుండను రాజు పరిపాలించుచుండినందున ఈదేశము ఈపేరు కలిగినది అయ్యె.

పాండ్యదేశము.—— ఇది చోళదేశమునకు దక్షిణమున మళయాళమునకును దక్షిణమధుర రాజధానిగాం గలిగి ఆదుష్యంతునిపౌత్రుండు ఆక్రీతునిపుత్రుండయిన పాండ్యుండనురాజు పరిపాలించుచుండినదేశము.

చోళదేశము.——ఇది దుష్యంతునిపౌత్రుండైన ఆక్రీతునిపుత్రుండు చోళుండనురాజు పరిపాలించుచుండినదేశము. దీనిరాజధాని కాంచీపట్టణము.

కర్ణాటదేశము.—— ఇది 222-వ పద్యములో దీనివిషయమును చూడు ?

తుండీరదేశము.—— ఇది చెన్నపురిరాజధానికి పడమర శ్రీపెరుంబూదూరితోచేరిన తుండీరమండలము.

కృశానుః.——

గ. అరే? కిమేతాః నిందనీయా నభినందసి? 198

కృశానుండు.——

వ. ఓయీ? ఏమి యీ నిందనీయుల గుఱించి యానందించుచున్నావు.

వృ. నానాజాతి భవాఇమే కలిబలా దేకీభవంతో నరాః
వైరాగ్యాభినయం చిరాద్విదధతో వర్ణాశ్రమత్యాగినః
నిర్ధూతానఘవైదిక ప్రణమనా నిష్కించనా వంచనా
దక్షాదిక్షు విదిక్షు కుక్షిభృతయే భిక్షాటనం కుర్వతే॥ 199

అ. నానాజాతిభవాః=నానాజాతులయందుం బుట్టినవారై, కలిబలాత్ = కలిమహత్వమువలన, ఏకీభవంతః = ఒకట్టటివారై, వర్ణాశ్రమత్యాగినః = వర్ణా

శ్రమములను విడిచినవారై, చిరాత్ = బహుకాలము గా, వైరాగ్యాభినయం= విరక్తిని తెలుపుటను, విదధతః = చేయువారై, నిర్ధూతానఘవైదికప్రణమనాః = తొలఁగఁగొట్టఁబడిన నిర్దోషులైనవైదికులకు నమస్కారము గలవారై, నిష్కించనాః = దరిద్రులైన, ఇమేనరాః= ఈమనుష్యులు, వంచనాపటవః= మోసముచేయుటయందు సమర్థులై, కుక్షిభృతయే =పొట్టనిండించుటకొఱకై, దిక్షువిదిక్షు = దిగ్విదిక్కులయందు, భిక్షాటనం = భిక్షమునకై తిరుగుటను, కుర్వతే = చేయుచున్నారు.

తా. ఇక్కడిజనులు నానాజాతివారైనను కలిమహిమవలన నొక్కటియై బ్రాహ్మణాదిబ్రహ్మచర్యాది జాతిధర్మములను విడిచి, వైరాగ్యము నభినయించుచు నిర్దోషులైన వైదికులకు నమస్కారముచేయనివారై తాము దరిద్రులైనను మోసపుచ్చుచునే పొట్టపోసికొనుటకై నానాదిక్కులభిక్షమెత్తుకొనుచున్నారు.

తే. స్వకులశీలాశ్రమంబులఁ జెనకలపఱచి
యఖిలజాతులు వైరాగ్యమభినయించి
వైదికులకును నెరఁగకే వైళమొకుల
మోసచేయుచే తిరియుదు రోసరిలక.

టి. ఎరఁగకే = నమస్కరింపకయే, వైళము = శీఘ్రము, ఓసరిలక = వెనుకదీయక.

కించ.—

వృ. విమలచరితా విశ్వామిత్రాదయః పరమర్షయో
బహుభి రతులైర్బ్రాహ్మణ్యం యత్తపోభి రుపార్జయన్
తదిహ జహతో జన్మప్రాప్తం త్రయీవిముఖేష్వమీ
ప్వహహ కతిచిత్పాపం డేషు ప్రవిశ్యహతాజనాః॥ 200

అ.విమలచరితాః = పరిశుద్ధపునడవడిగల, విశ్వామిత్రాదయః = విశ్వామిత్రుఁడు మొదలైన, పరమర్షయః = మహర్షులు, బహుభిః = అనేకములై, అ

తుల్యైః = సాటిలేని, తపోభిః = తపస్సులచేత, యత్ బ్రాహ్మణ్యం = ఏ బ్రాహ్మణత్వమును, ఉపార్జయన్ = సంపాదించిరో, అమీజనాః = ఈజనులు, కతిచిత్ = కొందఱు, ఇహ = ఈలోకములో, జన్మప్రాప్తం=జన్మముచేత నేకలిగిన, తత్ = ఆ బ్రాహ్మణ్యమును, జహతః = విడుచుచు, త్రయీవిముఖేషు = వేదవిరుద్ధులైన, అమీషు = ఈ, పాషండేషు = పాషండుల యందు, ప్రవిశ్య = చేరి, హతాః = భ్రష్టులైరి. అహహ = అయ్యయో?

తా. పూర్వము విశ్వామిత్రాది మహర్షులు తపస్సుఁజేసి బ్రాహ్మణ్యమును సంపాదించిరి. ఇప్పుడు ఇక్కడి కొందఱుజనులు పుట్టువుతోనె కలిగియుండు బ్రాహ్మణ్యమును విడిచిపెట్టి పాషండులతో కలిసి చెడిపోయిరి.

మఱియు.—

తే. గాధిపుత్రాది పరమర్షిగణము తమదు
తపమునను గన్న బ్రాహ్మణ్యమిపుడు జన్మ
మునన కన్నది దిగనాడి మ్లుచవేద
విముఖులను గూడి కొందఱు విడివడుదురు.

టి. మ్లుచవేదవిముఖులను = నీచులైన వేదబాహ్యులను, విడివడుదురు= స్వేచ్ఛగా తిరుగుదురు.

విశ్వావసుః.—

గ॥ కథమరే? హరేర్భక్తేషు విరక్తేష్వపి అమీషు సన్నహ్యసి.

వ. ఎందుకురా? యీవిరక్తులైన హరిభక్తులందును సన్నద్ధపడుచున్నాఁడవు.

శ్లో॥ దోషేభ్యో నైవభేత్తవ్యం
దృఢాశ్చేద్భక్తిరచ్యుతే
తిమిరేభ్యో నహిభయం
దీపశ్చేల్లభ్యతే మహాన్॥ 202

అ. అచ్యుతే = శ్రీకృష్ణునియందు, దృఢా = దృఢమైన, భక్తిశ్చేత్ = భక్తియున్నయెడల, దోషేభ్యః=ఏదోషములవలననయినను, నైవభేత్తవ్యం= భయపడవలసినదేలేదు; మహాన్ దీపః = గొప్పదీపము, లభ్యతేచేత్ = దొరికినయెడల, తిమిరేభ్యః = చీఁకట్లవలన, నహిభయం = భయమేలేదుకదా; (ప్రతివస్తూపమా)

తా. భగవానుఁడైన శ్రీకృష్ణునియందు దృఢమైన భక్తియున్నయెడల ఏభయమును గల్గదు; గొప్ప దీపమున్నయెడల చీఁకటివలన భయమేలేదు కదా?

క. హరిభక్తి కరముతిరమై
యిరవుకొనన్ వెఱవనేల యేదోషముకే
నురవడిఁ బరువిడు చీఁకటి
కుఱనేల? కరముదివె కరముజ్జ్వలిముగాన్.

టి. ఉఱనేల = లక్ష్యపెట్టనేల; కరముదివె = చేతిదీపము, కరము = మిక్కిలి.

కించ.—

వృ. దుఃఖంచ జన్మదురితంచ దృఢా మవిద్యాం
హాహంతి? హంతి పరమా హరిభక్తిరేకా
ఏకోపి రాఘవశరః కిల సప్తసాలాన్
శైలం రసాతల మపి త్వరయాబిభేద. 203

అ. పరమా=శ్రేష్ఠమైన, హరిభక్తిః = శ్రీకృష్ణునియందలిభక్తి, ఏకా = ఒక్కటియే, దృఢాంఅవిద్యాం = దృఢమైన అజ్ఞానమును, జన్మదురితంచ = జన్మదోషమును, దుఃఖంచ = సకలదుఃఖములనున్, హంతి = పడఁగొట్టుచున్నది, రాఘవశరః = శ్రీరామునిబాణము, ఏకోపి = ఒకటే అయినను, సప్తసాలాన్ = ఏడువృక్షములను, శైలం = కొండను, రసాతలమపి=

భూప్రదేశములను (పాతాళములను) త్వరయా = వేగముతో, విభేద = భేదింపబడదా? హాహాంత = ఆహా?

తా. హరిభక్తి యొకటే అయినను, అజ్ఞానాద్యఖిల దోషములను పోగొట్టును. సుందు శ్రీరాముని బాణ మొక్కటియే సప్తసాల పర్వతపాతాళము లను భేదించినదగదా?

మఱియు.—

కం. హరిభక్తియొక్కటియె భవ
దురితమును దుఃఖంబవిద్యం దోలంజాలుఙ్;
గిరిసాల రసాతలముల
శరమొక టే రాముని యది సఖ! వెకలించెఙ్.

టీ. గిరిసాల రసాతలములఙ్ = పర్వతమును, ఏడేపెచెట్లను, పాతాళ మును.

అపిచ.—

వృ. ధునోతి నిబిడం తమః పరిలునాతి పాపాటవీం
తనోతిచ మనోరథా నుపచినోతి నానోత్సవాఙ్
అనక్తిచ పునఃపున ర్మను మన స్సుధానిర్ఝరై
ర్వ్యక్తిపరిపక్త్రిమం వృషగిరీశభక్తిశ్శుభమ్. 204

అ. వృషగిరీశభక్తిః = వెంకటాచలపతియైన శ్రీనివాసునిపైభక్తి—నంది కేశ్వరగిరియైన శ్రీశైలమందలి మల్లికార్జునునిపై భక్తి, నిబిడం = దట్టమైన, తమః = అజ్ఞానమును, ధునోతి = పోగొట్టుచున్నది. పాపాటవీం = పాప ముల నెడి అడవిని, లునాతి= ఛేదించుచున్నది; మనోరథాఙ్ = కోరికలను, తనోతి = చేయుచున్నది; నానోత్సవాఙ్ = నానావిధపు వేడుకలను, ఉప చినోతి = వృద్ధిపఱచుచున్నది; సుధానిర్ఝరైః = అమృతధారలతో, మనః= మనస్సును, పునఃపునః = మర్లమర్ల, అనక్తి = చేర్చుచున్నది; శుభం = శు

భమును, పరిపక్త్రిమం = పరిపక్వమైనదిగా, వ్యనక్తి = స్పష్టపఱచుచున్నది. నను = కాదా? (సముచ్చయాలంకారము)

తా. వృషాచలపతియందలి భక్తి అజ్ఞానమును పాపమును బోలఁగొంచి, కోరికల నిచ్చి పలు వేడుకల వృద్ధిపఱచి, అమృతవాక్కులతో మనస్సును దేర్చి, శుభమును ఫలింపఁజేయుచున్నది కాదా?

మఱియును.—

మ. భగవద్భక్తియ తీర్చుఁబేర్చుతమముఁ గ్రొవ్వాటవీవాటిగా,
డఁగ నేర్చుఁ మఱి నేర్చుఁ గోర్కులొసఁగఁ గ్రొవ్వానుత్సవ వ్రా
త్సేకముల్, తగఁజేర్చుఁ మదికింపుఁ గూర్చుబహుగాఁ గ్రొదా
ర్చుఁ శుభోదర్కమహా, వగఁ బ్రాక్కర్మబలే బిలేశయగిరిద్వా
త్సల్యమాహాత్మ్యముల్.

టి. పేర్చుతమముఁ = అతిశయించునజ్ఞానాంధకారమును, గాడఁగ = మండునట్లు, ఏర్చుఁ = దహించును, ఉత్సవోత్సేకముల్ = ఉత్సవాతిశయములను, శుభోదర్కమహావగఁ = శుభసూచకమగుకీర్తితో, ప్రాక్కర్మ = పూర్వకృతమును, తార్చుఁ = చేర్చును, బిలేశయగిరిద్వాత్సల్యమాహాత్మ్యముల్ = శేషశైలనాథుని వాత్సల్యము మహాత్మ్యమును.

కిం బహునా.—

వృ. పూతాంగానాం పుణ్యగంగాదిసింధు
స్నానాన్నానాక్షేత్ర యాత్రాపరాణాం
దారాగారాపత్యవైరాగ్యభాజాం
సారాభిజ్ఞైరాదరః కార్యఏషాం. 205

అ. నానాక్షేత్రయాత్రాపరాణాం= నానావిధముల క్షేత్రములయాత్రల యందు ఆసక్తిగలవారై, పుణ్యగంగాదిసింధుస్నానాత్ = పావనములైన గంగాదినదులస్నానమువలన, పూతాంగానాం = పరిశుద్ధమైన దేహముగల

వారై, దారాగారాపత్య వైరాగ్యభాజాం = భార్యయందును ఇంటియందును బిడ్డలయందును విరక్తినిజెందినవారైన, ఏషాం = వీరిలో, ఆదరః = ప్రేమ, సారాభిజ్ఞైః = సారముదెలిసినవారిచేత, కార్యః = చేయదగినది.

తా. నానాక్షేత్రముల యాత్రలు చేయుచును గంగ మొదలైన పుణ్యనదుల స్నానముచేత పవిత్రులై పెండ్లము బిడ్డలు ఇల్లు మొదలైనవానియందు వైరాగ్యముగల యిక్కడి వైరాగులయందు సారజ్ఞులచేతనే ప్రేమ చేయఁబడుచుండును.

వెక్కు-లేల?—

తే. చేరి గంగాది స్నానముల్ ౯ చేసిచేసి
చొచ్చి రంగాదిక్షేత్రముల్ ౯ చూచిచూచి
రక్తి విడని దారాది వి౯రక్తి విడిచి
పరఁగు వైరాగు లాదరింపఁగను దగరె?

టి. రక్తి విడని = ప్రేమవిడువని, దారాదిన్ =భార్యాదులను, విరక్తిన్= వైరాగ్యముతో.

ఆంధ్రదేశవర్ణనము.

ఆంధ్రదేశము. ఇది— కృష్ణా గోదావరీనదుల నడుమ శ్రీశైలద్రాక్షారామ కాళహస్తులనెడి త్రిలింగములకు మధ్యస్థానమగుటచేత త్రిలింగదేశము ఆంధ్ర దేశము అనియు చెప్పఁబడునది. (మఱియు నిపుడిందలి యాంధ్రభాష—ఉత్తరమున బ్రహ్మపురమునఱకును దక్షిణమున చెన్నపురమువఱకును వ్యాపించియుండు త్రిలింగభాష=తెలుఁగుభాషయై యున్నయది.)

గ. ఇతివిమానే మన్యతస్సమానయన్ నిపుణం విభావ్య. 206

వ. అనివిమానమును మఱియొకప్రక్కకున్ సమానయించుకొంచున్ దననేర్పున నాలోచించి

శ్లో॥ సుశోభనక్రమకరై
స్సేవితో జీవనార్థిభిః
మధ్యస్థబాడబో రాజ
త్యాంధ్రదేశో నదేశవత్ ॥ 207

అ. జీవనార్థిభిః = జీవనమును, నీటినిన్ కోరునట్టి, సుశోభనక్రమకరైః = మేలయినశుభములు గల ఆచారక్రమములను జేయునట్టివారిచేత — మేలయినరంగులుగల మొగ ఆడు మొసళ్లచేతను, సేవితః = కొలువఁబడినదైన, మధ్యస్థబాడబః = నడమనున్న బ్రాహ్మణులు - బడబాగ్నియుకలదైన, ఆంధ్రదేశః = ఆంధ్రదేశము, నదేశవత్ రాజతి = సముద్రమువలె ప్రకాశించుచున్నది - సాధారణదేశమువలె ప్రకాశించదు.

తా. ఈ యాంధ్రదేశము నీటినివలె మంచి జీవనమును కోరుచు, చక్కని మొసళ్ళచే వలె మంచియాచారమును నడిపెడివారిచేఁ జేరఁబడుచు, మధ్యను బడబాగ్నివలె బ్రాహ్మణులను గలిగి, సామాన్యదేశమువలెఁగాక, సముద్రమువలె ప్రకాశించుచున్నది.

తే. చేరి శోభనక్రమకరుల్ జీవనార్థ
మాత్మవాసమునాసింప నాంధ్రదేశ
మదె నదీశమువలెనె మధ్యస్థబాడ
బంబునైయొప్పునెప్పుడు గడంబుమీఱ.

టి. నక్రమకరులు = మొగమొసళ్లును ఆడుమొసళ్లును, నదేశము=నదములకు పతియైన సముద్రము, మధ్యబాడబంబు=నడుమనుండు బడబాగ్ని — బ్రాహ్మణులునుగలది. (శ్లేషాలంకారము.)

కృశానుః —

గ. అయే? కింప్రశంస స్వపయాతమర్యాద మముం దేశం. 208

వ. ఓయీ? మర్యాద తొలఁగినయీ దేశముఁ బ్రశంసించుచున్నావేమి?

పశ్య?—

వృ. గ్రామేగ్రామే నివసతి చిరాత్స్వామి భావేన శూద్రో
భృత్యోభూత్వాపఠతి గణనాం బ్రాహ్మణ స్తస్యపార్శ్వే
వేదాధ్యాయీ సరఇవమరౌ క్వాపి కశ్చిద్యదిస్యాత్
అత్రామత్ర ప్రకరకరణే వర్తతేఽసౌ నియుక్తః 209

అ. శూద్రః=శూద్రుఁడు, స్వామిభావేన=యజమానునితనముతో—పారుపత్యముతో, గ్రామేగ్రామే = ప్రతిగ్రామమందును, చిరాత్ = బహుకాలముగా, నివసతి=ఉన్నాఁడు. బ్రాహ్మణః=బ్రాహ్మణుఁడు, తస్యపార్శ్వే=వాని ప్రక్క, భృత్యః = సేవకుఁడు, భూత్వా = అయి, గణనాం = లెక్కను, పఠతి = చదువుచున్నాఁడు; మరౌ = నీరులేనిదేశములో, సరఇవ = సరస్సువలె, క్వాపి=ఎక్కడనైన, వేదాధ్యాయీ=వేదాధ్యయనముచేయువాఁడు, కశ్చిత్=ఒక్కఁడు, స్యాద్యది = అయ్యేనేని, అసౌ= వీఁడు, అత్ర = ఈదేశములో,అమత్రప్రకరకరణే=మురికిపాత్రల సమూహమును త్రోముపనియందు, నియుక్తః = ఆజ్ఞాపింపబడినవాఁడుగా, వర్తతే = ఉన్నాఁడు.

తా. ఈయాంధ్రదేశములో నొక్కొక్కయూరియందును శూద్రుఁడు యజమానుఁడుగాను వానిప్రక్క బ్రాహ్మణుఁడు పనివాఁడై కర్ణముగాను నున్నారు. నీరులేని నేలలో తటాకమువలె వేదాధ్యాపకుఁడొకఁడున్నను, ఇక్కడ వాఁడు మురికిపాత్రలుతోమెడిపనిలో నియమింపఁబడియున్నాఁడు.

చూడు?—

తే. ఊరనూరను శూద్రులె పారుపత్య
గాండ్రు, విప్రులె భృత్యులు గణకులుగను

సరసువలె మరు భూమినొక్కరుఁడు వైదికుండు నుండినఁ గడుగండె కుండలెపుడు ?

టి. పారుపత్యగాండ్రు = గ్రామ మునిషీపులు, గణకులు = కరణీకులు.

విశ్వావసుః—

గ. వయస్య మైవంవాదీః ? 210

వ. చెలికాఁడా? ఇటు లాడకుము.

వృ.మా నామ యక్షుతమఖై రనఘై రిహామీ
మా చాధ్యగీషత వచాంసి చిరంతనాని,
దేవేషుభక్తిరవనీ త్రిదశేషు చైషాం
విశ్రాణనంచ వివిధాన్ విధునోతిదోషాన్. 211

అ. ఇహ = ఈయాంధ్రదేశములో, అమీ = ఈబ్రాహ్మణాదులు, అనఘైః = నిర్మలములయిన, మఖైః = యజ్ఞములచేత, మాయక్షుతనామ= యజించరుగదా? చిరంతనాని = పురాతనములయిన, వచాంసిచ = వేదవచనములను, మాధ్యగీషత = చదువరుగదా? దేవేషు = దేవతలందు, భక్తిః = భక్తియు, అవనీత్రిదశేషు = బ్రాహ్మణులవిషయమందు, విశ్రాణనంచ = దానమును, ఏషాం = వీరియొక్క, వివిధాన్ = సకలవిధములయిన, దోషాన్ = దోషములను, విధునోతి = పోఁగొట్టుచున్నది.

తా. ఈ ఆంధ్రదేశస్థులు బ్రాహ్మణాదులు యజ్ఞముచేయరు, వేదవాక్యములు పలుకరు. అయినను దేవతలందుఁజేయు భక్తియు, బ్రాహ్మణులయెడలఁజేయు దానమును సకలదోషములనున్ పరిహారించుచున్నవి.

షట్పాది.—

ఆ. ఇందు నెందు నుందు రెండవో ద్విజులటు,
లేదియేని వేదమేదియేని

మఖము ముఖము నేనిక్కమది నెంచి కాంచే, రా
దేవభక్తి నవనిదేవరక్తి.
నెసఁగి, పొసఁగుదొసఁగులెన్నే నియడఁతు ; రీ
వింతకంతకంతకంతు కలదె ?

టీ. ఏదియేని వేదము=వేద మేదియైనను, ఏదియేని = విడిచియైనను, మఖము ముఖము నేని=యజ్ఞముయొక్క ముఖమునైనను, అవనిదేవరక్తిక్ =బ్రాహ్మణు లందు ప్రేమచేతను, ఎసఁగి=అతిశయించి, పొసఁగు దొసఁగులు=సంభవించు దోషములు.

గ. పశ్యతావదేతేషాం భాగ్యవత్త్వం. 212

వ. చూడుము ? వీరి భాగ్యశాలితనమును.

వృ. రోమావళ్యా తపనసుతయా రమ్యహారద్యునద్యా
హృద్యాస్తుంగస్తనగిరిజుషే నాభివాపీమనోజ్ఞాః
భూమే ర్మూర్తీరివ వసుమతీ ర్భుంజతే భాగ్యవంతః
క్షోణీపాలాఇవ యువజనాః కామమాంధ్రీః పురంధ్రీః. 213

అ. తపనసుతయా=సూర్యపుత్రియైన యమునవంటి, రోమావళ్యా=నూఁగారుచేతను, రమ్యహారద్యునద్యా=గంగవంటి సొగసైన ముత్యాల దండ చేతను, తుంగస్తనగిరిజుషః=పొడవైన కొండలనంటినట్టువంటి కుచములచేతను, హృద్యాః=మనోహరములై, నాభివాపీమనోజ్ఞాః=నూతులవంటి నాభిప్రదేశముల చేతను మనోహరములై, భూమేః మూర్తీరివ=భూమిరూపమువలె, వసుమతీః=కాంతిమంతురాండ్రైన, ఆంధ్రీః=ఆంధ్రదేశస్థలైన, పురంధ్రీః=భార్యలను, క్షోణిపాలాఇవ=రాజులవలె, భాగ్యవంతః = భాగ్యవంతులైన, యువజనాః= యౌవనవంతులు, కామం = బహుగా, భుంజతే = అనుభవించుచున్నారు. "ఉపమా."

తా. యమునయు గంగయు కొండలయు నూతులయువలె నూఁగారులయు ముత్యాలహారములయు స్తనములయు నాభులయు చేత మనోహరములైన భూ

మిస్వరూపములవలె కాంతిమంతులాండ్రైన ఈ ఆంధ్రదేశపు భార్యలను ఇక్కడి యౌవనవంతులు భాగ్యవంతులై భూమిపతులవలె అనుభవించుచున్నారు.

సీ. కాళిందినదివలెఁ గ్రొన్నారుఁగారు
 గిరివరములవలెఁ గుచాలు
దేవగంగానదితీరము తెప్పుఁబేరు
 డిగ్గియవలె నలపొక్కిలియును
సైకతస్థలములనవతు మొల్లయును
 చీకటిమార్గవలెఁ జెలఁగుతుఱుము
నవటికంబంబులయునువునఁ దొడలును
 వజ్రాలపోలెఁ బల్వరున గలుగ
తే. భూమిమూర్తులవలె నాంధ్రసోమముఖుల
 భాగ్యవంతులె యిట భూమిపాలురటుల
 ననుభవించుచు నున్నవారనుదినంబు
 వసుమతీత్వము కలుగ నీవనితలకును.

టి. సైకత=ఇసుకదిన్నెల, సవతు=వలె, తుఱుము=కొప్పు, సోమముఖులు=చంద్రముఖులు, వసుమతీత్వము=భూమిత్వము- కాంతిమతీత్వము-ధనవతీత్వము. (అలంకారము=మాలోపమ.)

శృణుతావత్ .——

వృ. కోవా కల్పతరో గుణ స్సుమనసాం యత్స్వాశ్రితానా మసౌ
సారాంశాహరతః ప్రసహ్య మధుపా ర్ధత్తే మహామోదతః ।
కర్ణే త్వర్జున కీర్తిహాని పరతా కాలాంబుదే గర్జనం
నీరంధ్రం పునరాంధ్రదేశ నృపతి స్త్వాస్తేఽనఘం స్పర్శనమ్॥214

అ. యత్=ఎందువలన, స్వాశ్రితానాం=తన్ను ఆశ్రయించిన, సుమనసాం=విద్వాంసులయొక్కయు-దేవతలయొక్కయు- పుష్పములయొక్కయు,

సారాంశాన్ =శ్రేష్ఠములైన ధనరూపములును - మధురూపములునైన భాగములను, ప్రసహ్య=బలాత్కరించి, హరతః=హరించుచున్న, మధుపాన్ =మద్యపానులను-తుమ్మెదలనున్, మహామోదతః=మహాసంతోషముతో, ధత్తే = అవలంబించుచున్నదో ? తత్ =అందువలన, కల్పతరౌ=కల్పవృక్షమునందు, అసౌ=ఇది, కోవాగుణః=ఏమిగుణము? కర్ణేతు=దాతయైన కర్ణునియందు, అర్జునకీర్తి హానిపరతా=నిర్మలమైన కీర్తిహానియందు ఆసక్తి-అర్జునునియొక్క కీర్తి హానియందు ఆసక్తియు, కాలాంబుదే=కాలమేఘమందు, గర్జనం=ఉఱుమును, ఆంధ్రదేశ నృపతిషు=ఈ ఆంధ్రదేశరాజులందు, పునః=మఱలమఱల, నీరంధ్రం=అధికమైన, స్పర్శనం=ఈవియు, అనఘం=నిర్దోషముగా, ఆస్తే= ఉన్నది.

తా. కల్పవృక్షము తన్ను చేరియుండు పుష్పములలోవలె దేవతలలోమకరందమహిమలను బలాత్కారముగా అపహరించెడు మధుపానులను మధుపములనువలె తనతలను ధరించుచున్నది. ఇది సరికాదా? కర్ణుఁడు దాతయైనను అర్జునకీర్తికి హాని చేయుటవలెను, వార్షిక మేఘము వర్షింపకున్నను గర్జించుటవలెను ఈ యాంధ్రదేశరాజులలో అప్పుడప్పుడు చేయుదానము మిక్కిలి నిర్దోషమై యున్నది.

ఇది విను:—

సురశాఖిన్ సుమనస్థిరాంశములఁ గొంకించున్ బోవుభృంగాళిఁ దో
షరయున్ దా మధుపాళియంచయినఁ గొండాడున్ దలం జేర్చి యే
మఱకే, కర్ణుఁడు నర్జునోత్థయశముల్ కొమాన్పందలంచున్ బయో
ధరముల్ గర్జిలు, నాంధ్రదేశనృపులో కొదానానఁ గారట్లుగా!

టి. సుమనః=దేవతలయు-పండితులయు-పుష్పములయు; మధుప=మధుపానులయు-తుమ్మెదలయు; అర్జునోత్థ=అర్జునుని విజృంభించెడు-పరిశుద్ధమై విజృంభించెడు.

తా. తనయందలి స్థిరాంశములైన ఫలమకరందములను పానముచేయుం భృంగములను మధుపాళియని తెలిసియు తనతలను జేర్చి కొండాడుకొనుచుం

డు కల్పవృక్షమువలె దుస్సహవాసము చేయకయు, అర్జున యశస్సును పోఁ గొట్టఁగోరిన కర్ణుఁడువలె మిత్రద్రోహము చేయకయు, వర్షము గురియని కాల మునఁగూడ విజృంభించి గర్జించు కాలమేఘమువలె డంబములాడకయు నిక్కు డియాంధ్రదేశపురాజు లెప్పుడును దానప్రధానులుగానే యుండువారు.

• సమంతాదవలోక్య.—

గ. వయస్యాత్ర గోదావరీతీరే కేషాంచిదేషా మవనీ
దివిషదా మతి శివపూజాలోలుపతాం పశ్య॥ 215

కలయం గని.—

వ. చెలికాఁడా! చూడు. ఇట గోదావరిదరిం గొందఱ ధరా మరుల పరమశివపరిచర్యాధుర్యతను.

వృ. గోదావరీ విమలతీర్థ కృతావగాహాః
లింగేషు సైకతమయేషు శివం విభావ్య
భక్త్యా తిలాక్షతసుమైరపి బిల్వపత్రై
రర్చా మిహావనిసురాః పరికుర్వతేఽమీ॥ 216

అ. అమీ=ఈ, అవనిసురాః=బ్రాహ్మణులు, ఇహ=ఇక్కడ, గోదావరీ... గాహాః=గోదావరియొక్క నిర్మలమైన తీర్థమందు చేసినస్నానము గలవారై, సైకతమయేషు=ఇసుకమయమైన, లింగేషు=లింగములయందు, శివం=శివుని, విభావ్య=తలంచుకొని, భక్త్యా=భక్తితో, తిలాక్షతసుమైః=నూవులతో అక్షంతలతో పూవులతోను, బిల్వపత్రైరపి=బిల్వపత్రములతోను, అర్చాం=పూజను, పరికుర్వతే=చేయుచున్నారు.

తా. ఇక్కడిబ్రాహ్మణులు గోదావరీస్నానము చేసి, ఇసుకలింగములలో శివుని ధ్యానించి నూవులు మొదలైనవానితో పూజించుచున్నారు.

క. గోదావరి మును కిడి శివు
నాదరమునఁ దలఁచి యిసుకయలంపుల లింగాల్

వే తీర్చి తిలాక్షతబి
ల్వాదుల నర్చించెద రచశేలామరు లిందున్.

సభక్త్యుద్రేకమ్.—

వృ. నమామి గిరినందినీరమణపాదపూజాహృతా
మితాఘనికరాన్ కరాంచితవరాక్షమాలాన్ సదా
అమూ నమలచేతస శ్శమదమాదియోగావహాన్
శ్రుతేర్గుణనికా నికామపరిపూతవక్త్రాంబుజాన్॥ 217

అ. గిరి...నికరాన్ = పార్వతీపతియొక్క పాదములయొక్క పూజచేత హరింపఁబడిన అపరిమితములైన పాపములసమూహము గలవారును, సదా = ఎల్లప్పుడును, కరా...మాలాన్ = చేతిలోఁ జేర్చినవై శ్రేష్ఠములైన అక్షమాలలు గలవారును, శ్రుతేః = వేదముయొక్క, గుణనికా...బుజాన్ = అధ్యయనమువల్లించుటచేత అత్యంతముగా పవిత్రమైనముఖపద్మము గలవారును, అమలచేతసః = నిర్మలమైన మనస్సుగలవారును, శమ...వహాన్ = శాంతిదాంతి మొదలైనవాని యోగములను వహించినవారు నైన, అమూన్ = ఈ బ్రాహ్మణులను, నమామి = నమస్కరించుచున్నాను.

తా. పార్వతీశ్వరునిపాదపూజ చేసి సకలదోషములను పోఁగొట్టుకొని చేతుల నక్షమాలలుంచుకొని వేదాధ్యయనము చేయుచు, మనస్సును పరిశుద్ధపఱచుకొని శాంతిదాంత్యాదిమోక్షోపాయము లనుష్ఠించుకొనుచు, నీ గోదావరీతీరమందుండు బ్రాహ్మణులకు నమస్కరించుచున్నాను.

భక్త్యతిశయమున.—

తే. శంభుపదపూజఁ బాపవిజృంభ మడఁచి
కేలఁ దాలిచి స్ఫటికాక్షమాల లోలి
విమలమనమును శమదమనియమము లమరి
శ్రుతులవల్లించు పుణ్యవక్త్రులను గొలుతు.

గ. అహో! కృష్ణాగోదావరీమధ్య మధ్యాసీనానా మమీషాం
వైదికానామభినందనీ యోఽయ మనపాయ స్సంప్రదాయః॥

వ. ఆహా! కృష్ణా గోదావరుల మధ్యదేశముల నధివసించు నీవైదికుల సంప్రదాయము సంతోషణీయము నై నిరపాయమై యున్నయది.

వృ. నిగమపాఠ నిరాకృత దుష్కృతా
నయవిదో బహవోఽత్ర ధరాసురాః
ప్రతివసంత ముపాత్తమఖాస్సుఖం
ప్రతివసంతి ముకుందపరాయణాః॥ 219

అ. నిగమపాఠ నిరాకృతదుష్కృతాః=వేదపాఠముచేతఁ దొలఁగఁద్రోయఁబడినదోషములు గలవారై, నయవిదః = నీతివేత్తలైన, ధరాసురాః=బ్రాహ్మణులు, బహవః=అనేకులు, అత్ర=ఇక్కడ, ముకుందపరాయణాః=నారాయణపరాయణులై, ప్రతివసంతం =ప్రతి వసంతఋతువులోను, ఉపాత్తమఖాః=అంగీకరింపఁబడిన యజ్ఞములుకలవారై, సుఖం=సుఖముగా, ప్రతివసంతి =వసించుచున్నారు.

తా. వేదములు చదువుచు నిర్దోషులై శ్రీమన్నారాయణునందు పరాయణులైయుండు నిక్కడిబ్రాహ్మణులు ప్రతి వసంతకాలములోను యజ్ఞములు చేయుచుందురు.

క. నిగమంబులఁ బఠియింతురు
నిగమింతురు ప్రతివసంతకేళిక్రతువుల్
జగతీసురు లిట నయపటు
లగణితభగవత్పరాయణాత్మమహాత్ముల్.

టి. నిగమింతురు=పూర్ణము చేయుదురు, నయపటులు=నీతిశాస్త్రసమర్థులు, అగణిత...మహాత్ముల్=లెక్కింపఁగూడని భగవానునియం దాసక్తమైన మనస్సుగల మహాత్ములు.

గ. అత్రత్యానా మధికారవ్యాపార నిరతానా మ ప్యయం ఖల్వ కలంకో నియమః॥ 220

వ. ఇందుల నధికారవ్యాపారములందులనె నిరతులైనవారల కును నియమ మియ్యది నిష్కళంక మయ్యె యున్నయదికదా?

వృ. ఆశ్రయితవ్యో నరపతి
రార్జయితవ్యాని భూరి విత్తాని
ఆరబ్ధవ్యం వితరణ
మానేతవ్యం యశో దశస్వపి దిశాసు॥ 221

అ. నరపతిః=రాజు, ఆశ్రయితవ్యః=ఆశ్రయింపవలసినవాఁడు; విత్తాని = ద్రవ్యములు, భూరి=బహుగా, ఆర్జయితవ్యాని=సంపాదింపవలసినవి; వితరణం= దానము, ఆరబ్ధవ్యం=ఆరింభింపవలసినది; యశః=కీర్తి, దశస్వపిదిశాసు = పదిదిక్కులందును, ఆనేతవ్యం=తెచ్చుకొనవలసియున్నది.

తా. రాజు నాశ్రయించి, ధనములార్జించి, దానములుచేసి, పలుదిక్కులను కీర్తిని తెచ్చుకొనుటయే యిక్కడి వారి నిష్కళంకమయిన నియమము.

క. వెలయు నిదే నియమము, భూ
వలయేశుల నాశ్రయింపవలయు, ధనంబుల్
గొలఁదికి మించ గడింపఁగ
వలయు, వలయునీయఁ, గీర్తి వలయు ఘటింపన్.

కృశానుః.——

సమంతాదవలోక్య.——

గ. హంత! సంతతమత్యంత దురిత నిరతా, యవనాపనతావ దమీషు విషయేషు ప్రాచుర్యతః పర్యటంతి? పశ్య సఖే!

కృశానుఁ డంతటం గని.——

వ. అయ్యో ! ఈ యాంధ్రదేశములందు నమందదురితనిరతు లై యెల్లపుడు బెల్లుగం దురకలే తిరుగుచున్నవారు.

చెలికాఁడా ! చూడు.—

వృ. అవనావతీత పవనాశ్వశోభినో
భవనాగశాయి భవనావమర్దినః
సవనాది ధర్మలవనాయ దీక్షితా
యవనాశ్చరంతి భువనాతిభీషణాః॥ 223

అ. అతీతపవనాశ్వశోభినః = (వేగముచేత) తొలఁగిపోయిన వాయువుగల గుఱ్ఱములతో ప్రకాశించువారును, భవనాగశాయి భవనావమర్దినః = శివవిష్ణు దేవాలయములను బడఁగొట్టువారును, సవనాదిధర్మలవనాయ=యజ్ఞము మొదలైనవానియు వర్ణాశ్రమ ధర్మములయు వినాశమునకై, దీక్షితాః = దీక్షవహించినవారును, భువనాతిభీషణాః= లోకమందు అతిభయంకరులునైన, యవనాః=తురకలు, అవనౌ=ఈ ఆంధ్రభూమిలో, చరంతి=తిరుగుచున్నారు.

తా. ఇక్కడితురకలు వాయువేగమును మించిన వేగముగల గుఱ్ఱములతో సకలజనభయంకరు లై శివాలయ విష్ణ్వాలయములను బడఁగొట్టుచు యజ్ఞాదులను వర్ణాశ్రమ ధర్మములనుఁ జెఱుచుటకు దీక్షవహించి యెల్లెడలను దిరుగుచున్నారు.

ఆ. యవనులిం దమందజవనాశ్వముల నెక్కి
దేవతాలయాలఁ గూలఁగూల్చి
సవనధర్మసమితి సమసిపోవఁగఁ జేసి
భువనభీకరులుగ భువిఁ జరింత్రు.

టి. అమందజవన=విస్తారము లై వేగవంతములైన, సవనధర్మసమితి=యజ్ఞములయు, వర్ణాశ్రమధర్మములయు సమూహము.

విశ్వావసుః.—

గ. సత్యమేవ మథాప్యేతేషు తురుష్కయవనేష్వనన్యసాధా
రణవిక్రమే గుణ మముం గృహాణ॥ 224

వ. ఇట్లు నిజమైనను, ఈ యవనాదుల యనన్యసామాన్య మైన పరాక్రమక్రమమున గుణగ్రహణము చేయుము.

వృ. యుద్ధాయ ప్రమిలంతు హంత! పటవో యోధాస్సహస్రాధికా
యద్యేకోఽపి బలాత్తురుష్క యవనేష్వారూఢ ఘోటో భటః
నిస్త్రింశం పరికంపయన్ స్వకటకాన్నిష్క్రామతి క్రోధత
స్సర్వే తే కృపణా స్తృణాన్య శరణాః ఖాదంతి సీదంతి చ॥ 225

అ. పటవః=సమర్థులై, సహస్రాధికాః=వేయింటికిమించిన, యోధాః=యుద్ధము చేయువారు, యుద్ధాయ=యుద్ధమునకై, ప్రమిలంతు = చేరుదురు గాక; హంత=ఆహా! తురుష్కయవనేషు=పలుజాతుల తురుష్కులలో, ఏకోఽపి=ఒక్కఁడైనను, భటః=బంటు, బలాత్=బలిమితో, ఆరూఢఘోటః=ఎక్కఁబడిన గుఱ్ఱముగలవాఁడై, నిస్త్రింశం=ఖడ్గమును, పరికంపయన్=త్రిప్పుచు, స్వకటకాత్=తనకోటనుండి, క్రోధతః=కోపముతో, నిష్క్రామతి యది=బైలుదేఱుచున్నవాఁడయ్యె నేని, తే సర్వే=ఆ సకలభటులును, అశరణాః=తమ్ముఁ గాపాడువాఁడు లేనివారై, కృపణాః=దీనులై, తృణాని=తృణములైనను, ఖాదంతి=తినుచున్నారు, సీదంతి చ=దుఃఖించుచున్నారు.

తా. యుద్ధము చేయువారెందఱో యుద్ధానికి వత్తురుగాని, ఆపలుజాతుల తురకలలో నొక్కఁడైనను ఖడ్గము త్రిప్పుకొనుచు తన కటకమునుండి కోపముతో వెడలు వాఁడయ్యె నేని; ముందటిభటు లందఱు దిక్కులేక దీనులై దుఃఖించుచునె యుందురు.

చ. దురమున కెత్తివచ్చినను దుర్ధరయోధులు క్రోధులై మహో
ద్ధురగతు లయ్యు, నయ్యవనధూర్వహుఁ డొక్కఁడు ఖడ్గ

హాస్తుఁడై। యురవడి శౌర్యధైర్యముల కనుద్ధతుఁడై యట
దూఁకెనేనివా। ర్వెరవిడులౌచు వాల్చుఁబచికవే పరకల్ కలై
తుర్భయార్తులై.

టి. వెరవిడులు=ఉపాయములేనివారు, వే= వేగముగ, పరకలు=గడ్డిపోఁచలు(మృగప్రాయు లగుదు రనుట.)

కించ.—

వృ. పిబంతు మదిరా మమీ, పరితుదంతు దేశానహో!
హారంతు పరసుందరీ రపలపంతు వేదానపి,
తథాపిచ మృధాంగణే తృణవదేవ ముక్త్వాతనుం,
హఠాద్విదధతే మరుత్పుర కపాటికోద్ఘాటనమ్॥ 226

అ. అమీ = ఈతురకలు, మదిరాం = కల్లును, పిబంతు=త్రాగుదురుగాక! దేశాన్ = దేశములను, పరితుదంతు = నాశముచేయుదురుగాక! అహో= ఆహా! పరసుందరీః=పరస్త్రీలను, హారంతు = అపహరింతురుగాక! వేదానపి=వేదములనుగూడ, అపలపంతు=దూషింతురుగాక! తథాపి = అట్లైనను ; మృధాంగణే=యుద్ధముముంగిట, తనుం = దేహమును, తృణవదేవ = తృణమువలెనే, ముక్త్వా=విడిచి, హఠాత్=తటాలున, మరుత్పురకపాటికోద్ఘాటనం= స్వర్గలోక కవాటమునుభేదించుటను, విదధతే=చేయుచున్నారు.

తా. ఇక్కడి తురకలు కల్లుద్రాఁగుచు, పలుదేశములను పాడుచేయుచు, పరస్త్రీల నపహరించుచు, విధివిహితకర్మలను దూషించుచునుందురుగాని, యుద్ధభూమిలో తమశరీరమును గడ్డిపోఁచవలె విడిచి, బలాత్కారముగా స్వర్గద్వారకవాటములను పగులఁగొట్టుదురు.

మఱియు.—

ఉ. త్రావఁగనిమ్ము కల్లు, పరదారలఁబెల్లు హరింపనిమ్ము, నా
నావరదేశముల్ తిరిగి నాశము సేయఁగ నిమ్ము, నేమముల్

వావిరిఁ ద్రోవనిమ్ము, మృధవాటిఁ దృణమ్మునుబోలె మానిమే
నే, విబుధేంద్రపట్టణ విశిష్ట కవాటము వ్రక్కలింత్రె పో!

టి. వావిరిన్ = వరుసగా, మృధవాటిన్ = యుద్ధప్రదేశమున, మేనే= శరీరము నే.

కర్ణాటదేశవర్ణనము.

(కర్ణాటదేశము.—ఇది ద్రవిడాంధ్రదేశముల మధ్య పశ్చిమపార్శ్వపు కన్నడదేశము, ఇందు మైసూరుతోఁ జేరిన బెంగుళూరే ముఖ్యపట్టణమై యుండునది. ఇక్కడిభాష కర్ణాటము—అదియె కన్నడము.)

గ. ఇతి వ్యోమయానం మన్వతః స్పందయ న్నగ్రతో దృష్ట్వా
సప్రత్యభిజ్ఞమ్॥ 227

వ. అని వ్యోమయాన మన్యత్ర జఱుపుచుఁ దన యెదురఁ గాంచి, తోడన స్మరించుకొని.

శ్లో. కర్ణాటదేశో యః పూర్వం
కర్ణదేశ మభూషయత్ ।
సఏష సాంప్రతం పశ్య
చక్షుషోర్భూషణాయతే॥ 228

అ. యఃకర్ణాటదేశః = ఏకర్ణాటదేశము, పూర్వం = ముందు, కర్ణదేశం= చెవిని, అభూషయత్ =అలంకరించినదో? సఏషః = అయిది, సాంప్రతం= ఇప్పుడు, చక్షుషోః = కన్నులకు, భూషణాయతే = అలంకారమగుచున్నది- పశ్య=చూడు.

తా. ఈ కర్ణాటదేశమును మును వినుచుంటిమి? ఇప్పుడు చూచుచున్నాము; చూడు.

క. కర్ణాటదేశ మియ్యది
కర్ణాలంకారమయ్యెఁ గరమును మును, నా

కర్ణించితె! యదె, యిదె ని
ర్వర్ణింపుము! కనుల కిపు డలంకారమగున్.

టి. మును=ముందు, కరము=మిక్కిలి, నిర్వర్ణింపుము=చూడుము.

గ. లోచనాసేచనకంకిల! దేశస్యాస్య రామణీయకమ్॥ 229

అ. దేశస్య అస్య=ఈదేశముయొక్క, రామణీయకం = రమణీయత్వము, లోచన+ఆసేచనకంకిల = కన్నులకు+చల్లపఱుచునది కదా?

వ. ఈ దేశమురమణీయత చూడఁజూడను గనులకుఁ దనివి దీఱ-
నియదియ కదా?

వృ. ప్రతినగర మిహారామాః
ప్రత్యారామం పచేలిమాః క్రముకాః
ప్రసవాః ప్రతిక్రముకమ
ప్యుత్సర్పతి మధుతతిః ప్రతిప్రసవమ్॥ 230

అ. ఇహ=ఇక్కడ, ప్రతినగరం=ప్రతిపట్టణమందును, ఆరామాః=తోఁటలు; ప్రత్యారామం=ప్రతితోఁటలందును, పచేలిమాః=ఉడికింపఁదగిన, క్రముకాః=పోఁకలు; ప్రతిక్రముకం=ప్రతి పోఁకలందును, ప్రసవాః=పువ్వులు; ప్రతిప్రసవం=ప్రతిపూవులందును, మధుతతిః అపి=తేనెధారలును గూడ, ఉత్సర్పతి=వృద్ధిపడుచున్నది.

తా. ఊరూరఁ దోఁటలును, ఒక్కొక్కతోఁటలో పోఁకచెట్లును, ఒక్కొక్కపోఁకలో పువ్వులును, ఒక్కొక్కపువ్వులో తేనెధారలును వృద్ధి యగుచున్నది.

వృ. ప్రతిమధుబిందుమిళిందాః
ప్రేంఖంతి ప్రతిమిళింద మారావాః
ప్రత్యారావం సుదృశాం మదా
ఉదారాః ప్రతిమదం మదనః॥ 231

అ. ప్రతిమధు బిందుమిళిందాః=ప్రతి తేనెబొట్టులోను తుమ్మెదలు, ప్రేంఖంతి=తిరుగుచున్నవి. ప్రతిమిళిందం=ఒక్కొక్క తుమ్మెదలోను, ఆరావాః=ఝుంకారములును, ప్రత్యారావం=ప్రతిఝుంకారములోను, ఉదారాః=గొప్పలైన, సుదృశాంమదాః=స్త్రీలవిలాసములును ప్రతిమదం=ప్రతివిలాసములోను, మదనః=మన్మథుండు, (విలసించుచున్నాఁడు).

తా. ఇక్కడ ఒక్కొక్క తేనెబొట్టులో తుమ్మెదలును, ఒక్కొక్కతుమ్మెదలో ఝుంకారమును, ఒక్కొక్క ఝుంకారములో స్త్రీలవిలాసమును, ఒక్కొక్కవిలాసములో మన్మథుఁడును విలసించును.

సీ. వీటవీటను దోఁట తోఁటఁదోఁటనుబోఁక
పోఁకఁబోఁకను బూలు పూలఁదేనె
తేనెఁదేనెను సోన సోనసోనను దేఁటి
తేఁటిఁదేఁటిని ఝుంకృతియును సందు
సోలుచానలచాలు చాలుచాలునఁజోఁక
జోఁకజోఁకను మరుఁ జోఁపుచూపు
చూపుచూపునఁ దూఁపు తూఁపుతూఁపున రాపు
రాపురాపున రేపు మాఁపునిట్లు

తే. కలికి కలుకుల కులుకుల కలరితలరి
కరఁగి చెన్నారుచున్నారు కలసిమెలసి
బోజుఁగులెనలేక తనివ్రాక పోలమ్రోలఁ
గనుచు; కర్ణాటదేశంబు కనులవేడ్క.

టి. వీటను=పట్టణములో, చాలు=పఙ్క్తి, జోఁక=ఉత్సాహము, మరున్=మన్మథుని, చోఁపు=ప్రోత్సాహపఱచునట్టి, తూఁపు=బాణము, రాపు=ఒరయిక, కలికి కలుకులకులుకులకున్=చాతుర్యముగల ప్రతి స్త్రీల యొయారములకు, బోజుఁగులు=విటులు, ఎన=సాటి, పోలన్=చక్కఁగా.

కృశానుః.—

గ. హంత! కథమభినందయసి నిందనీయ మముం దేశమ్॥ 232

వ. అకటా! ఏటు లీనిందనీయ మైన దేశము నభినందించుచున్నావు!

తథాహి.—

శ్లో. వేదవైదిక విద్వేష
దూషితా భస్మరూషితాః
చండాస్సంత్య త్ర పాషండా
లింగాఽలింగిత వక్షసః॥ 233

అ. వేద...దూషితాః= వేదములందును, వైదికులందును ద్వేషముచేత దూషింపఁబడినవారై, భస్మరూషితాః = విబూదిచేత పూయఁబడినవారై, చండాః = క్రూరులై, లింగాలింగితవక్షసః = లింగములతో కౌఁగిలింపఁబడిన ఱొమ్ములుగలవారైన, పాషండాః=లింగబలిజలు, అత్ర =ఈదేశమున, సంతి= ఉన్నారు.

తా. ఈకర్ణాటదేశములో లింగబలిజలనెడివారు వేదోక్తములనుగాని, వైదికులనుగాని ద్వేషించుచు, విభూతిఁబూసికొనుచు లింగములం గౌఁగిలించుకొంచు, క్రూరులుగా నుందురు.

అట్లే కదా.—

ఆ. వేదవైదికులను వే ద్వేషించి దూషించి
వెల్లబసుమ మొడలనెల్ల నలఁది
యండనుందు రిందుఁ జండపాషండులు
సంగతాంగ లింగసంఘులగుచు.

గ. ఆకర్ణయతావ దస్య దప్య మీషా మపచరితమ్॥ 234

వ. వీరి మఱియొక దురాచారముఁ విను.

వృ. శిరఃపురారేర్ద్విజరాజపాద
దివ్యామృతై స్సిక్తమితీర్ష్యయేవ।
శూద్రా ఇమే లింగధరాః స్వయంతత్
స్వపాదతోయైస్స్నపయంతి కష్టమ్॥ 235

అ. పురారేఃశిరః = శివునితల, ద్విజరాజపాదదివ్యామృతైః-ద్విజరాజ=చంద్రునియొక్క—బ్రాహ్మణశ్రేష్ఠునియొక్క, పాద=కిరణములయొక్క—పాదములయొక్క, అమృతైః=అమృతకళలచేత—దివ్యజలములచేత, సిక్తం=తడుపఁబడినది; ఇతి=అని, ఈర్ష్యయా ఇవ=ఓర్వమిచేతవలె, లింగధరాః=లింగధారులైన, ఇమేశూద్రాః = ఈశూద్రులు, స్వపాదతోయైః = తమకాలినీటితో, స్వయం = తామె, తత్=ఆశివశిరస్సును, స్నపయంతి = అభిషేకముచేయుచున్నారు; కష్టం=అయ్యో!

తా. ఇఁక ఈ లింగబలిజలు ద్విజరాజ పాదజలములతో శివునిశిరస్సు తడుపఁబడెనని కడుపుమంటతో తమకాలినీళ్లతోనే ఆ శివశిరస్సును స్నానముచేయించుచున్నారు. ఇది యేమిదుఃఖము!

తే. రుద్రు ద్విజరాజపాదామృతార్ద్రశిరముఁ
జూచి యీసుతోవలెఁ దామె తేఁచి తమదు
పాదజలముల సంశుద్ధపఱతు రెపుడు
శూద్రు లిట లింగధారులు ! చులక నకట!

టి. రుద్రు=శివునియొక్క, ద్విజరాజ = చంద్రునియొక్క-ద్విజశ్రేష్ఠులైన బ్రహ్మ క్షత్ర వైశ్యులయొక్క.

విశ్వావసుః.—

గ. సఖే! మైవం సంగిరిష్ఠాః ! యదస్మిన్ దేశే యదుశైలప్రభృతీని దివ్యక్షేత్రాణి దృశ్యంతే. 236

వ. సఖా! ఇట్లనకుము. యదుశైలము మొదలైన దివ్యదేశములును నిందు సందర్శింపఁబడుచున్నవి.

యదుగిరి=తిరునారాయణపుర వర్ణనము.

(తిరునారాయణపురము.— ఇందలిస్వామి—మొదల సనకాదులవలనను, వెనుక ఆదిశేషునివలనను, ఆవెనుక శ్రీ నృసింహమూర్తి ప్రహ్లాదునివలనను, ఆటు వెనుక శ్రీరాములతో లక్ష్మణునివలనను, తర్వాత బలరాములతో యదుకులతిలకుఁడైన శ్రీకృష్ణునివలనను సమర్చింపఁబడుచుండినందున వరుసగా ఇది నారాయణాద్రి=తిరునారాయణపురము, శేషాద్రి, నృసింహాద్రి, యాదవాద్రి = యదుగిరి, అనియు పేర్కొనఁబడియు; అక్కడక్కడఁ గల వేద, వైకుంఠ, వరాహ, పద్మ, పరాశర, కుశ, పలాశ, కల్యాణతీర్థములు అను అష్టతీర్థములతోను, ఇయ్యది దక్షిణబదరికాశ్రమమని అచటచటఁ గల వ్యాసాంబరీష, శుక, విశుక్షి, రుక్మాంగద, పుండరీకాది మహాతపస్సంపన్నులు చేయుచుండిన తపస్థలములతోను, క్షీరాబ్ధియందలి శ్వేతద్వీపమందు శ్రీమన్నారాయణు నాజ్ఞచేత గరుత్మంతుఁడు తిరుమణికాప్పును దాల్చుటకై తెచ్చియుంచినయా శ్వేతమృత్తికతోను ప్రశస్తమై యుండుదివ్యదేశము.)

వృ. దురిత మవనతానాం దుర్నిరోధం నిరుంధన్
సితమతిభి రతంద్రైస్సేవ్యమానో మునీంద్రైః
యదుగిరి రయ మింధే యత్ర నారాయణాత్మా
నివసతికిల! హర్షం నీలమేఘః ప్రవర్షన్॥ 237

అ. అవనతానాం=ఆశ్రితులయొక్క, దుర్నిరోధం=దుర్నివార్యమైన, దురితం=దోషమును, నిరుంధన్=పోఁగొట్టుచు; సితమతిభిః=పరిశుద్ధమనస్కులై, అతంద్రైః=ప్రమాదపడని, మునీంద్రైః=మహర్షులచేత, సేవ్యమానః=సేవింపఁబడుచున్నదై, యత్ర=ఎక్కడ, నారాయణాత్మా=నారాయణస్వరూపమైన, నీలమేఘః=కారుమేఘము, హర్షం=ఆనందమును, ప్రవర్షన్=వర్షించుచు, నివసతి=వసించుచున్నదో, తత్ర=అక్కడ, అయం యదుగిరిః= ఈ యాదవగిరి ఇంధేకిల=ప్రకాశించుచున్నది కదా ?

తా. శ్రీమన్నారాయణస్వరూపముగ నీలమేఘము అందఱకు నానందము

ను పర్షించుచున్నట్లు ఈ కర్ణాటదేశములో తిరునారాయణపుర మనెడి యదు. శైలము సకలాశ్రితుల దోషములం బరిహరించుచు, సకల మహామునీంద్రుల. చేత సేవింపఁబడుచున్నది.

చ. సదమలశీలమైన యదుశైల మనంబడుదివ్యదేశ మిం
పొదవు, సమాశ్రితాఘములయోఘములం దెగఁజూచి, యేచి
స, మ్మదమున శుద్ధచిత్తులగు వానులుగొల్వఁగ, నీలమేఘ
ము, భ్యుదయపరంపర ల్గురియుచుండును నిందుముకుంద
నాకృతిన్.

టి. సదమలశీలము=శ్రేష్ఠమై నిర్మలమైననడవడి గలది, ఓఘములన్=స. మూహములను, ఏచి=విజృంభించి.

తిరునారాయణస్వామివర్ణనము.

(తిరునారాయణస్వామి.—వీరు - ఇందలి కల్యాణతీర్థతీరమున మొదట. శ్రీరామలక్ష్మణులచేతన, వెనుక బలరామ శ్రీకృష్ణులచేతను సమర్చింపఁబడు. చుండినందున శ్రీరామప్రియులనియు, ఆవెనుక ఢిల్లీసంస్థానమున బిడ్డవలె దోఁ గాడుకొనుచువచ్చి ఆ యతిరాజులవారిచే "ఎన్ చెల్వపిళ్లయే" అని ఆలింగ నము చేసికొనఁబడి ఆపేరుపొంది ఆబూబునాచ్చియారుతో వేంచేసిన యాసంప. పత్కుమారులతోను, యదుగిరి నాచ్చియారుతోను ఆనందవిమానమున సే. వసాయించుచుండిన శ్రీమన్నారాయణమూర్తి.)

సభక్త్యన్మేషమ్.—

వృ. యదుగిరి తటాగారా స్వారాజమాళి పరిస్ఫురన్
మరకతమహోధారా నీరాజితాంఘ్రి సరోరుహః ।
నవజలధరాకారా నారాయణాహ్వయభూషితా
నిరవధిదయాసారా సారాజతేపరదేవతా॥ 238

అ. యదుగిరితటాగారా=యదుశైలశిఖరమే స్థానముగాఁగలదియు, స్వా. రాజ-మాళి-పరిస్ఫురత్-మరకత-మహః - ధారా-నీరాజిత-అంఘ్రిసరోరుహా=

స్వర్గలోకమునకు రాజైన ఇంద్రునియొక్క, శిరస్సునందు ప్రకాశించుచున్న పచ్చలకాంతుల పరంపరచేత మంగళార్తి లియ్యఁబడినపాదపద్మములు గలదియు, నవజలధరాకారా=క్రొమ్మేఘమువంటిరూపము గలదియు, నారాయణాహ్వాయభూషితా = నారాయణుఁ డనుపేరిచే నలంకరింపఁబడినదియు, నిరవధిదయాసారా=మితిలేనికృపయనెడి జడివానగలదియు నైన, సా=అట్టి, పరదేవతా=పరమదైవము, రాజతే=ప్రకాశించుచున్నది.

తా. ఈ యదుశైలమందు దేవేంద్రుని శిరోరత్నముల కాంతులతోడి పాదపద్మములతో నీలమేఘవర్ణుఁడైన నారాయణుఁ డనుపరమదైవము పరమకృపతో ప్రకాశించుచున్నవాఁడు.

అతిభక్తియుక్తముగా.—

మ. యదుశైలంబున నిర్జరేశ్వరకిరీటాగ్రోత్థగారుత్మతా
భ్యుదితోద్యోతరుచుల్పదాబ్జముల కెంగేతోవింత నివ్వాళులై
సదయంబైయసితాంబుదాభమయికంసధ్వంసినామంబుతోఁ
బదిలం బౌపరదైవ మీపగిది విభ్రాజిల్లు నెల్లపుడున్.

టి. నిర్జరేశ్వర...రుచులు=దేవేంద్రుని కిరీటాగ్రమందుండి లేచిన పచ్చలలోనుండిపుట్టి ప్రకాశించెడు కాంతులు, నివ్వాళులై=ఆర్తులై, పదిలంబౌ=క్షేమకరంబౌ.

పునస్సవిస్మయమ్.—

శ్లో॥ యఃప్రభుర్యాదవక్ష్మాభృ
త్పురస్కృత్యాపురాబభౌ
అధునాయాదవక్ష్మాభృ
దధికృత్యాసభాత్యహో ॥ 239

అ. యః ప్రభుః=ఏప్రభువు, పురా=ముందు, యాదవక్ష్మాభృత్=యాదవరాజైన ఉగ్రసేనునియొక్క, పురస్కృత్యా=పూజచేత—ముందుపఱచుటచేత, బభౌ=ప్రకాశించుచుండెనో, సః=అతఁడు, అధునా=ఇప్పుడు, యాదవక్ష్మా

భృత్ అధఃకృత్యా=యదుశైలముయొక్క తిరస్కారముచేత—క్రిందుపఱచుటచేత, భాతి=ప్రకాశించుచున్నవాఁడు. అహో=ఆశ్చర్యము.

తా. కృష్ణావతారమందు యాదవరాజైన ఉగ్రసేనుఁడు పూజించిన శ్రీమన్నారాయణుఁ డిప్పుడీ యదుశైలముక్రింద ప్రకాశించుచున్నయతఁడు. (శ్లేషానుప్రాణిత విరోధాభాసము.)

మఱల నాశ్చర్యముతో.—

తే. ఆర్యహితచరిత్రుఁ డెతఁడు పూర్వమందు
నందు యాదవగోత్రమునందునుండి
ముందుపడియె, నిపుడట మిన్నంది యతఁడు
నిందు యాదవగోత్రంబుక్రిందువడియెను.

టి. యాదవగోత్రంబునందుండి=యాదవుల వంశమునందుండి, ముందుపడియె=సాక్షాత్కరించెనో, యాదవగోత్రంబు క్రిందువడియె=ఈయాదవశైలముక్రిందిభాగమునె స్థానముగాఁగొనెను.

ఇ. యాదవరాజు-ఉగ్రసేనుఁడు—ఇతఁడు దేవకునియన్న దేవకీదేవికిని కంసునికిని తండ్రి, ఉత్తరమధురాపురియందు యాదవులకు రాజు.

సశ్లాఘం.—

వృ॥ భూభృత్యస్మిన్ పక్షిరాజేన పూర్వం
శ్వేతద్వీపాదాహృతాం శ్వేతమృత్స్నాం
ధన్యా నిత్యం ధారయంతో లలాటే
మాలీమస్యం మానసాన్నిర్మృజంతి॥ 240

అ. అస్మిన్ భూభృతి=ఈయదుశైలమందు, పూర్వం=ముందు, శ్వేతద్వీపాత్=శ్వేతద్వీపమునుండి, పక్షిరాజేన=గరుత్మంతునిచేత, ఆహృతాం=తేఁబడిన, శ్వేతమృత్స్నాం=తిరుమణిని, ధన్యాః=కృతార్థులైనవారు, లలాటే=నొసటియందు, ధారయంతః=ధరించువారై, మానసాత్=మనసునుండి, మాలీమస్యం=మాలిన్యమును, నిర్మృజంతి=తొలఁగించుకొనుచున్నారు.

తా. ముందు కృతయుగములో శ్వేతద్వీపములోనుండి గరుత్మంతుఁడు తెచ్చిన యీయదుశైలమందలి తిరుమణిని కృతార్థులైనయందఱు నుంచుకొని తమమనోమాలిన్యదోషములను వొలఁగించుకొంచు నున్నారు.

శ్లాఘించుచు.—

ఆ. వెల్లదీవినుండి ◊ వెల్లకుత్తుకపక్కి
తెచ్చి మునుప యునుపఁ ◊ దెల్లమృత్తు
నిటఁ గృతార్థు లిటుల ◊ నిటలదేశములందుఁ
దాల్తు మలినతల వెలార్తు మతుల.

టి. వెల్లకుత్తుకపక్కి=గరుత్మంతుఁడు, నిటలదేశములందు=నొసళ్లలో, మలినతలన్=మాలిన్యములను.

కించ.—

శ్లో॥ విష్ణుపద్యాకలనయా
విశ్రుతో విమలాశయః
కాసారోఽత్ర హరత్యేనః
కవిః కంసారిభాగివ॥ 241

అ. విష్ణుపద్యాకలనయా = గంగానదియొక్క-విష్ణువిషయకపద్యములయొక్క సాంగత్యముచేత, విశ్రుతః=ప్రసిద్ధమై, విమలాశయః=నిర్మలమైన యభిప్రాయముగలదైన, అత్ర=ఇక్కడ, కాసారః=కోటాకము,కంసారిభాక్ కవిః ఇవ=హరిని భజించుకవివలె, ఏనః = పాపమును, హరతి = హరించుచున్నది. (శ్లేషోపమ)

తా. విష్ణువుమీఁదిపద్యములఁ జేయు కవివలె గంగానదితోడికలయిక గల యిక్కడి కల్యాణిసరస్తీర్థము నిర్మలమై ప్రసిద్ధముగ పాపములు పరిహరించుచున్నది.

మఱియు.—

క. కమలాశయ మతిశయమై
కమలాకమనావనమునకే కవనంబువలెన్
విమలాశయ మతియశమై
ప్రమదావహ మయ్యె విష్ణుపద్యంబులమైన్.

టి. కమలాశయము = తటాకము, కమలాకమన+ అవనమన+ కవనంబువలెన్ = లక్ష్మీపతికై+ప్రణామముతోడి కవిత్వమువలె, ఆశయము=స్థానము—అభిప్రాయము, అతియశము = అతికీర్తికలది, విష్ణుపద్యంబులమైన్=విష్ణుపదీనదీజలములచేత — విష్ణువుమీఁదిపద్యములచేత, ప్రమదావహము = సంతోషప్రదము.

౫. ఇతి విమాన మితరత్ర పరిస్పందయన్ సానందమ్. 242

వ. అని విమానము ఆవలనం గదలించుకొంచు నానందమున.

ఆనందతీర్థమునీంద్రవర్ణనము.

(ఆనందతీర్థమునీంద్రులు—వీరు పాచకక్షేత్రమున సువనూరున ద్వైతమతస్థాపకులై మధ్వమతస్థులైన మధ్వాచార్యులు.)

ఈమతము-జీవాత్మపరమాత్మలు వేఱువేఱై, పరమాత్మ యనెడుసర్వేశ్వరుఁడు అన్నివిధముల తనకుతానే భోగించువాఁడౌటచేత తాను భోక్త అనియు, జడజీవాత్మలు తనచే భోగింపఁదగినవి యవుటచే అవి భోగ్యములు అనియు నిర్ణయింపఁబడియెడి ద్వైతమతము.

వృ॥ రజతపీఠపురం నను కాంచన
శ్రియమిదం వహతే మహదద్భుతం
ఇహవసన్ శుభకీర్తి రహో బుధః
పరమయోగతఏవ విరాజతే॥ 243

అ. రజతపీఠపురం = వెండిపీఠముగలది—సువనూరు, నను=ఐనా, కాంచనశ్రియం=బంగారుకాంతిని - ఒకవిధమైనకాంతిని, వహతే = వహించుచున్నది.

ఇదం=ఇది, మహదద్భుతం=మహాశ్చర్యము; ఇహ=ఇక్కడ, వసన్=వసించుచు, శుభరీతిః=మేలైనయి త్తళిగల- మేలైనవిధముగల, బుధః= జ్ఞాని, పరమయోగతఏవ=శ్రేష్ఠమైనయోగముచేతనే—బహుగా ఇనుమునం దుండునట్టివాఁడుగానే, విరాజతే=ప్రకాశించుచున్నవాఁడు, అహో=ఆశ్చర్యము !

తా. వెండితోడిది బంగారుకాంతి కలదిగానుండుట ఆశ్చర్యమేగాక, అందు ఇత్తడివలెనుండు నొకఁడు ఇనుముగా నేయుండుటయు ఆశ్చర్యమే. ఇట్లు ఈసువనూరు మేలైనరీతితోనుండునదిగాక, యీయూరియందు ఆనందతీర్థులు అనుజ్ఞాని శుభమైనరీతితో పరమయోగముతోను ప్రకాశించుచున్నయతఁడు.

తే. తాను దుర్వర్ణపీఠ మెయ్యైన, నూరు
వర్ణనకునెక్కు నొరసువర్ణపీఠ
మగుచు, నదిగాక యోగమై మిగుల నెనఁగు
రీతి నానందతీర్థుని రీతిపొసఁగు.

టి. ఊరు=సువనూరు (—వెండియూరు అని యిది కన్నడభాషాపదార్థము కలది.) అయోగమై=ఇనుమును పొందినదై—యోగమై=యోగముకలిగి, రీతిన్=విధముతో—ఇత్తడితో.

పునస్స్లోఘుం.—

వృ॥ ఉచ్చైర్ద్విజేంద్రైరమృతాభిలాషా
దాసేవితో భువ్యభిజాతకీర్తిః
ఆనందతీర్థాహ్వయమత్రకశ్చి
దన్వర్థయన్నావిరభూన్మునీంద్రః॥ 244

అ. ద్విజేంద్రైః=బ్రాహ్మణులచేత— పక్షిశ్రేష్ఠములచేత, అమృతాభిలాషాత్=మోక్షమందు—నీటియందు అభిలాషతో, ఆసేవితః=సేవింపఁబడినవాఁడై, భువి=భూమియందు, అభిజాతకీర్తిః = పుట్టుచున్నయశస్సు—అడుసుకలవాఁడైన, కశ్చిత్ = ఒకానొక, మునీంద్రః= యోగి, ఆనందతీర్థాహ్వా

యం= ఆనందమునకయిన గురువుఅను పేరిని, అత్ర=ఇక్కడ, ఉచ్చైః=గట్టిగా, అన్వర్థయన్=సార్థపఱచుచు, ఆవిరభూత్=ఆవిర్భవించెను.

తా. పక్షులునీటికిగాను తీర్థమునుగోరినట్లు బ్రాహ్మణులు మోక్షమును గోరి సేవించుచుండఁగా కీర్తిగలిగియున్న ఆనందతీర్థుఁడనుగురువు ఆనందముతోడ నుండు గురువనుతన పేరిని ఉపయోగపఱచుటకై జన్మించెను.

మఱల శ్లాఘించుచు.—

తే. ద్విజవరావళితాపదుస్త్యజతనణఁప
నమృతమాసెంచి సేవింప నమితకీర్తి
నంది యానందతీర్థాహ్వయమును సార్థ
ముగ నొనర్చె నొకండిట మునివరుండు.

టి. ద్విజవరావళి=పక్షి—బ్రాహ్మణశ్రేష్ఠసమూహముయొక్క, తాపదుస్త్యజతన్=తాపములను తొలఁగఁజేయఁగూడమిని.

కృశానుః —

గ. అస్తుతావదేవ మథాప్యదసీయదర్శనానువర్తినామధునాత
నానాంద్విజానామపిబహవ ఆకర్ణ్యంతామపచారాః. 245

అ. ఏవం=ఇట్లు, అస్తుతావత్=అగుఁగాక, అథాపి=ఐనను; అదసీయదర్శనానువర్తినాం=ఇతనిసంబంధమైన దర్శనమును అనువర్తించెడి, అధునాతనానాం=ఇప్పటి, ద్విజానాం=బ్రాహ్మణులయొక్క, బహవః = అనేకములైన, అపచారాః=దురాచారములు, ఆకర్ణ్యంతాం= వినఁబడుఁగాక.

వ. ఇట్లుండిన నుండనిమ్ము. ఇమ్మునిదర్శనమనువర్తించునిప్పటియి
ప్పాడమివేల్పులయపచారము లపారములు వినఁబడుఁగాక.

వృ॥ సతత మకృత సంధ్యోపాస్తి రభ్యస్తశాస్త్ర
స్సవితరి గతబాల్యే కాల్యసంధ్యా ముపాస్తే
తదపి భువి సమాన్యం మన్యతే ధన్య మన్యం
త్యజతి విహితహానా త్సాధ్వసం మాధ్వసంఘః॥ 246

అ. మాధ్వసంఘః=మధ్వసంబంధులసమూహము, అకృతసంధ్యోపాస్తిః=చేయఁబడనిసంధ్యోపాసనము గలదై, సతతం=ప్రతిదినము, అభ్యస్తశాస్త్రః=అభ్యసింపఁబడినశాస్త్రములు గలదై, సవితరి=సూర్యుఁడు, గతబాల్యేసతి=పోయినపసితనముగలవాఁడగుచుండగా- ఉదయకాలముమించిపోవఁగా, కాల్యసంధ్యాం=కాలోచితసంధ్యను, ఉపాస్తే=ఉపాసించుచున్నది; తదపి=అట్లున్నను, అన్యం=ఇతరుని, భువి = లోకములో, ధన్యం = ధన్యుఁడైనవానిని, మాన్యం=పూజ్యునిఁగా, నమన్యతే=తలంపదు, విహితహానాత్ = వేదవిహితము విడుచుటవలన, సాధ్వసం=భయమును, త్యజతి=విడుచుచున్నది.

తా. ఇక్కడిమాధ్వులుప్రాతస్సంధ్యోపాసన చేయకయే యెప్పుడును శాస్త్రము లభ్యసించుచు ప్రాతఃకాలము పోయిన వెనుక ప్రాతస్సంధ్యను చేయుచున్నారు. ఇదిగాక మఱియొకనిఁ గృతార్థునినైనను మతాంతరుఁడని పూజ్యునిఁగాఁదలంపరు. మఱియు వేదోక్తము లైనసత్కార్యము లైనను విడిచి, పరలోకప్రాప్తిలేమికేని భయపడరు.

తే. నభము మొదటన రవిఁ గాంచునపుడ గాని
సంధ్యవార్వరు శాస్త్రానుషంగనిరతి
నయిన, నన్యుని ధన్యుని నయినఁ గొనరు
మాధ్వులుఁఅరుపో! విధివిహితాధ్వములకె.

టీ. విధివిహిత అధ్వములకె=వేదవిహిత మార్గములకె, ఉఁఅరుపో=లక్ష్యపెట్టరుగదా!

కించ.—

వృ॥ గాయత్రీం సహసా జహద్భగవతీం యజ్ఞోపవీతం త్యజన్
ముంచన్ కించ శిఖాం విరక్తఇవ యస్సంప్రాప్తతుర్యాశ్రమః
ఆరూఢశ్చ తురంగయానమభయో హాహంత! దేశాంతరే
ష్వర్థానాముపసంగ్రహాయ విచరత్యేషోఽప్యమీషాంగురుః॥

అ. యః=ఎవఁడు, అమీషాం=ఈమాధ్వులయొక్క, గురుః=గురువు, విరక్త

ఇవ=వైరాగ్యము కలవాఁడువలె, సహసా=వేగముగా, భగవతీం=భగవత్స్వరూపమైన, గాయత్రీం=గాయత్రిని, జహాత్=విడుచుచు, యజ్ఞోపవీతం=జందెమును, త్యజన్=విడుచుచు, కించ=మఱియు, శిఖాం=సిగను, ముంచన్=విడుచుచు,సంప్రాప్త తుర్యాశ్రమః=అవలంబింపఁబడిన చతుర్థాశ్రమమైన సన్న్యాసముగలవాఁడో, ఏషః=అట్టియితఁడు, అభయః=నిర్భయుఁడై, చతురంగయానమపి=పల్లకీనికూడ, ఆరూఢః=ఎక్కినవాఁడై, అర్థానాం=ద్రవ్యముల యొక్క, ఉపసంగ్రహాయ=సంగ్రహముకొఱకు, దేశాంతరేషు=దేశాంతరములలో, విచరతి=తిరుగుచున్నాఁడు.

తా. ఈమాధ్వులగురువు విరక్తికలవానివలె సన్న్యాసి యైనను, గాయత్రి విడిచినదేగాక, శిఖాయజ్ఞోపవీతములను విడిచి నిర్భయుఁడై పల్లకినెక్కి ద్రవ్యసంపాదనమునకై దేశదేశములు తిరుగుచుండును, (ఇట్లు) సన్న్యసించినవాఁడుకూడ వేదవిరుద్ధాచారములను జరుపుట ఆశ్చర్యమే అయ్యా!

మఱియు.—

మంజరి. భగవతిగాయత్రిఁ బలుకైనఁ బలుక
రుపవీతమునఁ బోఁగు నొకటైన వేయ
రొకవెండ్రుకైనను సికయందు నునుప
రలవిరక్తులటె తుర్యాశ్రమస్థులఁట ?
ధనసమార్జనమునకును నెల్లదిశల
కును జనుదెంతు రుక్కునఁ బల్లకీల
నెవరికిన్ వెఱవ రీయవనిలో వీరి
గురువులు నిటులుండ్రె గుఱిమీఱఁ గండ్రె.

టి. తుర్యాశ్రమస్థులు = చతుర్థాశ్రమమైనసన్న్యాసమున నుండువారు, ఉక్కునన్=గర్వముతో, మీఱన్=మించిపోవునట్లుగా.

గ. అహో ! మహానేష వ్యామోహో విదుషామపి కలిమాహా
త్మ్యాత్ పశ్య ! 248

వ. ఆహా! కలిమాహాత్మ్యముచే నీమహామోహము విద్వాం
సులకును గలదు; గనుము!

వృ॥ యస్యక్వాపి విలోకనే సవసనం స్నానంబుధైః స్మర్యతే
యస్యాన్నగ్రహణేచనిష్కృతితయాచాంద్రాయణంచోదితం
తస్యప్రత్యుత వాహనస్థితయతే ర్దృష్టిర్విముక్తిప్రదా
తస్యాన్నంచ సమస్తపాపహృదితి ప్రత్యేతి విద్వానపి॥ 249

అ. క్వాపి=ఎక్కడనైన, యస్య=ఎవనియొక్క, విలోకనేసతి=దర్శన
ముకలుగఁగా, సవసనంస్నానం=వస్త్రముతోడిస్నానము, బుధైః=పెద్దలచేత
స్మర్యతే=తలంపఁబడుచున్నదో? యస్య=ఎవనియొక్క, అన్నగ్రహణేసతి=
అన్నముతీసికొనుటకలుగఁగా, నిష్కృతితయా=ప్రాయశ్చిత్తనియమముతో,
చాంద్రాయణం= వ్రతవిశేషము, చోదితం = విధింపఁబడినదో? ప్రత్యుత=
అట్లుగాదేని, వాహనస్థితయతేః = వాహనమందున్నయతి అయిన, తస్య=అ
తనియొక్క, దృష్టిః=దర్శనము, విముక్తిప్రదా = మోక్షప్రదమో? తస్య
అన్నంచ=అతనియన్నముకూడ, సమస్తపాపహృత్ =సకలదోషహారము,ఇతి=
అని, విద్వానపి = పండితుఁడుకూడ, ప్రత్యేతి=నిశ్చయించుచున్నాఁడు.

తా. యతియైనను వాహనమందుండఁగ చూచినయెడల, సచేలస్నానము
చేయవలయుననియు, ఆతనియన్నము తిన్నయెడల ఆహారనియమముగల చాం
ద్రాయణవ్రతమను ప్రాయశ్చిత్తమును చేసికొనవలెననియు చెప్పెదరుగాని,
అట్టివానిదర్శనము మోక్షప్రదమనియు అతనియన్నము సకలదోషహారమనియు
విద్వాంసుఁడుకూడ నిశ్చయించుచు భ్రమపడుచున్నాఁడు.

తే. సవసనస్నానకారణం బెవనిఁ గనుట
కఠినచాంద్రాయణవ్రతకారణంబు
నెవనియన్నము దినుట నెందు శాస్త్ర
మట్టియెకిరింతపై నెక్కుయతిగుఱించి.

తే. ఎక్కసక్కెము గనునట్టిరెయెక్కిరింత
యెక్కియును నున్నయతిఁగన్న నెసఁగుముక్తి
యన్నమును దిన్నఁ గలుషము లన్ని యణఁగు
నంచు వింధ్యాసుఁడును నిశ్చయించు నిచట.

టి. సవసనస్నాన=సచేలస్నానమునకు, ఎవనిక్=ఏవాహనమెక్కియున్న యతిని, ఎకిరింత—ఎక్కిరింత=వాహనము, చాంద్రాయణము=ప్రాయశ్చిత్తముకై ఆహారనియతి గలవ్రతభేదము.

గ. పశ్య తావత్కలికాలనరపాలస్య గృహస్థేషు ప్రద్వేషం భిక్షుషు పక్షపాతంచ. 250

వ. చూడుము; కలికాలమనెడిక్షితిపాలునకు గృహస్థులందు ద్వేషమును భిక్షుకులందు పక్షపాతమును గలిగియుండుట.

వృ॥ భిక్షాం కష్టమటంతి కుక్షిభృతయే పాదౌ గతైః క్లేశయం
త్యాచ్ఛన్నాశ్శిథిలైః పటైశ్చ గృహిణో జీర్ణేగృహే శేరతే
రాజత్సూక్ష్మపటాః ప్రశ స్తశిబికారూఢా గృహిభ్యోఽన్నదా
గాఢవప్ర్యూహదృఢేమఠే స్థితిభుజో ధన్యాహిసన్యాసినః॥ 251

అ. గృహిణః=గృహస్థులు, కుక్షిభృతయే=పొట్టనించుటకై, భిక్షాం=బిచ్చమునుగూర్చి, అటంతి=తిరుగుచున్నారు, కష్టం=అయ్యో! పాదౌ=కాళ్లను, గతైః=నడలతో, క్లేశయంతి=కష్టపఱచుచున్నారు; శిథిలైః=చినిఁగిపోయిన, పటైశ్చ=బట్టలతోను, ఆచ్ఛన్నాః=కప్పఁబడినవారై, జీర్ణే=శిథిలమైన, గృహే=ఇంట, శేరతే=శయనించుచున్నారు. సన్యాసినః=సన్యాసులు, ప్రశస్తశిబికారూఢాః=ప్రఖ్యాతమైన పల్లికలనెక్కినవారై, రాజత్సూక్ష్మపటాః=ప్రకాశించుచున్నవస్త్రములు గలవారై, గ్రావవ్ర్యూహదృఢే=ఱాలసమూహముచేత దృఢమైన, మఠే=మఠమందు, స్థితిజుషః=వాసముగలవారై, గృహిభ్యః=గృహస్థులకు, అన్నదాః=అన్నదానముచేయువారు, ధన్యాహి = కృతార్థులు గదా.

తా. ఇక్కడివారు గృహస్థులైనను, పొట్టనించుటకై బిచ్చమెత్తుచు అక్కడక్కడ కష్టముతోఁదిరుగుచు, చినిఁగినబట్టలుకట్టుకొని, శిథిలమైన యిండ్లలో నుండురుగాని ; సన్యాసులు సన్నపువస్త్రములుకట్టుకొని పల్లకీల నెక్కికొని తిరుగుచు, జాలకట్టడపు గట్టిమఠములలో నివసించుచు ధన్యులుగా నున్నారు గదా ?

చ. నిరతము జీర్ణవస్త్రము లనిష్టమునన్ మొలఁ జుట్టి పొట్టకై
తిరిపము లెత్తి పాదములు తీఁపులుతియ్యుచు గండ్లయిండ్లయం
దరతిఁ బరుండుచుందురు గృహస్థులు, భిక్షులొ వారికిత్తురో
గిరములు శాల్వవల్వ దృఢగేహము వాహము దాము వాడుచున్.

టి. అనిష్టమునన్=ఇష్టములేమితో, గండ్లయిండ్లయందున్=బొందలతోడి యిండ్లలో, అరతిన్=అనిష్టముతో, వారికిన్=అగృహస్థులకు.

అన్యచ్చ —

వృ॥ అనభ్యస్య వేదా నహో శాస్త్రవాదాన్
పఠంతః స్ఫుటం యే బతైతన్మతస్థాః
అధీశా ననాదృత్య తద్భృత్యపూజా
పరాణాం నరాణాం పదం తే భజంతే॥ 252

అ. యే=ఏ, ఏతన్మతస్థాః=ఈమాధ్వమతస్థులు, వేదాన్=వేదములను, అనభ్యస్య=అభ్యసింపక, అహో=ఆహా ! శాస్త్రవాదాన్=శాస్త్రవివాదములను, స్ఫుటం=చక్కఁగా, పఠంతః=చదువుచుండువారు; బత=అయ్యో! తే=వారు, అధీశాన్=ప్రభువులను, అనాదృత్య=ఆదరింపక, తద్భృత్యపూజాపరాణాం=వారి పనివాండ్రయొక్క పూజయందు పట్టుగల, నరాణాం=నరులయొక్క, పదం=స్థానమును, భజంతే=భజించుచున్నారు.

తా. ఈమాధ్వులు వేదములనువిడిచి శాస్త్రములను చదువుట, ప్రభువులను విడిచి వారిపనివాండ్రను పూజించువాండ్ర పాదము లాశ్రయించుటయుఁ గలవారుగా నున్నారు.

మఱియొకటి.—

ఆ. వేదములు త్యజించి§వాదశాస్త్రములు ప
ఠించి యీమతస్థు § లెంచ కకట
ప్రభుల విడిచి నడచి § ప్రభుభక్తులకు భక్తి
పరులనరులపదమె § సరి భజింత్రు.

కించ.—

వృ॥ ఏకాదశ్యాంకాలయోర్హోమహానా
ద్దేషామగ్నిర్లౌకికత్వం యదాగాత్
తస్మాదేషాంవ్యర్థహింసానివృత్త్యై
స్యాదుత్కృష్టః పిష్టపశ్వాదరోఽపి॥ 253

అ. ఏషాం=ఈమాధ్వులయొక్క, అగ్నిః = ఆహవనీయాదియగ్ని, ఏకాదశ్యాం=ఏకాదశిలో, కాలయోః=ప్రాతస్సాయంకాలములయందు, హోమహానాత్=హోమమునువిడుచుటచేత, లౌకికత్వం = ప్రకృతాగ్నియగుటను, యత్=ఎందువలన, ఆగాత్=పొందెనో; తస్మాత్=అందువలన, వ్యర్థహింసానివృత్త్యై=నిష్ఫలమైనహింసనువానుటకై, ఏషాం=ఈమాధ్వులకు, పిష్టపశ్వాదరోపి=మట్టిముద్దతోచేసిన పశురూపమందే ఆదరము కూడ, ఉత్కృష్టః=మేలైనదిగా, స్యాత్=అగును.

తా. వీరు తమత్రివిధహోమాగ్నులను నేకాదశిలో ప్రాతస్సాయంకాలములలోను విడిచిపెట్టుటచేత అవి సామాన్యాగ్నులయ్యెను. అని అందు పశువు దేవతాంగీకార్యము కాదనియు, పిష్టపశువే చాలును అనియు ఇష్టపడిరి.

మఱియు.—

తే. ఒగిని నేకాదశినిఁగాల§హోమమెడలి
యగ్నిహోత్రముప్రాకృత § మైన నడలి

వ్యర్థహింసకు నొడిగట్టరె కర్థవీరు
పిష్టపశువునె గొనుదు రుత్కృష్టమనుచు.

విశ్వావసు:—

గ. కిమరే కేశవభక్తిప్రకర్షదీప్రానపి విప్రాన్ దూషయసి శుద్ధా
కిల మధ్వసిద్ధాంతనిష్ఠానామియం హృదయంజరీహరీతిరీతిః. 254

వ. ఏమిరా? రమేశవిషయభక్త్యతిశయదీప్రుల విప్రులను దూ
షెదవు? పరిశుద్ధులైనయీమధ్వసిద్ధాంతులక్రమము హృద
యంగమము గదా.

వృ॥ ఆబాలస్థవిరం స్థిరం హరిదినే శుద్ధోపవాసవ్రతం
నిష్ప్రత్యూహ మహర్దివం విజయతే నారాయణారాధనం
శ్లాఘ్యా భాగవతేషు భక్తి రధికా శ్రద్ధా చ యేషాం దృఢా
శాస్త్రే స్వీయగురూదితే న చరితం సాధ్వేషు మాధ్వేషు కిం॥ 255

అ. యేషాం = ఏమాధ్వులకు, ఆబాలస్థవిరం = బాలురు మొదలుకొని వృ
ద్ధులపర్యంతము, హరిదినే=ఏకాదశియందు, స్థిరం=దృఢముగా, శుద్ధోపవాసవ్ర
తం=శుద్ధమైనఉపవాసముతోడివ్రతము; అహర్దివం=ప్రతిదినమును, నిష్ప్రత్యూ
హం=నిర్విఘ్నముగా నారాయణారాధనం=నారాయణార్చనమును ; భాగవ
తేషు=భగవద్భక్తులందు, శ్లాఘ్యా=కొనియాడతగిన, భక్తిః=భక్తియు; స్వీ
యగురూదితే= తమగురువుచేత చెప్పఁబడిన, శాస్త్రే = శాస్త్రమందు,
దృఢా=దృఢమై, అధికా = అధికమైన, శ్రద్ధా చ=పట్టుదలయును; విజయ
తే=ప్రబలపడుచున్నది. ఏషు=ఇట్టి, మాధ్వేషు=మాధ్వులయందు, సాధు=
నిర్మలమైన, చరితం=చరిత్రము, నకిం=లేదా ?

తా. ఈమాధ్వులయందు ఏకాదశీదినమున బాలవృద్ధులతో శుద్ధోపవాస
మును, దినదినము నిరాటంకముగా నారాయణార్చనమును, భగవద్భక్తులవిష
యములో భక్తియును, గురువాక్యములందు శ్రద్ధయు,నుండుటచే వీరినడవడి
మంచిదేకదా?

సీ. ఆబాలముపవృద్ధ మాహారిదినములఁ
బరిశుద్ధముపవాసవ్రతము నుండ్రు
ప్రత్యహమును నొకప్రత్యూహమును లేక
నారాయణారాధనము నొనర్తు
తమభాగధేయమంచు మహానుభావుల
భాగవతుల సతిభక్తిఁ గొల్తు
తమగురువులయొద్దఁ దమిఁ జదివెడిశాస్త్ర
ములయందు శ్రద్ధ మిక్కిలి ఘటింత్రు

ఆ. కనుక నీఁకను నేది కావింప నింపకా
నుండనట్టి దదియొకండునుండ
దాఱితీఱిచూడ నమ్మాధ్వులందును
వారిఁబోనివారి నేరిఁజూడ.

టి. ప్రత్యూహము=ఆటంకము, భాగధేయము=భాగ్యము, ఇంపకాక=ఇంపేగా.

గ. ఏతద్గురూణాం పునర్యతీనా మేషా మాకలితదోషవైధుర్యా
వి షాశుభ చర్యా. 256

వ. మఱియు వీరిగురువు లైనయతివరులయు చరితము విదూరవి
ధురదురిత మై యున్నయది.

టి. విదూరవిధురదురితము=చాలాదూరము తొలఁగిపోయినదోషములు గలది, వైధుర్యము=అభావము.

వృ॥ దనుజభిదభిషేకై స్తత్పురాణావలోకైః
పునరపహతిమోహైః పుణ్యతీర్థావగాహైః
భవకథనవిదూరై ర్బ్రహ్మవిద్యావిచారైః
క్షణమివయతివర్యాః కాలమే తేనయంతి॥ 257

అ. దనుజభిత్+అభిషేకైః=రాక్షససంహారకుఁడైన హరియొక్క+అభిషేకములతోను, తత్పురాణ+అవలోకైః=అతనిపురాణములైనభాగవతాదులు చూచుటలతోను, పునః+అపగతమోహైః= మఱిమఱి+తొలఁగిపోయిన అజ్ఞానములతోను, పుణ్యతీర్థ+అవగాహైః=పుణ్యతీర్థముల+స్నానములతోను, భవకథనవిదూరైః=సంసారవార్తలకుదూరమైన, బ్రహ్మవిద్యావిచారైః = వేదాంత విద్యావిచారములతోను, ఏతే=ఈ, యతివర్యాః=యతిశ్రేష్ఠులు, కాలం=యావజ్జీవకాలమునున్ క్షణమివ=నిమిషకాలమువలె,నయంతి= కడపుచున్నారు.

తా. ఈమాధ్వగురువులు భగవంతుని కభిషేకముచేయుచు, భాగవతాదులుచదువుచు, తమయజ్ఞానములను పోఁగొట్టుకొనుచు, పుణ్యతీర్థస్నానములు చేయుచు, సంసారమనువార్తయే మానివేదాంతశాస్త్రములను విచారించుకొంచు, తమయావజ్జీవకాలమునున్ క్షణమునువలెఁ గడపుకొనుచుందురు.

మ. అనఘుల్తీర్థపవిత్రగాత్రు లయి ముఖ్యబ్రహ్మవిద్యావిచ
క్షణులై చక్రికి భక్తియుక్తముగ నిచ్చల్సామెయర్పింత్రుమ
జ్జనముల్తత్ప్రతిపాదకంబులె మహాశ్రద్ధన్ బురాణంబులున్
గనుచుం దెప్పుడుఁ బాపమొప్పరువినం గానైననయ్యాయ
తుల్.

టి. అనఘుల్ = పాపరహితులు, నిచ్చలు=ఎప్పుడును, అయ్యాయతుల్= ఆయాయతులు.

గ.యదపి తదుపరి త్వయాదూషణ ముపన్యస్తంతదపిమదపి హిత
హృదయేభ్యోభవాదృశేభ్యఏవరోచతేనతుగుణగ్రాహిభ్యః.258

అ. యదపి=ఏదియైనను, తదుపరి=వారిమీఁద, త్వయా=నీచేత, దూషణం=నిందించుట, ఉపన్యస్తం=ఉపన్యసింపఁబడినదో, తదపి=అదియు, మదపిహితహృదయేభ్యః = అజ్ఞానముచేత కప్పఁబడినమనస్సుగల, భవాదృశేభ్యః ఏవ=నీవంటివారికే, రోచతే=ఇష్టమగుచున్నది. గుణగ్రాహిభ్యః=గుణముగ్రహించువారికి, నతురోచతే=ఇష్టముకాదు.

వ. ఏది వారిమీఁది నీదూషణ ముపన్యసింపఁబడినదో, ఆయది
యు సమదహృదయు లైననీయట్టివారికే కాక, గుణగ్రహణ
కారులకు రుచించునదియు కాదు.

వృ॥ తత్తద్దేశనివాసి శిష్యనివహత్రాణాయ గుర్వాజ్ఞయా
సంచారాక్షమ ఏష విందతి యతిశ్చే ద్వాహనం కాక్షతిః
దత్తం విత్త మశేష మాస్తికజనై ర్దైత్యారి నిత్యార్చనా
సాత్కృత్య స్వయమస్పృశ న్వసతిచేన్నిందా౽స్తికిం తావతా॥

అ. తత్తత్...త్రాణాయ=ఆయాదేశములందు నివసించు శిష్యసమూహము యొక్క రక్షణమునకై, గుర్వాజ్ఞయా=గురువునాజ్ఞచేత, సంచారాక్షమః= సంచరించుటందు అశక్తుఁడైన, ఏషయతిః = ఈమాధ్వగురువు, వాహనం = వాహనమును, విందతిచేత్=గ్రహించుచున్నాఁడేని, కాక్షతిః = ఏమిహాని ; ఆస్తికజనైః=ఆస్తిగలవారిచేత, దత్తం=ఈయఁబడిన, అశేషం = సకలమైన, విత్తం=ధనమును, దైత్యారి...సాత్కృత్య=విష్ణువుయొక్క దినదినారాధనకై సత్కరించి, స్వయం=తాను, అస్పృశన్=తాఁకక, వసతిచేత్ = ఉన్నాఁడేని, తావతా=దానిచేత, నిందా=దూషణము, అస్తికిం=ఉన్నదా ?

తా. సన్న్యాసియైన ఈమాధ్వగురువు తిరుగ శక్తిలేక గురువునాజ్ఞగొని, శిష్యుల నుపదేశాదులచే ననుగ్రహించుటకై దేశాలు తిరుగ పల్లకినెక్కుకొనుట యేమితప్పు? ఆస్తిగలశిష్యులు హరియారాధనకై యిచ్చినధనమును తాను తాఁకకుండుటవలన నింద యేమి ?

శా. ఆయాదేశనివేశశిష్యతతిరక్షార్థంబు గుర్వాజ్ఞచే
వేయేతేర నశక్తులై యతివరుల్క వృద్ధత్వముం దెప్పుడే
నాయీయెక్కుడు నెక్కుడుఙ్గొదువయేకమర్థింపకర్థంబు దై
తేయారాతిసమర్చనార్థ మొసఁగంకదియం గొఱంతేమియో !

టీ. వేగ, ఎక్కుడున్=వాహనమును, ఎక్కుడున్=ఎక్కఁగానే, దైతేయారాతి=విష్ణువుయొక్క.

కృశానుః.—

వృ॥ స్వామిని వినియుక్తానాం
స్వత్వే నానధ్యవస్యతాం యతినా ।
క్వత్వం యత్యన్నత్వం
ప్రత్యవయం త్యత్ర తద్భుజశ్చ కుతః? 260

అ. స్వత్వేన=తనదిగా, అనధ్యవస్యతాం=నిశ్చయింపనివై, స్వామిని=స్వామివిషయమున, యతినా=యతియైన గురువుచేత, వినియుక్తానాం=ఉపయోగింపఁబడిన వైనవానికి, యత్యన్నత్వం=యతియన్న మగుట, క్వత్యం=ఎక్కడిది? తద్భుజశ్చ = దానిభుజించువారును, కుతః=ఎట్లు, అత్ర = ఇక్కడ, ప్రత్యవయంతి=కాపాడుకొనుచున్నారు?

తా. ఈ మాధ్వయతులు స్వామికి వినియోగపఱచినయన్నాదులు యతియన్నమగుట యెట్లు? దాని భుజించువారును అపవిత్రులవుట యెట్లు?

మఱియు.—

తే. తనదియంచు నధ్యవసించుకొదానిన కద?
స్వామికి వినియోగించున కొ దా; మఱెట్టి
యన్నమది యతియది యని కొ యెన్న నొఁగ
దా? మదె యుపయోగింతు రే కొ రై ననమ్మి.

టి. అధ్యవసించుదానిన=నిశ్చయింపఁబడుదానినే, వినియోగించునది=ఉపయోగపఱుపఁపలసినది.

గ॥ ఏతేన మతాంతరస్థా అపి మతాధిపతయో యతయో వ్యాఖ్యాతాః । 261
ఇదం చావధేయమ్॥

వ. ఇందువలన మతాంతరస్థులైనమతాధిపతులును దోషదూషితులు గారైరి.

ఇదియు సవధానమున వినునదియ.

వృ॥ యది కతిపయే జాత్వాలస్యా ద్యథాసమయం ద్విజాః
బత నతనుయుస్సంధ్యోపాస్తిం భవిష్యతి కిం తతః ।
నిగమచరితానంగీకారోహి దూషణ మంగినా
మశకనవశాద్దోషాయైషాం నజాత్వననుష్ఠితిః॥ 262

అ. కతిపయే=కొందఱు, ద్విజాః=మాధ్వబ్రాహ్మణులు, ఆలస్యాత్=మందబుద్ధిచేత, యథాసమయం=కాలముతప్పక, సంధ్యోపాస్తిం=సంధ్యోపాసనమును, జాతు=ఒకప్పుడైనను, నతనుయుః యది=చేయరేని, బత=అయ్యో! తతః=దానివలన, కిం భవిష్యతి=ఏమి కాఁగలదు? అంగినాం=మనుష్యులకు, నిగమచరితానంగీకారః=వేదవృత్తాంతముల నంగీకరింపకపోవుట, దూషణం హి=నిందకదా? అశకనవశాత్=అశక్తివశముగ, అననుష్ఠితిః=అనుష్ఠింపకపోవుట, ఏషాం=వీరికి, దోషాయ=దోషముకొఱకు, నజాతు=ఒకప్పుడును కాదు.

తా. ఈమాధ్వబ్రాహ్మణులు కాలము తప్పక సంధ్యోపాసనమును, వేదాధ్యయనమును చేయకపోవుట నింద్యమే యైనను, వారివారి శక్తిహీనతవల్ల వారువారు చేయకపోవుటచే వారిని నిందింపరాదు.

ఆ. కొందఱందఱశక్తిని దఱి దప్పక
యున్నకర్మ చేయకున్నఁ గొదువ
యేమి? స్మార్తశ్రౌతమేకర్మయే గాని
కొనకయునికి దోషమునకయునికి?

కించ.—

శ్లో॥ "పంథాన మనురుంధానః
ప్రితాదే రైన్యవదుష్యతి"
ఇతిస్మృతి మధీయానై
రేషాందోషో హి దుర్వచః॥ 263

అ. పిత్రాదేః=పితృపితామహప్రభృతులయొక్క, పంథానం=మార్గమును, అనురుంధానః=అనుసరించువతఁడు, నదుష్యత్యేవ=దూషింపఁ బడనే పడఁడు. ఇతి=అని, స్మృతిం=స్మృతిని, అధీయానైః=అధ్యయనించువారిచేత, ఏషాం= వీరియొక్క, దోషః=దోషము, దుర్వాచోహి=పచియింపఁగూడనిది కదా?

తా. "అవశ్యం పితురాచారో గ్రాహ్యః స్వైర్వః కులాగతః" అను స్మృతిని దెలిసినవారు తమపితృపితామహులవంశాచారములను వదలనివారు ఈమాధ్వబ్రాహ్మణులవంశానుగతమైనయేకాదశీ హోమహానాదిని దోషము గాఁజెప్పఁ దలంపరు.

మఱియు.—

క. పిత్రాచారము చేకొని
 స్తోత్రార్హుం డగునతండు దూషణమునకున్
 బాత్రుఁడుకాఁ డన, వీరును
 బిత్రాచారము గొనిరనుపేక్షన పేక్షన్.

టి. అనుపేక్షన్=అశ్రద్ధచేయమియందు, అపేక్షన్=అభిలాషతో.

గ॥ ఇతి విమానం దూరత స్సమానయన్ పరితో దృష్ట్వా॥ 264

వ. అని విమానమును దూరమున సమానయించు కొంచుం గలయఁ గనుంగొని.

వృ॥ భాషావేషాచారై
 ర్భూషాభిః పూరుషాశ్చ యోషాశ్చ।
 వీక్షస్వ ప్రతిదేశం
 విలక్షణా ఏవ హంత! లక్ష్యం తే॥ 265

అ. ప్రతిదేశం=దేశదేశమందును, భాషావేషాచారైః = భాషల వేషముల ఆచారములచేతను, భూషాదిభిః = ఆభరణములచేతను, విలక్షణాః = వేఱువేఱైన, పూరుషాశ్చ=పురుషులును, యోషాశ్చ = స్త్రీలును, లక్ష్యంత ఏవ=కనఁబడుచునేయున్నారు! హంత=ఆహా! వీక్షస్వ=చూడు!

తా. అక్కడక్కడి స్త్రీపురుషులు భాషచేతఁ గాని, వేషముచేతఁ గాని, ఆచారముచేతఁగాని, భూషణములచేతఁగాని, వేఱువేఱుగా కనఁబడుచున్నారు. చూడు.

క. వేషవిశేషాచారవి
శేషవిభూషావిశేషశేముషి భాషా
శేషవిశేషములఁ బురుష
యోషలును విచక్షణుల్స ముద్వీక్షింపన్.

టి. వేష...శేముషిన్ = వేషాదులయొక్క—బుద్ధియందును, భాషాశేషవిశేషములన్ = భాషలయొక్క అశేషములైన విశేషములందును, సముద్వీక్షింపన్=చక్కఁగా చూడఁగా, విచక్షణులు=నేర్పరులు, సముద్వీక్షింపన్= చూడఁగా.

కృశానుః.—

గ॥ సఖే! వీక్షస్వేతి మావోచః! కింతుసత్వరమతిక్రామ! కీశక
ల్పజనా నిమాన్ జనపదాన్॥ 266

అ. సఖే = స్నేహితుఁడా, వీక్షస్వేతి = చూడుమని, మా+అవోచః = చెప్పకుము. కింతు = మఱియు, సత్వరం = శీఘ్రముగా, కీశకల్పజనాన్= వానరప్రాయులైనజనులు గల, ఇమాన్ జనపదాన్ = ఈదేశములను, అతిక్రామ=దాఁటిపోవుదము.

కృశానుఁడు.—

వ. వయస్యా! ఉద్వీక్షింపకు మనకు. మఱి ఈ క్రోఁతులవలె
జనులుఁ గలజనపదములను త్వరగా విడిచి, కడచిరా!

వృ॥ చంద్రాలోకచయాంధకారభరయోశ్చాంపేయకింపాకయో
రాజత్కుండలిరాజరాజిలకయో రాజీవధత్తూరయోః।
[illegible]ఃకోకిలలోకకాకకులయోః క్షీరార్ణవాంధ్వోరివ

వ్యక్తం పండితమూర్ఖయో స్సమదృశో వ్రాత్యా ఇహాత్యా అమీ॥ 267

అ. చంద్రాలోకచయ-అంధకారభరయోః=వెన్నెలసమూహమునకు అంధకారసమూహమునకును, చాంపేయ-కింపాకయోః=సంపంగెలకు ముష్టిచెట్లకును, రాజత్కుండలిరాజ-రాజిలకయోః=ప్రకాశించెడుసర్పరాజునకు తుచ్ఛసర్పమునకును, రాజీవ-ధత్తూరయోః=తామరకు=ఉమ్మెత్తకును, ఖేలత్కోకిలలోక-కాకకులయోః=ఆడుచుండెడు కోకిలసమూహమునకు కాకులసమూహమునకును, క్షీరార్ణవ-అంధూ-రివ=పాలసముద్రమునకు నూతికిని వలె, పండితమూర్ఖయోః=పండితులకు మూర్ఖులకును, ఇహాత్యాః=ఇక్కడివారైన, అమీవ్రాత్యాః=ఈయవివేకులు, సమదృశః=సాటిని జూచువారు. వ్యక్తం=ఇది స్పష్టము.

తా. ఇక్కడియవివేకులు చీఁకటితో వెన్నెలకును, ముష్టిచెట్లతో సంపెఁగచెట్లకును, నీచుద్రాఁచుతో సర్పరాజునకును, ఉమ్మెత్తతో తామరకును, కాకులతో కోకిలలకును, బావితో పాలసముద్రమునకునువలె, మూర్ఖులతో పండితులకును సాటి చూచువారుగా నుండుట స్పష్టము.

సీ. శారదచంద్రుని చంద్రికకై వడిఁ
గటిక చీఁకటిగమి గాంచినట్లు
ఇంపుగ సొంపగు సంపెఁగకై వడిఁ
గ్రించుముష్టిని సమీక్షించినట్లు
బిలశాయికులభూషుఁ డలశేషుకై వడి
నీచును ద్రాఁచును జూచినట్లు
పరిమళసద్మంబు పద్మంబుకై వడి
గత్తునుమ్మెత్తను గన్నయట్లు
తే. కోకిలకులముపోలికఁ గాకికులము
కలశవారాశిపోలికిఁ గెలినిగోయి

దలఁచినట్లు మూర్ఖులఁ బండితులనువలెనె
తలఁతు రవివేకు లకట ! యీస్థలమువారు.

టీ. శారద=శరత్కాలసంబంధమైన, క్షుద్ర=నీచమైన, బిలశాయి=సర్పములయొక్క, నీచము=నీచమైన, సద్మంబు=గృహమైన, కలశవారాశి=పాలసంద్రముయొక్క, కెలని=ప్రక్కలోని.

విశ్వావసుః.—

గ॥ ఓమిత్యగ్రే విమాన ముపానయన్ సానందం సాంజలిబంధం చ

అ. ఉపానయన్=కొనివచ్చుచు, స+ఆనందం=ఆనందముతో.

విశ్వావసువు.—

వ. అంగీకారసూచన మయినయోంకార సువచనము వచియించి యెదురఁ దనవిమానమును మఱలించుకొనుచు నానందముతో, అంజలిబంధముతోను.

వేంకటాచల వర్ణనము.

(శేషశైలము = శేషాచలము. ఈతిరుపతిపర్వతము.—వేం+కటపతి =అనిఅనేకదోషములను పరిత్యజించునది అనువ్యుత్పత్త్యర్థముచేత ఈ కలియుగమున వేంకటాచలమనియు; వృషభాసురుఁడు విష్ణువునుగూర్చి తపస్సు చేసి, అతనితో యుద్ధము కోరి, చక్రాయుధముచే వధింపఁబడి, వైకుంఠమును పొందినందున ఈ కలియుగమున వృషాచలమనియు; అంజనాదేవి పుత్రార్థమై తపస్సుచేసి, ప్రత్యక్షమైన ఆ వేంకటేశ్వరునివలన హనుమానుని సంతానముగ లభించినందున త్రేతాయుగమున అంజనాచలమనియు; ఆదిశేషుఁడు ద్వారపాలకుఁడుగ నుండి వాయుదేవుని అడ్డగించుటచే, అతఁడతికోపముతో వీచివీచి ఆపర్వతమునుకూడ ఎగురఁగొట్టఁగా, ఇతఁడాపర్వతమును చుట్టుకొని కాపాడుకొనుచున్నందున ద్వాపరయుగమున శేషాచలమనియు; ప్రఖ్యాతమై యుండునది.)

వృ॥ సురభితమ తమాలస్తోమపుష్యద్రసాల
ప్రకరతిలక సాల ప్రష్ఠసుష్ఠుద్రుజాలః।
శ్రితసమవనశీల శ్రీశ్రీశలీలానుకూల
శ్లథితభవమూల స్సేవ్యతాం శేషశైలః॥ 269

అ. సురభితమ-తమాల-స్తోమ-పుష్యత్-రసాల-ప్రకర-తిలక-సాల-ప్రష్ఠ-సుష్ఠు-ద్రు-జాలః = అతిపరిమళముగల-కానుగలసమూహమును-పెరుగుచున్న-తీయమామిళ్లసమూహమును - ఏపెలు మొదలు - శ్రేష్ఠములైన-మంచి-చెట్ల-సమూహమును కలదియు, శ్రిత-సమవన-శీలః = ఆశ్రితులను-సంరక్షించుటే-స్వభావముగాఁ గలదియు, శ్రీశ-లీలా-అనుకూలః = శ్రీనివాసునియొక్క-విలాసములకు-తగినదియు, శ్లథిత-భవ-మూలః=విచ్ఛిన్నము చేయఁబడిన సంసారములయు-లేక పాపములయు-కారణములుగలదియునైన, శేషశైలః= ఈ శేషాచలము-వేంకటాచలము, సేవ్యతాం= సేవింపఁబడునుగాక.

తా. కానుగులు, మామిడులు మొదలైన మేలివృక్షముల సమూహములతోను, ఆశ్రితులను సంరక్షించుటయందలి స్వభావముతోను గూడి, సకలదోషముల కారణములను పరిహరించుచు, శ్రీశ్రీనివాసునిలీలల కనుకూల మైనయీశేషశైలము సేవించుమా.

చ. సురభిరసాలసాలముల శోభితబాలతమాలశాలలన్
నిరతము శ్రీనివాసపదనీరజరేణులు సోఁకి శోకమూ
లరహిత మైనసానువుల రమ్యతరం బయి సంశ్రితావనం
బరయన, శేషశైల మిదె యద్భుతశీలము సేన యయ్యెడిన్.

టి. నీరజరేణులు = తామరపుప్పొడులు, సానువులన్ = చరియలతోడ, అరయన్+అ=కనిపెట్టఁగానె, అద్భుతశీలము=ఆశ్చర్యస్వభావము గలది.

పున స్సహార్ధమ్ —

వృ॥ పన్నగేషుచ నగేషు ఖగేషు
ద్వీపిరాజిషు పృషత్సు దృషత్సు।

వల్లరీషుచ దరీషు ఝరీషు
ప్రార్థయంతి జని మత్ర మునీంద్రాః॥ 270

అ. అత్ర=ఇక్కడ, మునీంద్రాః=మునిశ్రేష్ఠులు, పన్నగేషుచ = సర్పములలోఁగాని, నగేషు=కొండలలోఁగాని, ఖగేషు = పక్షులలోఁగాని, ద్వీపిరాజిషు=పులులలోఁగాని, పృషత్సు = నక్కలలోఁగాని, దృషత్సు=రాలలోఁగాని, వల్లరీషుచ=తీఁగలలోఁగాని, దరీషు=గుహలలోఁగాని, ఝరీషు = వెల్లువలలోఁగాని, జనిమ్=జన్మమును, ప్రార్థయంతి=వేఁడుకొనుచున్నారు.

తా. అన్యదేశవాసులైనమునీశ్వరులు కూడ ఈతిరుపతియందు మృగపశుపక్షివృక్షపాషాణాపగాలతాదులయం దేదానియందైనను జన్మము కలిగినఁజాలునని కోరుచున్నారు.

మఱల సంతోషముతో.—

ఆ. పరఁగఁ బ్లవగపతగ[illegible]పన్నగనగముల
వల్లరీ దరీ స్ఫు[illegible]ర ల్లహరుల
మానిజనుల జనుల[illegible]మేని నేమేనిని
గోరికొందు రిందు [illegible] శౌరిఁ గోరి.

టీ. స్ఫురల్లహరులన్ = విజృంభించెడిప్రవాహములలోనైనను, మౌని జనులు+అ=మునిజనులే, జనులన్=జన్మములయందు, ఏమేనిని = ఏమిదైనను.

గ. అహో మహోన్నతాఖల్వస్య శైలస్యధన్యతా? యతః. 271

వ. ఆహా ! మహోన్నతకదా ! ఈమహీధరముధన్యత, ఏల యనఁగా.

శ్రీ వేంకటేశ్వర వర్ణనము.

(వేంకటేశ్వరులు—వీరు - తిరువేంగడముడయాన్ అని, శ్రీనివాసప్పెరుమాళ్లనియు అలర్మేల్మంగైత్తాయారుతో స్వామిపుష్కరిణీతీరమున ఆనందనిలయమానమందు వ్యూహలక్ష్మి వీరలక్ష్మి పద్మావతీ సహితుఁడు నై తొండమాన్

చక్రవర్తికిని కుమారస్వామికిని ప్రత్యక్షమై తొండరడిప్పొడి మధురకవియాళ్వార్లు తక్క తక్కినయొనమండ్రుగు రాళ్వార్లయొక్కయు ఆండాళుయొక్కయు మంగళాశాసనములతో వేంచేసియున్నవారు.)

శ్లో॥ వైకుంఠేపి నిరుత్కంఠ మకుంఠవిభవం మహః ।
తదత్ర చిత్రచారిత్రం రమతే రమయాసమమ్॥ 272

అ. అకుంఠవిభవం=నిరాటంక మైనవైభవము కలదియు, చిత్రచారిత్రం=విచిత్రమైనచరిత్రము గలదియునైన, తత్ మహః=ఆతేజము, వైకుంఠేపి=పరమపదములోను, నిరుత్కంఠం=ఉత్సాహము లేనిదియై, అత్ర=ఈశేషశైలమునందు, రమయాసమం=లక్ష్మీదేవితోఁగూడ, రమతే=ఆనందముగ క్రీడించుచున్నది.

తా. ఆటంకము లేక, మహావైభవము గలిగి తేజోరూప మైన శ్రీనివాసమూర్తి ఆపరమపదమందును ఉత్సాహము విడిచి ఈశేషాద్రియందు విచిత్రచరిత్రములతో అలమేల్మంగనాచ్చియారుతోఁగూడ క్రీడించుచున్నయతఁడు.

క. కుంఠం బెత్తి వచింతు న
కుంఠం బగువిభవ మెప్పుడుఁ గ్రాలఁగ నిట్లై
కుంఠంబున నునికి నిరు
త్కంఠం బయి మహము రమయుఁ గూడఁగ రమ్యంబై.

టి. క్రాలఁగన్=ప్రకాశించుచుండఁగా, నిరుత్కంఠంబయి=ఆశలేనిదయి, మహము=తేజోరూప మైనదైవమును, రమయుక్=లక్ష్మియును.

వైకుంఠము—ఇది ఊర్ధ్వలోకము లేడింటికిని పైన విరజాతీరమున "కుంఠో నాస్తీతి వైకుంఠః" అని పరిణామాదిరహితమై అనశ్వర మైనయాత్రిపాద్విభూతియందు నిరతిశయానందసుఖావహుఁడై పంచోపనిషన్మయవిగ్రహుఁడై శ్రీభూనీళాదేవీసహితుండైన శ్రీమన్నారాయణుఁడు అనంత గరుడ విష్వక్సేనాది నిత్యసూరి ముక్తపరివారములతోఁ గూడ పరత్వమున వాసముచేయుచుండు పరమపదము.

వృ॥ వివిధనిగమసారే విశ్వరక్షైకధీరే
వృషశిఖరి విహారే వక్షసాఽఽశ్లిష్టదారే
భగవతి యదువీరే భక్తబుద్ధేరదూరే
భవతు చిర ముదారే భావనా నిర్వికారే॥ 273

అ. వివిధనిగమసారే=అనేకవిధము లైనవేదములకు సారాంశమును, విశ్వరక్షా+ఏకధీరే=లోకరక్షణమందు ముఖ్యమైన ధైర్యముకలవాఁడును, ఉదారే=మహోదారుఁడును, నిర్వికారే=వికారము లేమియు లేనివాఁడును, భక్తబుద్ధేః అదూరే=భక్తులయొక్క బుద్ధికిని దూరము కానివాఁడును, వృషశిఖరివిహారే=ఈ వృషశైలమందు క్రీడించువాఁడును, వక్షసా ఆశ్లిష్టదారే=వక్షస్థలముతో కౌఁగలింపఁబడినభార్య యైనలక్ష్మీదేవిని గలవాఁడు నైన, యదువీరే=శ్రీకృష్ణమూర్తి యయినయీ శ్రీనివాసమూర్తి యగు, భగవతి=భగవంతునియందు, భావనా=నా ధ్యానము, చిరం=సర్వదా, భవతు=కలుగుచుండును గాక.

తా. వేదవేదాంతములందు ప్రతిపాదింపఁబడుచు, సర్వలోకసంరక్షకుఁడై భక్తులందె యాసక్తుఁడై, వికారములు లేక ఔదార్యముకలవాఁడై, వక్షస్థలమున లక్ష్మితోఁ గూడి, ఈతిరుమలయందలి శ్రీనివాసమూర్తి యగు నా భగవంతుని సర్వదా ధ్యానము చేయుచున్నాను.

ఉ. సారెఁ దలంతు నెంతు శ్రుతిసార వృషాద్రివిహార ! విశ్వర
క్షారతిధీర! వక్షమునసంశ్రితదార ! యుదార ! యాశ్రితా
దూర ! వికారదూర ! యదుధుర్యవహాపిర! యపారసద్గుణా
ధార ! సదాసుధాంధసులధారకపోషకపాదపాథ ! నిన్.

టి. విశ్వరక్షారతిధీర = లోకరక్షణమం దాసక్తితోఁ గూడినధీరుఁడా !
సదాసుధాంధసులధారకపోషకపాదపాథ = ఎల్లప్పుడును దేవతలకు ధారకమును పోషకము నైనపాదతీర్థము (ఆకాశగంగ) కలవాఁడా !

వృషగిరి=వృషాద్రి—268 వృత్తముమీద చూడుము!

గ॥ ఇతి సానందం ధ్యాయతి॥ 274

వ. అని యానందముతో ధ్యానము చేయుచున్నాఁడు.

కృశానుః.—

గ॥ హంత ! వ్యపేత విషయాంతరవ్యాసంగం త్వదం తరంగం
దేవ ఏవాస్మి న్ననుభవతి దృఢసంగమ్॥　275

అ. హంత=అయ్యో ! వ్యపేతవిషయాంతరవ్యాసంగం=తొలఁగిపోయిన విషయాంతరములయందలిసంసర్గము గల, త్వదంతరంగం=నీమనస్సు, అస్మిన్ దేవే ఏవ=ఈదేవునియందే, దృఢసంగం = దృఢమైనభావనను, అనుభవతి = అనుభవించుచున్నది.

కృశానువు.—

వ. అయ్యో ! అన్యా విషయముల విడిచి నీభావ మీదేవవిష యముననే భావనానుభవవిభవమున నున్నయది.

విశ్వావసుః.—

గ॥ సఖే ! సత్యమేవ విదితంభవతా॥　276

వ. సఖా ! సత్యమే నీవు తెలిసికొంటివి.

వృ॥ దధతీ చిరాయ సుదతీ మురఃస్థలే
తదతీతసీమ దదతీసుఖం సతామ్
రసికస్య చిత్తమిహ కస్య దేవతా
ప్రతిపన్న పన్నగనగా నగాహతే॥　277

అ. ఉరఃస్థలే=ఱొమ్మున, సుదతీం = స్త్రీని, దధతీ = ధరించునదియై, అతీతసీమ=అతిక్రమించిన అంతిమస్థానము గలదియగు, తత్ సుఖం = ఆయా నందమును, సతాం=సత్పురుషులకు, దదతీ=ఇచ్చునదై, చిరాయ=చిరకాలము నుండి, ప్రతిపన్న-పన్నగనగా=చేరిన-శేషశైలము కలదైన, దేవతా=దైవము, కస్యరసికస్య=ఏబ్రహ్మరసజ్ఞానికి, చిత్తం=మనస్సును, ఇహ = ఇక్కడ, నగాహతే=చేరదు.

తా. వక్షఃస్థలమున లక్ష్మిఁగలిగి,సత్పురుషులకు అత్యంతసుఖము నిచ్చుచుండు నిక్కడిదైవము ఎట్టిబ్రహ్మజ్ఞానికైనను చిత్తమునఁ జేరకపోదు.

ఆ. ఉరమునందు దెఱవ నిరవొంద ధరియించి
నిరవధికము సుఖము నిరత మొసఁగ
నురగధరగమగుచుఁ బరఁగుపరమదైవ
మెరసికునిమనను కెక్కఁ దిందు.

టి. నిరవధికము=మితి లేని, ఉరగధరగము = శేషాద్రియందు ఉండునది.

కృశానుః.—

గ॥ కిమరే? కేవల మర్థపర మముం దేవ మనుసంధత్సే॥ 278

కృశానువు.—

వ. ఏమిరా? (యథార్థమున హిరణ్యాహరణుండై కనుక) ఇప్పుడు ను కేవల మర్థపరాయణుండై యయినయీదైవము నను సంధానము చేయుచున్నావు.

వృ॥ ఇష్టప్రాప్తి మనిష్టభంగ మపివా సంప్రార్థ్య భక్త్యాజనై
ర్యద్దాతవ్యమితి ప్రతిశ్రుతమభూ ద్ద్రవ్యం తదాప్తేఫలే
తేదాస్యంతి నచేత్స్వయం భయమసావుత్పాద్య తేషాంపునః
కృత్స్నంసార్థహిరణ్యవృత్ప్రద ఇదం గృహ్ణాతి వృద్ధ్యాసమమ్॥

అ. ఇష్టప్రాప్తిం=ఇష్టసిద్ధియును, అనిష్టభంగమపివా = అనిష్టము సిద్ధింపమియును, సంప్రార్థ్య=కోరి, జనైః=జనులచేత, యత్ = ఏది, భక్త్యా = భక్తితో, దాతవ్యమితి = ఇయ్యఁదగినదియని, ప్రతిశ్రుతం = వినఁబడినది, అభూత్=ఐనదో, ఫలే=దానిఫలము, ఆప్తే = ప్రాప్తింపఁగా, తద్ద్రవ్యం = ఆద్రవ్యము, తే=వారు, నదాస్యంతిచేత్=ఇయ్యనివారైరేని, స్వయం=తానే, అసౌ=ఈవేంకటేశ్వరుఁడు, తేషాం=వారికి, భయం=భయమును, ఉత్పాద్య= పుట్టించి, పునః=మఱల, సార్థహిరణ్యవృత్ప్రదః = యథార్థముగ ధనమును

తీసికొనువాఁడు - హిరణ్యకశిపుని సంహరించినవాఁడు అను సంజ్ఞాశబ్దము కల వాఁడై, ఇదం=ఈచెప్పిన ద్రవ్యమును, కృత్స్నం=పూర్ణముగ, వృద్ధ్యాసమం= వడ్డితోఁ గూడ, గృహ్ణాతి=తీసికొనుచున్నాఁడు.

తా. ఇష్టముకలిగి, అనిష్టముకలుగకుండవలెనని భక్తితో వేఁడుకొని లోకులు ఇచ్చెదమని నియమించుకొన్న ద్రవ్యము వారికి ఆయాఫలము ప్రాప్తింపఁగానే, వా రాధనము నియ్యనియెడల వారికి భయము కలిగించి,తనహిరణ్యాహారి యను పేరు తోఁచునట్లుగా, వారిధనమును కొఱవడకుండ వడ్డితోఁ గూడ తీసికొను చున్నాఁడు.

మ. తమయిష్టంబులు కల్గుకై మఱి యనిష్టంబుల్ నివర్తించుకై
తమిఁ బ్రార్థించి జనుల్ తదన్యతరమొందన్ దానవిత్తము
ని। త్తము కొమ్మింతని మున్నచెప్పి వెనుకన్ దా మింతయుం
దప్పిరేన్। దము భీతిల్లఁగఁ జేసి చేకొను నసైరన్ వడ్డితో
నంతయున్.

టి. తమిన్ = ఆశతో, తదన్యతరము = వానిలో నొకటిని, ఒందన్ = పొందఁగా.

కించ.—

వృ॥ తాతేత్యామంత్ర్య కంచి ద్వనభువి తృషితస్తోయబిందూనయ్య
యాచే। కస్యాప్యపైచ్ఛ స్తటాకం ఖనత ఇహగిరావాహంత! మృ
ద్భారమూహే। దత్తాం కే నాపినూనావలి మధిమకుటం మ్రా
ణ్మయీమేవ దధ్రే। సోఽయం భూయ శ్శ్రుతిజ్ఞై ర్భువన
పతి రితి స్తూయతే ధ్యాయతేచ॥ 280

అ. యః=ఎవఁడు,వనభువి=వేంకటాచల వనభూమియందు, తృషితః=దప్పి కొన్నవాఁడై, కంచిత్=ఒకానొకని, తాతేతి=తాతాయని, తోయబిందూన్= నీటిబొట్లను, యయాచే=యాచించినాఁడో ! ఇహగిరౌ=ఈపర్వతమందు, త

టాకం=గుంటను,ఖనతః=త్రవ్వుచున్న,కస్యాపి=ఒకానొకనికిఁగూడ, ఉచ్చైః =ఎచ్చుగా, మృద్భారం=మట్టిబరువును, హంత=అయ్యో! ఊహే=మోయుచున్నాఁడో! కేనాపి=ఒకానొకనిచేత, దత్తాం=ఇయ్యఁబడిన, మృణ్మయీమేవ=మట్టిగానే యున్న, సూనావలిం=పూలమాలెను, అధిమకుటం=కిరీటమందు, దధ్రే=ధరించినాఁడో! భూయః=మఱల, సోఽయం=అట్టి యీ వేంకటేశ్వరుఁడు, శ్రుతిజ్ఞైః=వేదవేత్తలచేత, భువనపతిరితి=జగత్పతియని,స్తూయతే=స్తోత్రముచేయఁబడుచున్నాఁడు, ధ్యాయతేచ=ధ్యానింపఁబడుచునున్నాఁడు.

తా. ఎవనినోయొకని అప్పా అని పిలిచి దప్పికొంటిని, నీటిబొట్టు లిమ్ము అనియు ; ఎవనికోయొకనికి గుంటత్రవ్వువానికి మట్టిమోసెననియు; ఎవఁడోయొకఁడు మంటియుంట లర్పింపఁగా పూలమాలెవలె తాల్చికొనియెననియు, ఈ వేంకటాచలమందు ఆవేంకటేశ్వరుఁడె యిట్లు చేసెనని అతనినే పొగడి అందఱును ధ్యానముచేయుచున్నారు.

సీ. ఒకనాఁడు నీ వ్వట్టి ✽ యొుకని నట్టడవిని
నీటిబొట్టొకటినె ✽ మాటి కడిగె,
ఒకనాఁడు చెత్వోత్తు ✽ నొకనిచేరువ చేరి
మట్టి మోసెను బువ్వ ✽ బిట్టనాక,
ఒకనాఁడు మంటితో ✽ నొకఁ డుంట లిచ్చిన
దాఁ బువ్వులుగఁ బట్టి ✽ తలను బెట్టె,
ఒకనాఁడు పాలకై ✽ యొుకత్రేఁడు వ్రేసిన
గొడ్డఁటివ్రేటున ✽ గోడు గుడిచె,

తే. ఇట్టిదీనుని నీయట్టి ✽ వట్టిఛాంద
సప్రవరు లెప్పు సెప్పుదు ✽ రప్రమేయుఁ
డయినజగదీశ్వరుం డని ✽ యదియ కాక
తలఁచెదరు కూడనట్టులె ✽ తలఁపులందు.

టీ. నీర్వట్టి=దప్పిగొని, అనాక=అనక, వ్రేఁడు=గొల్లఁడు, గోడు=దుఃఖము, ఛాందసప్రవరులు=వేదవేత్తలలో శ్రేష్ఠులు—అవివేకులలో శ్రేష్ఠులు, అప్రమేయుఁడు=ఊహింప శక్యము కానివాఁడు.

విశ్వావసుః.—

గ॥ కిమరే కరుణానిధయే వేంకటాచలపతయేఽప్యసూయసి ! శృణుతావత్॥ 281

విశ్వావసువు.—

వ. ఏమిరా? కేవలము దయాపయోధి యైన యీ వేంకటాధిపతియందును నీ వసూయపడుచున్నావు? వినుము.

వృ॥ నియంతా జంతూనాం నిఖిలజగదుత్పత్తివిభవ
ప్రతిష్ఠైః క్రీడన్ పరమపురుషః పన్నగనగే
పరత్వే సౌలభ్యప్రకటనకృతే వేంకటపతిః
కృపాసింధుః కాంకా మిహ మనుజలీలాం నతనుతే॥ 282

అ. వేంకటపతిః=వేంకటేశ్వరుఁడు, జంతూనాం=సకలజంతువులకును, నియంతా=నియామకుఁడై, పరమపురుషః=పురుషోత్తముఁడై, పన్నగనగే=ఈ శేషాచలమందు, నిఖిల...ప్రతిష్ఠైః=సర్వలోకముల సృష్టిస్థితిలయములతో, క్రీడన్=క్రీడించుచును, పరత్వే=పరతత్త్వమందును, సౌలభ్యప్రకటనకృతే = తనసౌలభ్యగుణమును ప్రకటించుటకై, కృపాసింధుః = దయాసముద్రుఁడై, ఇహ=ఇక్కడ, కాంకాం=ఏమేమి, మనుజలీలాం=మనుష్యలీలను, నతనుతే=చేయఁడు!

తా. ఈ వేంకటాచలపతి ఇక్కడ సకలప్రాణులకును, సకలలోకముల సృష్టిస్థితిలయములకును నియామకుఁడై క్రీడించుచును, తనపరతత్త్వమందలి సౌలభ్యమును దెలుపుటకై తాను దయాసముద్రుఁడై యేమేమొ లీలలను జేయుచుండువాఁడు.

మ. జగదుత్పత్తి స్థితిలయంబు నొసఁగన్ సర్వాంతరాత్ముండు
పన్నగశైలంబున నిందుఁ గ్రీడ సలుపున్ నారాయణుం
డెప్డుఁ దా। భగవన్నిత్యపరత్వయుక్తుఁ డయినన్ భావిం
చి సౌలభ్యముగా। నెగడింపన్ నరలీల లెన్నొ యొనరించెన్
దానఁ దానై దయన్.

టి. దానన్=ఆపర్వతమునందు. ("తమయిష్టంబులు కల్గకై") అను దూషణము నిరసించుచున్నాఁడు.

కించ.—

వృ॥ కిము పృథ్యపాదాయ దిశ న్నభీష్టం
కృత్స్నం జనేభ్యః పతి రంజనాద్రేః।
కృష్ణావతారీయ కుచేల సంప
త్ప్రదానరీతిం వివరీవరీతి॥ 283

అ. అంజనాద్రేఃపతిః=వేంకటేశ్వరుఁడు, కిమపి = కొంచెమునైన, ఉపాదాయ=తీసికొని, జనేభ్యః=జనులకై, అభీష్టం=అపేక్షితమును, కృత్స్నం=విశేషముగా, దిశన్=ఇచ్చుచు, కృష్ణా...రీతిం=కృష్ణావతారమందలి కుచేలునకు సంపద నిచ్చినవిధమును, వివరీవరీతి=మిక్కిలి వివరించుచున్నాఁడు.

తా. ఈవేంకటేశ్వరుఁడు కృష్ణావతారమందు కుచేనిలుకి అటుకులు కొంచెము దీసికొని అఖిలైశ్వర్యము లిచ్చుటవలె ఇక్కడను జనులయొద్ద నేదేని కొంత తీసికొని వారియభీష్టములన్నియు నిచ్చుచున్నవాఁడు.

క. ఒకకొంచెము తీసికొనుచు
సకలాభీష్టము లొసఁగును జనసమితికి, ము
న్నొకకొంచియ మటుకులకే
సకలైశ్వర్యము కుచేలసంయమి కొసఁగెన్.

ఇ. కుచేలుఁడు—162 వ పుట చూడు.

ఇ. కృష్ణుఁడు—155 వ పుట చూడు.

వృ॥ ప్రియసహచరీ లక్ష్మీః, స్థానం సహస్రపను స్స్వయం,
కువలయపతి శ్శ్యాలో, రత్నాకర శ్శ్వశురో హరేః ।
తదపి హరతి ద్రవ్యం పూర్ణో జగత్పతి రేష యత్
తదిహ భజతాం కర్తుం నృణా ముదగ్ర మనుగ్రహమ్॥284

అ. హరేః = విష్ణువునకు, ప్రియసహచరీ = భార్య, లక్ష్మీః = లక్ష్మియు; స్థానం=వాసస్థానము, స్వయం= తానే, సహస్రపను=సూర్యుఁడును ; శ్యాలః= బావమఱఁది, కువలయపతిః=చంద్రుఁడును ; శ్వశురః=మామ, రత్నాకరః= సముద్రుఁడును ; తదపి=అయినప్పటికిని, యత్ =ఎందువలన, భజతాం=తన్ను భజించునట్టి, నృణాం=మనుష్యులకు, ఉదగ్రం=సంపూర్ణమైన, అనుగ్రహం= అనుగ్రహమును, కర్తుం= చేయుటకై, ఇహ= ఈతిరుపతియందు, ఏషః= ఈ, జగత్పతిః=జగదీశ్వరుఁ డైన వేంకటేశ్వరుఁడు, పూర్ణః = తాను సర్వసంపన్నుఁ డైనను, ద్రవ్యం=ద్రవ్యము కొంచెమైనను, హరతి=తీసికొనుచున్నాఁడు.

తా. సర్వైశ్వర్యసంపన్నురా లగులక్ష్మీదేవి తనకు ప్రియురాలుగాను, భూమండలాధిపతియై-కలువలఱేఁ డైనచంద్రుఁడు తనకు బావమఱఁదిగాను, సకలరత్నములకును గని యైనసముద్రుఁడు తనకు మామగాను గలయామహా విష్ణు వైనవేంకటేశ్వరుఁడు, తాను జగదీశ్వరుఁడై, సర్వసంపన్నుఁ డగుచును, తన్ను భజించుచున్నవారికి సంపూర్ణానుగ్రహము చేయుటకే, కొంచెముధనము నైనఁ దీసికొనుచున్నవాఁడు.

చ. ఎవనికి జాయ శ్రీయు, నెల కెవ్వనికొండె విభావసుండు, తాఁ
గువలయ బోధనాధికుఁడు గూర్మిని బేర్మిని బావ, మామగా
రెవని కనూనరత్ననిధి యె జ్జగదుజ్జ్వలుఁడాతఁడీ
యవని భజించునంచితుల కంతయునీయ నొకింత దీయుఁగా!

టి. విభావసుండు=కాంతులును ధనములును గలవాఁడు -సూర్యుఁడు, కువలయ బోధనాధికుఁడు=భూమండలమును - కలువలనుక్ ప్రకాశింపఁజేయుట

యం దధికుఁడు-చంద్రుఁడు; అనూత్నరత్ననిధి=ప్రాచీనమైన రత్నములకు స్థానము-సముద్రము, జగదుజ్జ్వలుఁడు = జగత్తును ప్రకాశింపఁజేయువాఁడు-జగదీశ్వరుఁడు, అంచితులు=పూజితులు-భక్తులు.

ఇ. లక్ష్మీదేవి=లోకమాత—2 వ పుట చూడు.

ఇ. సహస్రవసువు=సూర్యుఁడు—9 వ పుట చూడు.

ఇ. కువలయపతి=చంద్రుఁడు-91 వ పుట చూడు.

ఇ. రత్నాకరము—132, 133 వ పుటలు చూడు.

గ॥ అఖిలహేయప్రత్యనీకానంతకల్యాణగుణైకతానస్య విశ్వనిదానస్య శ్రీనివాసాభిధానస్య పరబ్రహ్మణో గుణార్ణవామృతకణానాం వర్ణనే అనిపుణధిషణా ధిషణాదయోఽపి ॥ 285

అ. అఖిల...తానస్య=సకలమైన హేయవిషయములకు విరుద్ధమైన సకల కల్యాణగుణములకు ముఖ్యస్థితిగలిగినవాఁడును, విశ్వనిదానస్య=జగత్కారణభూతుఁడును, శ్రీనివాసాభిధానస్య = శ్రీనివాసమూర్తి యనుతిరునామము గలవాఁడునైన,పరబ్రహ్మణః=పరబ్రహ్మముయొక్క, గుణార్ణవామృతకణానాం=గుణములనెడి సముద్రమందలి యమృతబిందువులయొక్క, వర్ణనే=స్తోత్రమునందు, ధిషణాదయోపి = బృహస్పతి మొదలైనవారునుగూడ, అనిపుణధిషణాః=సమర్థముకానిబుద్ధి గలవారు.

వ. దురంతము లైన హేయగుణములం దొకటియైన లేక యనంతములైనకల్యాణగుణములకాస్పదంబై, సమస్తప్రపంచమునకు ముఖ్యకారణంబై, పరబ్రహ్మం బైనయాశ్రీనివాసమూర్తియొక్క గుణగణకలశార్ణవకణవర్ణన మైనను, ఆవాచస్పతిప్రభృతులకును వాచామగోచరమె కాక, వారిమనంబులకు మననీయంబును గాదయ్యె.

ఇ. ధిషణుఁడు=బృహస్పతి—171 వ పుట చూడు.

స్ర॥ గాంభీర్యైకావలంబే గరిమ నివసతౌ కాంతి కుల్యాతటాకే

కల్యాణాంభోజకల్యే నిరవధి కరుణాసార కల్లోలరాశౌ
చాతుర్యౌదార్యలక్ష్మీవిహరణశరణే సద్గుణౌఘాన్ బభూవే
దేవే శ్రీవేంకటేశే న జిగణయిషతా కేనవా గ్లానవాచా॥ 286

అ. గాంభీర్య+ఏకాపలంబే=గంభీరత్వమునకు ముఖ్యాధారుఁడును, గరి
మ+నివసతౌ = గౌరవమునకు స్థానమైనవాఁడును, కాంతి+కుల్యా+తటాకే=
కాంతియనెడు కాలువతోడి సరస్సువంటివాఁడును, కల్యాణ+అంభోజ+కల్యే
=శుభములనెడి తామరలకు ఉదయకాలమువంటివాఁడును, నిరవధి...రాశౌ=
అత్యంతమైన దయాసారమునకు సముద్రమువంటివాఁడును, చాతుర్య...శరణే=
నేర్పుదానములసమృద్ధి అనులక్ష్మికివిహరించుటకైన గృహమువంటివాఁడునైన,
దేవే+శ్రీవేంకటేశే= శ్రీవేంకటేశ్వరదేవునియందు, సద్గుణౌఘాన్ = సద్గుణ
సమూహములనుగూర్చి, జిగణయిషతా=గణింపఁగోరిన, కేనవా=ఎవనిచేతఁ
గాని, గ్లానవాచా=తగ్గిపోయినవాక్కుచేత, నబభూవే=కాఁగలదికాదు.

తా. ఈవేంకటేశ్వరునియందలిగాంభీర్యగౌరవకాంతి కల్యాణకారుణ్య
చాతుర్య ఔదార్యాది సకలసద్గుణములను గణించువాఁడెవఁడుగాని వాక్కు
చాలనివాఁడే యగును.

సీ. గాంభీర్యమునకు ము ఖ్యంబైనపట్టును
ఘనగౌరవంబున కునికిపట్టు
కాంతికాలువలకుఁ గలనీటిపట్టును
గల్యాణకమలకుఁ గంటుబొట్టు
కారుణ్యమునకును గల్లోలములపట్టు
నౌదార్యలక్ష్మికి నాటపట్టు
చాతుర్యలక్ష్మి కా చందంబుననె యాట
పట్టగువేంకటేశ్వరునిఁ బట్టు
తే. సుగుణగణములగణనము సుంత యైన
నెట్టిదిట్టని కైనఁ దా బెట్టు బెట్టి

దంబు పుట్టింపదే ! వాగ్వ్యాడంబ ముడిగి
డస్సి క్రుస్సినకరణి నీరక్షరణితలిని.

కించ.—

శ్లో॥ సమగ్రా హి హరే ర్వేదై
స్సమగ్రాహి గుణావలిః
ప్రత్యక్షేఽపి పరత్వేఽస్య
ప్రత్యక్షేఽపి నసంశయః॥ 287

అ. సమగ్రా=సంపూర్ణమైన, హరేః+గుణావలిః=స్వామియొక్క గుణసమూహము, వేదైః=వేదములచేత, ప్రత్యక్షేఽపి=ప్రత్యక్షమందును,పరత్వే=పరతత్త్వమందును, సమగ్రాహిహి = గ్రహింపఁబడెనుగదా ? అస్య=ఇతనియొక్క, ప్రత్యక్షేపి=ప్రత్యక్షమైనపుడు, నసంశయః = సందేహములేదు.

తా. స్వామిగుణములు వేదవిహితములే యైయున్నను, అతఁడు ప్రత్యక్షమగుచుండినచో పరోక్షమందును సందేహమా ?

మఱియు.—

తే. గుణము లెవనికి వేదాంతగణితము లగు
వాఁడు ప్రత్యక్ష మగుడును వాని దాప
రత్వమున నట్లు సందేహరహిత మగును
బరుఁడో ప్రత్యక్షుఁడో యనఁబడుతలంపు.

గ॥ అహో ! మహోన్నతస్యాప్యస్య సౌలభ్యం కనకకుసుమస్య
సౌరభ్యమివ రసికేభ్య ఏవ స్వదతే ! పశ్య! ॥ 288

వ. అహో ! మహోన్నతుఁడైనను, ఇతనిసౌలభ్యము సౌవర్ణపుష్పముసౌరభ్యమువలె, రసికులకే రమణీయమై యున్నయది. చూడుము !

టి. సౌలభ్యము=సులభత్వము, సౌరభ్యం=పరిమళమే, కనకకుసుమము=సౌవర్ణపుష్పము—సంపంగిపువ్వు.

వృ॥ ప్రచండవిశ్వకంటకప్రఖండనైకపండితః
పతంగమండలే వసన్నయమేష పాండవప్రియః
అకుంఠరీతికః ప్రసన్నపుండరీకలోచనః
స కుండలీంద్రభూధరప్రకాండమండనాయతే॥ 289

అ. యః=ఎవఁడు, ప్రచండ...పండితః= క్రూరులై లోకకంటకులైన వారిని ఖండించుటయందు ముఖ్యమైన నేర్పుగలవాఁడును, పతంగమండలే=సూర్యమండలమున, వసన్=నివసించుచు, అకుంఠరీతికః=సంపూర్ణస్వరూపముగలవాఁడును, ప్రసన్నపుండరీకలోచనః=తేఁటయైన తెల్లఁదామరలవలె కన్నులు గలవాఁడునైన, సః+ఏషః = ఆ+యీ, పాండవప్రియః=పాండవులకు ప్రియుఁడైన శ్రీకృష్ణమూర్తి యగువేంకటేశ్వరుఁడు,కుండలీ...యతే=ఈశేషశైలమునకు శ్రేష్ఠమైనభూషణ మగుచున్నాఁడు. (పంచచామరము).

తా. శ్రీకృష్ణమూర్తియైనవేంకటేశ్వరుఁడు, క్రూరులైదుష్టులైనవారిని ఖండించుచు, స్థిరమర్యాదలు గలిగి పుండరీకాక్షుఁడై సూర్యమండలమందు వసించువాఁడైనను, ఈశేషాచలమునకు అలంకారముగా నున్నవాఁడు.

పాండవప్రియుఁడు = శ్రీకృష్ణుఁడు— ఇతఁడు దేవకీవసుదేవులపుత్రుఁడు, నందయశోదల పెంపుడుపుత్రుఁడు, బలరామునితమ్ముఁడునై సత్యభామాదులష్టభార్యలుగాను, అందు రుక్మిణీదేవి పట్టపుదేవిగాను కలిగియు, షోడశరాజకన్యకలతోను షోడశసహస్ర గోపికలతోను లీలాలోలుఁడై ఇట్లు తనతోడ ఐహికానందములనుకూడ అనుభవించి ఆనందింపఁగోరియున్న అనేకదేవతలను మహర్షులను అందు విదురాక్రూరకుచేలద్రౌపద్యాదిభక్తులనున్ వారు వారుకోరుకొనునట్లానందింపఁజేయుచు, కంసకాళియశిశుపాలమురనరకాదిశత్రువులనున్ సంహరించుచు, తాను పంచపాండవుల కత్యంతప్రియుఁడౌటవలన కౌరవయుద్ధమందు అర్జునునకు విశ్వరూపమున తనయందు విశ్వాసము కలిగిం

చుకొని అతఁ డస్వతంత్రుఁ డగునట్లు భగవద్గీతోపదేశముచేసి తాను గీతాచార్యుఁ డనఁబడుచు, దశావతారములలో అష్టమావతార మైనశ్రీమహావిష్ణువు.

పంచచామరము. ఎతండు శత్రుమండలంబుకై నెల్లఁ జెండుపండితుం
డెతండు మిత్రుమండలంబుకై నిల్లు చేసికొన్నవాఁ
డెతండు పుండరీకనేత్రుఁడై డి ట్లఖండరీతివాఁ
డతండెయిందు శేషశైలకైమందుమండనంబునాన్

గ॥ అవలోకయ ! తావదురగవరధరణీధరశిరోమణి శ్చక్రపాణే
రనితరసుకరవరనికరవితరణకౌశలమతిపేశలమ్॥ 290

వ. చూడుమా ! ఈ శేషశైలశేఖరమణి యైనశ్రీరమణీరమణుని యనితరసాధారణ మైనవరవితరణమునం దతిపేశల మైనకౌశలమును.

టి. వరవితరణము=వరము లిచ్చుట, అతిపేశలము=అతిమృదువు.

వృ॥ మూకారబ్ధం కమపి బధిరాః శ్లోక మాకర్ణయంతి,
శ్రద్ధాళు స్తం విలిఖతి కుణిః, శ్లాఘయా వీక్షతేఽంధః,
అధ్యారోహ త్యహహ ! సహసా పంగుర ప్యద్రిశృంగం,
సాంద్రాలస్యా శిశుభరణతో మందమాయాతి వంధ్యా॥

అ. బధిరాః=చెవిటివాండ్రు, మూకారబ్ధం=మూఁగవాం డ్రారంభించిన, కమపిశ్లోకం=ఒకపద్యమునైనను, ఆకర్ణయంతి=వినుచున్నారు, తం=ఆశ్లోకమును, కుణిః=చేయిమొండివాఁడు, శ్రద్ధాళుః=శ్రద్ధగలవాఁడై, విలిఖతి=వ్రాయుచున్నాఁడు, అంధః=గ్రుడ్డివాఁడు, శ్లాఘయా=శ్లాఘనముతో, వీక్షతే=చూచుచున్నాఁడు, పంగురపి=కాలుమొండివాఁడుకూడ, అద్రిశృంగం=కొండకొనను, సహసా=త్వరగా, అధ్యారోహతి=ఎక్కుచున్నాఁడు, అహహ=ఆహా! వంధ్యా=గొడ్రాలు, శిశుభరణతః=బిడ్డనుమోసికొనుటవలన, సాంద్రాలస్యా=మిక్కిలియలసత గలదై, మందం=మెల్లఁగా, ఆయాతి=వచ్చుచున్నది.

తా. ఈవేంకటాచలమందు ఆవేంకటేశ్వరుఁడు చెవిటివాండ్ర శ్లోకాలు వినిపించుచు, మూఁకవాండ్రచే పలికించుచు, చెయిమొండివాండ్రచే వ్రాయిం చుచు, గ్రుడ్డివాండ్రకు చూపించుచునే గాక, ఈపర్వతశిఖరమును కాలిమొం డివాండ్రనెక్కించుచు, గొడ్డురాండ్రనుం గర్భమున బిడ్డనుమోసికొని యలసట తోడియాల్లస్యముతో రప్పించుచున్నవాఁడు.

సీ. ఏనాఁడుఁ బలుకనే ♦ లేనట్టిమూఁగయుఁ
బద్యములే హృద్యమై ♦ పలుకు, వాని
నేనాఁడు వినఁగనే ♦ లేనట్టిచెవిటియు
వింతగాఁ జెప్ప లిచ్చి ♦ వినును, వాని
నేనాఁడు వ్రాయనే ♦ లేనట్టిచెయిమొండి
వడిని శ్రద్ధాళువై ♦ వ్రాయు, వాని
నేనాఁడుఁ జూడనే ♦ లేనట్టిగ్రుడ్డియుఁ
జక్కఁగాఁ జూచియే ♦ చదువు, మఱియు.

తే. నడువ లేనట్టికుంటియు ♦ వడిగ నడచి
యిక్కుధరమున శిఖరము ♦ నెక్కు మఱియు
నెక్కివచ్చును గొడ్రాలు ♦ నెక్కసమున
నిండుకడుపున బరువున ♦ బెండుపడుచు.

టి. ఇక్కుధరమున=ఈపర్వతమునందు, బెండుపడుచు= బలహీనపడుచు.

గ॥ సర్వతః పర్వత మాలోక్య సశ్లాఘమ్॥ 292

వ. పర్వతమును సర్వత్రను నవలోకించి శ్లాఘించి.

వృ॥ సర్వోత్తుంగ శ్శ్రితశుభగుహా స్సర్వభిఖ్యాతసీతో
భాస్వద్వంశోపచయజనక స్సానుజస్ఫూర్తికోయః
ఏనం నూనం క్షితిభృతమియం జానతీ జానకీశం
కేశశ్రేణీ కలయ శరణీ కుర్వతీ వర్వరీతి॥ 293

అ. యః=ఏపర్వతము, సర్వోత్తుంగః=అన్నిటికంటె పొడుగై, శ్రితశుభగుహః=ఆశ్రయించి శుభకరమైనగుహుండును—గుహలునుగలదై, సాధ్వభిఖ్యాతసీతః=సజ్జనులచేత కొనియాడఁబడినసీతయు-లతభేదమునుగలదై, భాస్వత్+వంశ, ఉపచయ+జనకః=సూర్యవంశమునకును-ప్రకాశించు వెదుళ్లకును అభివృద్ధినికలిగించునదై, సానుజస్ఫూర్తికః=తమ్ములయు - చరియలయు సంపూర్తికలదైనదో, ఏనం=యీ, క్షితిభృతం= రాజును—పర్వతమునుఁ, జానకీశం = శ్రీరామునిఁగా, జానతీ=తెలియునది యైన, ఇయంకీశశ్రేణీ = ఈవానరపఙ్క్తి, శరణీకుర్వతీ= రక్షకునిఁగాను—నివాసమును గాను చేసికొనునదై, వర్వరీతి=మిగుల చుట్టుకొనుచున్నది, కలయ=చూడు!

తా. ఇక్కడ గుహ అనెడుగుహుండును, సీతాలత యనెడుసీతాదేవియును వేణువృక్ష మనెడిసూర్యవంశమును, సానువులనెడి భరతాదులైన తమ్ములును గలిగినయీకొండ యనెడిరాజునే శ్రీరామునిఁగాఁ జూచుకొన్న యీవానరశ్రేణి తనకు రక్షకముగాను, వాసస్థానముగాను వరించుకొనుచున్నది.

సూర్యవంశము. సూర్యుఁడు= వివస్వంతుఁడు. అతనివలన వైవస్వతమను, కుక్షి, కకుత్స్థ, కువలయాశ్వ, మాంధాతృ, త్రిశంకు, హరిశ్చంద్ర, సగర, భగీరథ, రఘు, అజ, దశరథ, శ్రీరాములవంశము.

తే. సతతసీతాసమేతాంకసహితుఁడగుట
భరితగుహుఁడును సానుజస్ఫురితమహుఁడు
నగుట క్షితిధరు నితని శ్రీరఘువరుఁడని
కలయ శరణము కావించెఁ గాంచు! కపుల

టి. సీతాసమేతాంక=లతావిశేషములతో— సీతాదేవితో, సమేత=కూడిన, అంక=సమీపస్థలముతో—ఒడిభాగముతో, భరితగుహుఁడు=భరింపఁబడిన గుహలు—గుహుఁడును కలవాఁడు, సానుజస్ఫురిత+మహుఁడు=సానువులందు పుట్టిన—తమ్ములతోఁగూడిన+తేజస్సుగలవాఁడు, క్షితిధరుఁ= పర్వతుని—రాజును, కలయఁ=అంతటను, శరణము=వాసస్థానము-రక్షణము.

వృ॥ ప్రకాశబహుపాదవత్యపి ఫణిక్షమాభృత్యతః
ప్రకాశమవలోక్యతే పరమమన్యదత్యద్భుతం
నిజోరసిపయోధర శ్చిర మచంచలాం విద్యుతం
పయోధరమురస్యసావపి బిభర్తి నిత్యం నిజే॥ 294

అ. ప్రకాశ బహుపాదవత్యపి=ప్రకాశములై విస్తారములైన పాదములును-తోఁడితిప్పలును గలదైనను, ఫణిక్షమాభృతి=గూఢపాద సర్పరాజైన ఈ శేషాద్రియందు, అతః=అంతకంటె, అన్యత్=మఱియొకటి, పరమం=శ్రేష్ఠమైన, అత్యద్భుతం=అత్యాశ్చర్యము, ప్రకాశం=ప్రసిద్ధముగా, అవలోక్యతే=చూడఁబడుచున్నది; నిజ+ఉరసి= తనఱొమ్మున, పయోధరః=మేఘము, చిరం = చాలాకాలముగా, అచంచలాం=మెఱుముకాని-చలింపని, విద్యుతం=మెఱుపును; బిభర్తి=ధరించుచున్నది. అసావపి = ఇతఁడును, ఉరసి = తనఱొమ్మున, పయోధరం= స్తనమును - మేఘమును, నిత్యం=ఎల్లప్పుడును, బిభర్తి=ధరించుచున్నాఁడు.

తా. తాను గూఢపాదమైనను, బహుపాదములు గలయీశేషపర్వతమునందు, మఱి మహాశ్చర్యమొకటి ప్రకాశముగాఁ గనఁబడుచున్నది. అదేమనఁగా ఈపర్వతమనెడి పయోధరము తనఱొమ్మునఁ గదలనిమెఱుపును ధరించుటయు, ఈవేంకటేశ్వరుఁడు పయోధర మనెడి స్తనముతోఁడ లక్ష్మిని ఎప్పుడును ఱొమ్ముననే ధరించుటయును కలిగియున్నదనుటయే.

మఱల నానందముతో.—

ఉత్సాహవృత్తము.

కరిను గూఢపాద మగుచుఁ ♦ గంటె ? గాఢపాద మాన్
ధర మిదే య టుండ మఱియు ♦ దానికంటె వింత యిం
దు నము మెుఁ బయోధరంబె ♦ యొరయుఁ దిరము మెఱుమున
ట్లురము పైఁ బయోధరము నెఁ ♦ మొరయు మెఱుము నెప్పుడున్

టి. ధరము+ఇదే=ఈపర్వతమే, గాఢపాదము=కనఁబడని పాదములు-

ప్రత్యంతపర్వతములు కలది—సర్వస్వరూపము, గాఢపాదము=దట్టమై—కనప
డని పాదములు—ప్రత్యంతపర్వతములు కలది, పయోధరంబె= మేఘమె, మెఱు
మున్ =మెఱుపుఁదీగెయు—లక్ష్మియు, పయోధరముసె= స్తనముసె, (విరోధా
భాస శ్లేషరూపకములు.)

వనవర్ణనమ్.

గ॥ ఇతి విమానం దక్షిణత స్స్వమానయన్ సానందం, విలోకయ
సఖ విపినానామ మేషాం పరమం రామణీయకమ్॥ 295

వ. అని దక్షిణపుందిక్కునకున్ విమాన మానయించుకొంచు
నానందముతో సఖా! యీ కాననములపరమరమణీయతను
గనుఁగొనుమా!

వృ॥ పురఃపురో ఘనం వనం వనేవనే మహాగిరిర్
మహాగిరౌ మహాగిరౌ విరాజతే గుహాగృహం
గుహాగృహే గుహాగృహే విహారతత్పరో హరిర్
హరౌహరౌ నిరంకుశః కృతేభసాధ్వసో ధ్వనిః॥ 296

అ. పురఃపురః=ఎదుటెదుట, ఘనంవనం=మహారణ్యము, వనేవనే=ప్రతివ
నమున, మహాగిరిః=పెద్దకొండ; మహాగిరౌమహాగిరౌ=ఒక్కొక్క పెద్దకొండ
లోను, గుహాగృహం=గృహమువంటిగుహ; గుహాగృహే గుహాగృహే=ప్రతి
గృహమువంటి గుహలోను, విహారతత్పరః=విహరించుటయందాసక్తి గల, హ
రిః=సింహము; హరౌహరౌ=ప్రతిసింహమునందును, నిరంకుశః=నిరాటంకమై,
కృతేభసాధ్వసః=కలుగఁజేయఁబడినయేనుఁగులకు భయము గలదైన, ధ్వనిః=
ఘీంకారశబ్దము, విరాజతే=ప్రకాశించుచున్నది.

తా. ఎదురెదుర మహారణ్యములు అందు మహాపర్వతములు, అందును
మహాగుహలు, అందును విహరించుసింహములు, ఆసింహములయందు ఏనుఁగులు
భయపడునట్టి గర్జనధ్వనులును విజృంభించుచుండును.

తే. ఎదురెదురఁ గన ఘనవన శ్రీ మేఁపు చూపు
వనవనమునన యురుగిరి శ్రీ యొనయు నొనయు
గిరిగిరినిన గుహాగృహ శ్రీ మిరులు గ్రోఁలు
గుహాగుహాన హరి విహరించుకొంచు మించు
హరి హరియుఁ గరు లదరంగ శ్రీ నార్భటించు.

కృశానుః.—

గీ॥ కిమరే? వర్ణయ స్యచక్షుష్యాణి మనుష్యాంగకబలనచపలచం
డపుండరీకాననాని కాననాని॥ 297

అ. కిమరే=ఏమిరా ? మనుష్యాంగ+కబలన+చపల+చండ+పుండరీక+ఆన
నాని=మనుష్యుల+అంగములను + కబళించుటయందు+ఆసక్తిగల+ తీక్ష్ణము
లైన+పెద్దపులుల+మొగములుగలవై, అచక్షుష్యాణి=చూడఁగూడనవైన, కా
ననాని=అడవులను, వర్ణయసి=వర్ణించుచున్నావు.

వ. ఏమిరా? యీచూడనుం గూడనియడవిని గొనియాడు చు
న్నాఁడవు? అదె చూడుము! మనుష్యులయంగములం గబళింపఁ
దెంపుఁ జేసి గండము లదరు చుండు నీచండము లగుపుండ
రీకముల మొగములను.

వృ॥ ఇత స్తావద్గ్రావవ్యతికర ఇత స్సంత్యజగరా
ఇతో లుంటాకానాం సముదయ ఇతః కంటకచయాః
ఇతో వ్యాఘ్రా ఉగ్రా జ్వలనజనకా వేణవ ఇతో
వనం సంలక్ష్యైతన్న న ఇద మహో మోహ మయతే॥

అ. ఇతస్తావత్=ఇక్కడనో, గ్రావవ్యతికరః = ఱాలసమూహము; ఇతః=
ఇక్కడ, అజగరాః=పాముభేదములు, ఇతః=ఇక్కడ, లుంటాకానాంసముద
దయః=దొంగలసమూహము; ఇతః=ఇక్కడ, కంటకచయాః=ముండ్లగుంపులు;
ఇతః=ఇక్కడ, జ్వలనజనకాః=నిప్పులుపుట్టించునట్టి, వేణవః=వెదుళ్లు; ఇతః=

ఇక్కడ, ఉగ్రాః=భయంకరములైన, వ్యాఘ్రాః=బెబ్బులులును, సంతి=ఉన్నవి. ఏతత్ వనం=ఈయడవిని, సంలక్ష్య=చూచి, ఇదంమనః=ఈమనస్సు, మోహం=బుద్ధిమఱపును, అయతే=పొందుచున్నది.

తా. ఈయడవియందు బండఱాలును, వేలువేలుసర్పాలును, దొంగలును, ముండ్లును, పెద్దపులులును, వెదురులపొదలునున్నవి. ఇట్టియడవిని జూచి నామనస్సు తెలివి తగ్గుచున్నది.

తే. కొండపాములు కొండఱా ళ్లుండు లందు
మండుబొంగులు దొంగలు మఱియు నెందుఁ
గనిన, బెబ్బులు లబ్బబ్బ కనఁగ రాదు
గుండె లదిరెను బెదురున బెంగునడుచు.

విశ్వావసుః—

గ॥ సఖే! నిపుణనిరూపణాత ఏతేషాం గుణానపి గృహాణ॥ 299

వ. సఖా! చక్కఁగ నిరూపణమున, ఇట్టి గొనములు నున్నయవి, గయికొనుమా?

వృ॥ అనాయాసగ్రాహ్యా ణ్యవనిపతిభోగ్యాన్యపి ఫలా
న్యయత్నేన ప్రాప్యా స్త్వపి సుదృగవేక్ష్యా స్సుమనసః
అసూర్యం పశ్యా న్యప్యహహ! సులభా న్యశ్మభవనా
న్యరణ్యానీభాజా మతిపతతి భాగ్యం కిల గిరః॥ 300

అ. అవనిపతిభోగ్యాని+అపి=రాజులకు అనుభవింపఁగూడినవైనను, ఫలాని=పండ్లు, అనాయాసగ్రాహ్యాణి=కష్టము లేక గ్రహింపఁదగినవియు, అయత్నేన=యత్నములేకయే, ప్రాప్యాస్త్వపి=పొందఁదగినవియైనను, సుమనసః=పుష్పములు, సుదృగవేక్ష్యాః=చక్కనికన్నులతో-స్త్రీలచేతను, చూడఁదగినవియు, అసూర్యంపశ్యాని అపి=సూర్యుని చూడఁదగనివియైనను, అశ్మభవనాని=శిలాగృహములు, సులభాని=సులభములైనవియు, అహహా=ఆహా! అర

ణ్యానీభాజాం=అడవులనుండు వారియొక్క, భాగ్యం=భాగ్యము, గిరః=మాటకు, అతిపతతికిల=మీఱుచున్నదిగదా !

తా. ఇక్కడిమామిడి మొదలగుపండ్లు రాజులే అనుభవింపఁదగినవిగాను, కొనకయే పువ్వులు పువ్వుఁబోణులకును యత్నింపకయే చూడఁదగినవిగాను, గుహలు సూర్యరశ్మియే కనఁబడనివిగా నున్నయవి. ఆహా ! ఈయడవిలోనివారిభాగ్యము చెప్ప శక్యము కానిదిగా నున్నయది గదా !

చ. అలయక చేకొనందగుచుఁ జక్కఁజ రాజులు కైకొనందగుఁ
ఫలములు పూవులో చెలులకుఁ బ్రార్థనచేసికొనందగుఁ సదా
చలువలఁ దావులై మిగులఁ జక్కనిజాలగృహాలు నెండకన్
వ్వలయవిటఁ దసించుకృతపుణ్యులభాగ్యము నేమనందగున్

అపిచ.—

వృ॥ గహనగుహావిహారిహరిపాణిరుహాభిహత
ద్విరదశిరస్తటోద్గలితమౌక్తికసంహతిభిః।
అహహ ! విభూషితై రిహగిరౌ విహరంతి సుఖం
సమమబలాజనై రతివిలాసపరా శ్శబరాః॥ 301

అ. రతివిలాసపరాః=మైథునక్రీడలయం దాసక్తులైన, శబరాః=వేఁగులవాండ్రు, గహన...సంహతిభిః=అడవిలోనిగుహాలలో విహరించు సింహముల గోళ్లతోఁ గొట్టఁబడినయేనుఁగుల కుంభస్థలములనుండి లేచినముత్యములసమూహముల చేత, విభూషితైః=అలంకరింపఁబడిన, అబలాజనైస్సమం=స్త్రీలతోఁగూడ, ఇహగిరౌ=ఈవేంకటాచలమందు, సుఖం=సుఖముగా, విహరంతి=విహరించుచున్నారు, అహహ=ఆహా !

తా. ఈతిరుపతికొండయందలి వేఁగులవాండ్రు ఇక్కడిగుహాలలోని సింహములు ఏనుఁగులకుంభస్థలములను గొట్టినేలఁబడినముత్యాలతో సింగారించుకొన్న స్త్రీలతోడ సురతక్రీడలయందు విహరించుచుందురు.

మఱియు.—

చ. గొబల విహారము ల్సలుపు ఘోరమృగేంద్రములగోళ్ల దెబ్బలన్
గబగబ రాలు నేనుఁగులగాఢశిరంబులమౌక్తికంబులన్
సొబగునఁ దాల్చి పొల్చుతమజోటులఁగూడి విలాసలాలసుల్
శబరులు చూడు? వేడుకఁ బచారము చేసెద రిందునందహా!

టీ. జోటులన్ = స్త్రీలను, విలాసలాలసుల్ = క్రీడలయందాసక్తిగలవారు.

గ॥ ఇతి, వ్యోమయానం, దక్షిణతః ప్రాపయన్ పురతో నిర్దిశ్య॥

వ. అని దక్కినపుందిక్కునకున్ విమాన మానయించుకొంచు నెదుర నిర్దేశించి.

ఘటికాచలవర్ణనమ్.

(ఘటికాచలము=చోళంగిపురము—ఇది ప్రహ్లాదుని రక్షించుటకై హిరణ్యకశిపుని సంహరించి పోయి క్షీరసాగరమున యోగనిద్రలో నున్నయానరసింహస్వామిని ప్రార్థించి ఈయోగనృసింహస్వరూపమున నే ఈపర్వతమునను సేవసాయించుచుండవలెనని ఆప్రహ్లాదుఁ డపేక్షించినదియే కాక; దేవేంద్రుఁడు రాక్షసబాధలకు చిక్కి స్రుక్కుచుండుటను మార్గమున ఇంద్రద్యుమ్నమహారాజు చూచి ఆరాక్షసులను తెలిసికొని నేను పోయి సంహరించెద నని లేచిపోవఁ జూడఁగా, ఆయింద్రుఁడును దిక్పాలకులును కావలసిన ఆయుధములతోడ సేనాసమూహము నిచ్చి ఈనరసింహస్వామిని ప్రార్థించి హనుమంతుని సహాయముగను నిచ్చి ఇందు ధూమ్రాక్షమకరాక్ష కుంభనికుంభాదులను ఈపురమున సంహరించినందున ప్రద్యుమ్నపురము హనుమత్పురము అని పేరొందినదియే కాక అక్కడక్కడ ఎంతోకాలము తపస్సు చేసిచేసి యోగాభ్యాసము చేసినను, ఇక్కడ ఒక్కఘటికలోనె =గడియలోనె యోగాభ్యాసము చేయుట చేత ఇందలివారిని తప్పక పరమపదము నొందించుచున్నది యైనయిందు ఆ యోగనృసింహస్వామి లక్ష్మీసహితుఁడై హేమకోటివిమానమున పూర్వాభిముఖముగ సేవసాయించునట్లు కలిగియున్నయది.)

వృ॥ కంఠోపరి కంఠీరవశుచి
దంష్ట్రారుచివిచిత్ర చంద్రికయా
స్ఫటికాచలఇవ నయనే
ఘటికాచల ఏష సంప్రతి ధినోతి॥ 303

అ. కంఠోపరి=కంఠముమీఁద, కంఠీ...చంద్రికయా = తనసింహరూపము యొక్క తెల్లనైన కోఱలకాంతియనెడి ఆశ్చర్యకరమైన వెన్నెలచేత, స్ఫటికాచల ఇవ = పటికములకొండవలె, ఏషఘటికాచలః = ఈఘటికాచలము, నయనే=కన్నులను, సంప్రతి=ఇప్పుడు, ధినోతి=సంతోషపఱచుచున్నది.

తా. ఈ చోళసింగిపరమందు ఆ నృసింహస్వామియొక్క తనసింహరూపము నందలి తెల్లనికోఱలకాంతులనెడి వెన్నెలచేత, పటికాలకొండవలెనుండు ఈ ఘటికాచలము ఇప్పుడు మనకండ్ల కానందము నిచ్చుచున్నది.

క. తటభాగములం గేసరి
పటుదంష్ట్రారుచులజ్యోత్స్న పర్వుచు నెపుడున్
స్ఫటికాచలమున్ వలె నీ
ఘటికాచలమున్ జెలంగెఁ గనుపండుగ యై.

టీ. కేసరి = సింహముయొక్క, జ్యోత్స్న = వెన్నెల, పర్వుచున్ = వ్యాపించుచు.

గ॥ సభక్తిప్రకర్ష మంజలిం బధ్వా.—

శ్రీనరసింహస్వామివర్ణనము.

(శ్రీనరసింహస్వామి — వీరు హిరణ్యకశిపుఁడు నరమృగసురప్రముఖుల చేత తనకు మరణము లేనట్లు బ్రహ్మవలన వరముఁ బొందియున్నందున వానివలన బాధపడు ప్రహ్లాదుని సంరక్షించుటకై దేహము నరస్వరూపముగాను ముఖము సింహముఖరూపముగాను స్తంభమందును ఉద్భవించి,ఆహిరణ్యకశిపుని సంహరించిన యామహావిష్ణువు దశావతారములలో నాలుగవయవతారము.)

శ్లో॥ వరకేతుస్థతార్క్ష్యాయ
స్మరకేళిపుషే శ్రియః ।
నరకేక్షణవిఘ్నాయ
నరకేసరిణే నమః॥ 304

అ. వరకేతుస్థతార్క్ష్యాయ=శ్రేష్ఠమైన టెక్కెమందుండు గరుత్మంతుడు గలవాడును, శ్రియః = లక్ష్మికి, స్మరకేళిపుషే = మన్మథక్రీడను వృద్ధిపఱచు వాడును, నరకేక్షణవిఘ్నాయ = నరకమును జూచుటకుఁగూడ విఘ్నముగల వాఁడునైన, నరకేసరిణే=నరసింహస్వామికి, నమః=నమస్కారము.

తా. గరుడధ్వజుఁడుగా లక్ష్మీపతిగానున్న యిక్కడి నరసింహస్వామికి మేము నరకమునే చూడకుండఁజేయుటకై నమస్కారముచేయుచున్నాము.

వ. ప్రకృష్టభక్తిచేఁ బ్రబద్ధాంజలి వై.

క. పులుఁగులపతి కేతన, మల
కలుములజవరాలి మేలికామితలీలా
కలనము నరకవికలనము
కలనరహరికి న్నమస్సొకావింతు నిదే.

టి. కేతనము=టెక్కెము, కామితలీలాకలనము=కోరఁబడిన విలాసములను గూర్చుటయు, నరకవికలనము=నరకనాశమును.

తార్క్ష్యుఁడు=గరుత్మంతుఁడు—ఇతఁడు వినతాకశ్యపులకు పుత్రుఁడు. సూర్యసారథి యైన అనూరువునకు తమ్ముఁడును, సంపాతిజటాయువులకు తండ్రి యును పినతల్లిపుత్రులైన కాద్రవేయులకు దేవలోకమున ఇంద్రుని జయించి అమృతము తెచ్చి యిచ్చినవాఁడును, లోకోపకారకులైన పుళిందులను తాము దాయభాగమునకుఁగాను శపించుకొనఁబడి గజకచ్ఛపరూపులైన విభావసు సుప్రతీకులనుఁ భక్షించుకొనినవాఁడును, సర్వదా సర్వేశ్వరునికి వాహనమై వేద స్వరూపుఁడునైన పక్షీశ్వరుఁడు.

కించ.—

శ్లో॥ స్థిరశంఖాదిచిహ్నాయ సురసంఘార్చితాంఘ్రయే
పరసంహారదక్షాయ నరసింహాయ మంగళమ్ ॥ 305

అ. స్థిరశంఖాదిచిహ్నాయ=స్థిరమైనశంఖచక్రాదులే చిహ్నములుగాఁగలవాఁడును, సురసంఘార్చితాంఘ్రయే=దేవసమూహముచేత పూజింపఁబడినపాదములు గలవాఁడును, పరసంహారదక్షాయ=శత్రువులను సంహరించుటయందు సమర్థుఁడు నైన, నరసింహాయ=నరసింహస్వామికి, మంగళం=మంగళము.

తా. శంఖచక్రాదులు గలిగి శత్రుసంహారకుఁడై దేవత లర్చించెడుపాదములు గలనరసింహస్వామికి మంగళము.

మఱియు.—

క. మంగళ మరిదరభరణా!
మంగళ మమరార్చ్యచరణ! శ్రీ మహనీయగుణా!
మంగళ మరిసంహరణా!
మంగళము నృసింహదేవ! శ్రీమహితసుభావా!

టి. అరిదరభరణా=చక్రమును శంఖమును భరించుట గలవాఁడా, మహనీయగుణా=గొప్పదయాదిగుణములు గలవాఁడా! మహితసుభావా=మహత్త్వముతో నెంచఁబడినమంచిమనస్సు గలవాఁడా!

జంభాసురుఁడు—కుమారతారకయుద్ధములో దేవేంద్రునిచే చంపఁబడిన యొకరాక్షసుఁడు.

శంభువు=ఈశ్వరుఁడు—ఇతఁడు త్రిమూర్తులలో నొకఁడు, భార్య పార్వతీదేవి, కుమార వినాయక వీరభద్రులు కుమారులు, ఇతనికి నొసట మఱియొక నేత్రమును, చేతులఁ గపాలశూలాయుధములును, మొలను పులిచర్మమును, చెవుల సర్పములును, టెక్కెమున వృషభమునుగలిగి, సంధ్యానర్తనముతోను నందివాహనముతోనుండి, ఒకప్పుడు భూమియే రథమై సూర్యచంద్రులు చక్రములై వేదములు గుఱ్ఱములై బ్రహ్మయే సారథియై, మేరువు అమ్ముగాను నము

ద్రము అంపపొదిగాను విష్ణువే బాణాలుగాను ఐ, లోకములను చెఱుచుచుండునట్టి త్రిపురాసురులను సంహరించినవాఁడు; మఱి యితఁడు విష్ణువునాజ్ఞచేత దేవరాక్షసులు అమృతము తఱచునపుడు మేరువును కవ్వముగా వాసుకిని త్రాడునుగాను చేసికొనఁగా, ఆకష్టము సహింపఁజాలక వాసుకి క్రక్కుకొన్న విషము త్రాగి పార్వతిచేత గొంతు పట్టఁబడి కంఠముననె నిలిచియున్న విషముతోను ఆవిషజ్వాల చల్లఁబడుటకై తలను చంద్రునితోను గంగతోను కూడియున్న జటాజూటముతోను కైలాసమున విలాసముతోను నుండునతఁడు.

ప్రహ్లాదుఁడు—29 వ పుట చూడుడు.

శ్లో॥ జంభదంభహరక్షేమా రంభలంభకమూర్తయే
శంభుసంభావనీయాయ స్తంభడింభాయమంగళమ్॥ 306

అ. జంభ-దంభ-హర-క్షేమ-ఆరంభ-లంభక - మూర్తయే=జంభాసురుని యొక్క - గర్వమును - హరించినట్టి యింద్రునికై - క్షేమములను - ఆరంభించుటలను=లభింపఁజేయునట్టి - శరీరముగలవాఁడును, శంభు - సంభావనీయాయ=శివునిచేత - పూజింపఁదగినవాఁడు నైన, స్తంభ - డింభాయ= స్తంభమునకు బిడ్డయగు నరసింహస్వామికి, మంగళం=మంగళము.

తా. దేవేంద్రుని క్షేమమునకైయును, శివుడు చేయు పూజనమునకయ్యును (హిరణ్యకశిపుని సంహరించుటకైయును ప్రహ్లాదుని రక్షించుటకైయును), ఉక్కు స్తంభమునందుఁ బుట్టిననరసింహస్వామికి మంగళము.

క. జంభాసురదంభాహర
సంభవుకారంభవిహితసంభవసహితా !
శంభూచితసంభావిత !
స్తంభోద్గితడింభ ! నీకు సన్మంగళ మౌన్.

టి: జంభాసురదంభ - ఆహర - సంభవుక - ఆరంభ - విహిత - సంభవ - సహితా=జంభాసురునిగర్వమును పూర్ణముగా హరించునట్టి - క్షేమముల యొక్క ఆరంభమునకై - విధింపఁబడిన - నృసింహాజన్మముతోఁ గూడినవాఁడా !

కృశానుః.—

గ॥ కిము రే? క్రోధమయేఽపి నరమృగేంద్రే స్తవవచనం విరచ
యసి? 307

వ. ఏమిరా? క్రోధస్వరూపమైన నరసింహరూపమందును వి
నుతివచనములు విరచించుచున్నావు?

శ్లో॥ ప్రహ్లాదనూహ్లాదయితుం తమేకం
సర్వస్యకుర్వన్ భువనస్యభీతిం
సైంహం దధే సంహననం పురా య
స్తవ స్తవ స్తత్ర కథం ప్రవృత్తః॥ 308

అ. యః=ఎవఁడు, తం=ఆ, ప్రహ్లాదం=ప్రహ్లాదుని, ఏకం= ఒక్కనిని, ఆహ్లా
దయితుం=సంతోషపఱచుటకై, సర్వస్యభువనస్య=సకలలోకములకును, భీతిం=
భయమును, కుర్వన్=చేయుచు, సైంహం =సింహస్వరూపమైన, సంహననం=
శరీరమును, పురా=ముందు, దధే=ధరించెనో, తత్ర = ఆనరసింహునియందు,
తవ=నీయొక్క, స్తవః=స్తోత్రము, కథం=ఎట్లు, ప్రవృత్తః=ప్రవర్తించినది ?

తా. ఒకప్రహ్లాదుని సంతోషపఱచుటకై లోకమునంత భయపఱచుచు,
సింహస్వరూపమును ధరించినవానినిగుఱించి నీ వెట్లు స్తోత్రము చేయుచు
న్నావు ?

తే. ఒకనిఁ బ్రహ్లాదుఁ బ్రాహ్లాదు నొనరుచుటకు
సకలభువనంబులకు భీతి నలుపు చిటుల
సింహసంహననము ధరించెను నెతండు
అతనిఁ గొని కొనియాడెదు వింత మ దెటుల?

టి. ప్ర+ఆహ్లాదుః=ప్రకృష్టమైన సంతోషము గలవానిని గా.

విశ్వావసుః.—

గ॥ వయస్య ! మైవం వాదీః? యతః॥ 309

వ. చెలికాఁడా! యీపగిదిని బలు కాడకుము. ఏల యంటేని?

వృ॥ అపుణ్యధౌరేయహిరణ్యదూన
త్రిలోకశోకక్షపణాయ శౌరిః
కాయాధవాయాసనిరాసదంభాత్
స్తంభాదిహాజృంభతసంభ్రమేణ॥ 310

అ. శౌరిః=విష్ణువు, అపుణ్య-ధౌరేయ-హిరణ్య-దూన-త్రిలోక-శోక-క్షపణాయ=పుణ్యహీనులందు ప్రధానుఁడైన-హిరణ్యకశిపుని చేత- దుఃఖితములైన-త్రిలోకములయొక్క-దుఃఖమును-పోఁగొట్టుటకై, కాయాధవ-ఆయాస-నిరాస-దంభాత్=కయాధు వనెడిలీలావతికి పుత్రుఁడైనప్రహ్లాదునియొక్క-శ్రమమును-పోఁగొట్టుటయందలి- ఉద్రేకమువలన, ఇహ = ఇక్కడ, స్తంభాత్= స్తంభమునుండి, సంభ్రమేణ=అతివేగముతో, అజృంభత=విజృంభించెను.

తా. హిరణ్యకశిపుని సంహరించి త్రిలోకములకును శోకము లేకుండుటకై లీలావతీకుమారుఁడైనప్రహ్లాదునికష్టములు దీర్చుటకై యావిష్ణువు ఈయుక్క స్తంభమునుండి, ఇక్కడ విజృంభించి ప్రత్యక్షమయ్యెను.

తే. ఖలుఁడు ఘనుఁడు నగుహిరణ్యకశిపువలన
ముజ్జగంబులు పడుపాటు లుజ్జగింప
నతనినుతునినెపంబున నవతరించె
స్తంభమున సంభ్రమమున విజృంభణమున.

గ॥ ఇదం చావధార్యతాం॥

వృ॥ మనుష్యతిర్యక్త్వ ముపేత్య సద్యో
దేవ స్స్వయం స్థావరతోఽభ్యుదంచన్
విచిత్రశక్త్యన్వయ మత్రవేద్యైః
ప్రతాయ్యమానం ప్రకటీకరోతి॥ 311

అ. దేవః=స్వామి, మనుష్యతిర్యక్త్వం=మనుష్యత్వమును, మృగత్వమును, ఉపేత్య=పొంది, స్థావరతః=జడమైన స్తంభమునుండి, సద్యః=అప్పుడే,

స్వయం=తానుగానే, అభ్యుదంచన్ = ఆవిర్భవించుచును, వేదైః=వేదముల చేత, ప్రతాయ్యమానం=ప్రకటింపఁబడుచున్న, విచిత్రశక్త్యన్వయం=ఆశ్చర్యమైన సామర్థ్యముతోడి సంబంధమును, అత్ర=ఇక్కడ, ప్రకటీకరోతి=ప్రసిద్ధపఱచుచున్నాఁడు.

తా. ఇక్కడ భగవంతుఁడు మనుష్యుఁడుగానైనఁ గాక, మృగముగానైనఁ గాక ఉభయరూపము గావించుకొని, తల్లివలన లేక స్తంభమువలననే తొమ్మిదినెలలైనను గాక, అప్పుడే ఆవిర్భవించుచు, వేదవిహితమైన అఘటనఘటనాఘటిమను, ఈపామరలోకమందు ప్రకటించుచున్నాఁడు.

వ. ఇదియు వినునదియ.

సీ. మానవాకారము ♦ మఱి తిర్యగాకార
మేకమై తొమ్మిది ♦ యేని నెలలు
కాకున్న జననియే ♦ కాకున్న జడమున
నెవఁడుఁ గా కిటు లౌనె ♦ యవతరించి
యేదియో కాక త్ర ♦ యీవిద్యలే కూడి
వెల్లడిచేసెడి ♦ విభవవిషయ
మఘటితఘటనాస ♦ మర్థత ప్రకటించెఁ
బామరప్రచుర మా ♦ భూమి నిచట

తే. దేవదేవుఁడు దివ్యాను ♦ భావుఁ డితఁడు
చరితచాతుర్యఁ డాశ్చర్య ♦ చర్యుఁ డెపుడుఁ
గంటె? కనులారఁ జెవులార ♦ వింటె? నీవు
తొంటిమూర్యలే కనలేక ♦ యుంట వింటి.

టి. తిర్యక్కులు=పశుపక్ష్యాదులు, త్రయీవిద్యలు=వేదవిద్యలు, అఘటితఘటనాసమర్థత=ఘటింపనిదాని నంతయు ఘటింపఁజేయుటందలి సామర్థ్యము, పామరప్రచురము=అజ్ఞులతో విస్తారమైన, దివ్య + అనుభావుఁడు=దివ్య

మైనప్రభావము గలవాఁడు, చరితచాతుర్యుఁడు=నడుచుకొన్న చమత్కారము గలవాఁడు.

పునస్సవిస్రంభం=మఱియు నమ్మకమ్మున.

శ్లో॥ ఘటికాచలం వపురవేత్య తత్త్వతో
ఘటికాచలం సమధిరుహ్య భక్తితః।
నరకేసరీంద్రచరణౌ విలోకయన్
నరకే సరిష్యతి నజాతు మానవః॥ 312

అ. మానవః=మనుష్యుఁడు, వపుః=శరీరమును, తత్త్వతః=స్వభావముతో, ఘటికాచలం=గడియలో నశించునదిగా, అవేత్య=తెలిసికొని, ఘటికాచలం=చోళంగివరముకొండను, సమధిరుహ్య=ఎక్కి, భక్తితః=భక్తితో, నరకేసరీంద్రచరణౌ=నరసింహస్వామిపాదములను, విలోకయన్ = దర్శనముచేయుచు, జాతు=ఒకప్పుడును, నరకే=నరకమందు, నసరిష్యతి=జాఱిపడఁడు.

తా. మనుష్యుఁడు తనశరీరము గడియలోనైనను, నశింపకుండునదికాదని తెలిసికొని, భక్తి గలవాఁడై యీఘటికాచలమునకు వచ్చి ఆనరసింహస్వామిపాదములను సందర్శించినయెడల, ఎప్పుడును నరకమున జాఱనేజాఱఁడు.

క. ఘటికాచల మచలము యగా
పటుభక్తిని నెక్కి నిక్కిపము నరసింహుఁన్
ఘటికాచలమేనిన్ మే
నిటు లేనరుఁడుఁ గని నరకపుఁబొందుగనఁడేన్.

దం. చలనముకానిదే యఁగు దృఢమైనభక్తితో ఘటికాచలము నెక్కి గడియలో చలించునదియని ఈదేహమును తెలిసికొనునట్టి యేమనుష్యుఁడును ఆనరసింహునిఁ గనఁగొని నరకము నెపుడును గనఁడు. ఔను ? ఇది నిక్కువము.

పీఠారణ్యావర్ణనమ్.

క. ఇతి విమానమన్యత స్సంచోదయన్ సహర్షమ్॥ 313.

వ. అని విమానమును మఱొక్క ప్రక్కకు నడపుచు సంతోష ముతో.

వీక్షారణ్యము=తిరువెవ్వళ్లూరు—ఇది సుందరమైనచందనాదితరులతాదుల చేత వీక్షింపఁదగినది యైనందున వీక్షారణ్య మనియు; వీరరాఘవుఁడే శాలి హోత్రమహాముని నేను నివసించుటకు కింగృహం=ఎవ్వుళ్=ఏయిల్లు అని అడి గినందున కింగృహ మనియు; మఱియు మధుకైటభులు అనురాక్షసులు దేవలో కమున దేవతలనే గాక భూలోకమున మహర్షులయజ్ఞాదికర్మలును చెఱుచుచు వారివారిని బాధించుచుండఁగా దేవతలు క్షీరసాగరమునకు పోయి శ్రీమన్నా రాయణునితో మొఱపెట్టి అతనిచేత వారి నిందు సంహరింపఁజేసినది కాక; ఇందు తపస్వి యైనశాలిహోత్రమహాముని నిరాహారుఁడై చేసెడువైశ్వదే వము అనుయజ్ఞమున అతని పరీక్షించుటకై బ్రాహ్మణవేషధారియై వచ్చి ఆనా రాయణుఁడు క్షుధార్తుఁడనై యున్నవాఁడను అని అన్నమును యాచింపఁగా అతఁ డప్పు డన్నము పచనముచేసి పెట్టి భుజింపఁజేసి అతనివలన మోక్షము నపే క్షించి ముక్తుఁ డైనదియే కాక; మఱియు కౌశికచండాలకన్యకాసంగమమున కులాచారకర్మాచరణభ్రష్టుఁ డయ్యును ఇందలి హృత్తాపనాశినీస్నానఫలమున పవిత్రుఁ డైనదియే కాక, ఇందు చేసినస్వల్పపుణ్యము అధికముగా ఆవర్తిం చుటచేత-మఱలుటచేత పుణ్యావర్త మనియును పేరొందియున్నయది.

శాలిహోత్రుఁడు:—ఇతఁడు తనతపఃప్రభావముచేత ఆఁకలిదప్పు లడఁగి పోయెడినీటితోడితటాకముతోడఁ గూడుకొని యున్నయాశ్రమమున తపస్సు చేయుచున్నయొకమహర్షి.

వృ॥ వీక్షారణ్య మిదం వదంతి సరసీ హృత్తాపనాశి న్యసా
వస్యారోధసి వీరరాఘవ ఇతి ప్రఖ్యాతనామా హరిః ।
వ్యక్తం రాజతి పీతిహోత్ర ఇవ యో విస్తీర్ణహేతిద్యుతిః
క్షేత్రం ప్రాప్తకుశస్థలీ ప్రభజతి శ్రీశాలిహోత్రాంచితమ్॥

అ. ఇదం=ఈక్షేత్రమును, వీక్షారణ్యం=వీక్షారణ్యమని, వదంతి=చెప్పుచు న్నారు, అసౌ=ఈ, సరసీ=తీర్థము, హృత్తాపనాశినీ=మనస్తాపముల నశింపఁజే

యోమనది, అస్యాః - రోధసి=దీనిగట్టున, వీరరాఘవఇతి=వీరరాఘవులని, ప్రఖ్యాతనామా=ప్రసిద్ధమైననామము గల, యః=ఏ, హరిః=విష్ణువు, వ్యక్తం=స్పష్టముగా, వీతిహోత్ర ఇవ = అగ్నిహోత్రుడువలె, రాజతి=ప్రకాశించుచున్నాఁడో, వికీర్ణహేతిద్యుతిః=విశాలములైన చక్రాద్యాయుధములయు-జ్వాలలయు కాంతులుగలవాఁడై, శ్రీశాలిహోత్రాంచితం=శ్రీశాలిహోత్రమహర్షిచేత పూజింపఁబడిన, తత్ క్షేత్రం=ఆవీక్షారణ్యక్షేత్రమును, ప్రాప్తకుశస్థలీ=అందుచేరిన కుశస్థలి యనునట్టినది, ప్రభజతి=ఆశ్రయించుచున్నది.

తా. ఈక్షేత్రము వీక్షారణ్య మనియు, ఇందలితీర్థము తాపనాశని యనియు, ఇందలివిష్ణువు వీరరాఘవు లనియు ప్రఖ్యాతి చెంది విష్ణువు అగ్నిహోత్రుడువలె, జ్వాలలతోను ప్రకాశించుచు, కుశస్థలి యనునదితోఁ గూడి శాలిహోత్రమహర్షిచే పూజింపఁబడినయాక్షేత్రమందు ప్రకాశించుచున్నాఁడు.

సీ. వినుము! వీక్షారణ్య ◊ మనునది యిది యంద్రు
సరసు హృత్తాపనాశని యి దంద్రు,
ఆసర స్తీరమం ◊ దాహరి శ్రీవీర
రాఘవు లను పేరఁ ◊ బ్రబలునంద్రు,
ఆవీరరాఘవు ◊ లావీతిహోత్రుఁడు
వలె హేతిజైత్రుఁడై ◊ వెలయు; నిందు
శాలిహోత్రుఁడు పూత ◊ చారిత్రుఁ డర్చించు
తత్క్షేత్ర మిదె కుశ ◊ స్థలిని గలది
తే. కనుక నే యిందు వీరరా ◊ ఘవులె యిందు
శేఖరాదులు తమశిర ◊ శ్శేఖరాళి
యర్చ్యులను నర్చ లొనఁగించు ◊ నడుగులఁ గల
వాఁడె శ్రీగృహస్థుఁడు చూడు ◊ వేడు కలర.

టీ. హేతిజైత్రుఁడై=జ్వాలలతోను కాంతులతోను జయశాలియై, పూతచారిత్రుఁడు=పవిత్రచరిత్రుఁడు, ఇందుశేఖరాదులు=చంద్రశేఖరుఁడు మొద

లగువారు, అర్చులను=కాంతులతో, కింగ్రహము=ఏమియిల్లు? స్వల్పగ్రహము (తిరు ఎవ్వుళ్ ఊరు=తిరువెవ్వుళ్లూరు).

గ॥ ఆకలయతు భవా న్న్రేమం చమత్కారమ్॥

వ. నీవీచమత్కార మిందుఁ గనుఁగొందుగాఁక. 315

శ్రీవీరరాఘవవర్ణనమ్.

వీరరాఘవస్వామి. వీరు—కనకవల్లి తాయారుతో విజయకోటివిమానమున భుజంగశాయియై హృత్తాపనాశినీసర స్తీరమున కుశస్థలిలో శాలిహోత్రమహా మునికి ప్రత్యక్షమై తిరుమళ్లిశై తిరుమంగై యాళ్వార్లమంగళాశాసనములతో సేవ సాయించుచున్నవారు.

శ్లో॥ ద్విరేఫవర్ణాం సుమనోరమాం తనుం
బిభర్తి సంజ్ఞా మివ వీరరాఘవ
స్సుపర్వరాజేన యదీయ మంచితం
ముఖం పదద్వంద్వమివోపశోభతే॥ 316

అ. యదీయం=ఏవీర రాఘవులదియైన, ముఖం=మొగము, సుపర్వరాజేన= మంచి పున్నమచంద్రునిచేత, అంచితం=పూజింపఁబడినది గాను, పదద్వం ద్వం=పాదములజంట, సుపర్వరాజేన=దేవతలరాజైన యింద్రునిచేత, అంచిత మివ=పూజింపఁబడినదిగానువలె, ఉపశోభతే=ప్రకాశించుచున్నదో? సవీర రాఘవః=ఆవీరరాఘవులు, తనుం=తనశరీరమును, ద్విరేఫవర్ణాం=తుమ్మెదవర్ణమ్ము వంటివర్ణము గలదై, సుమనోరమాం=పుష్పమువలె రమింపఁజేయునదిగాను, సంజ్ఞాం=తనపేరును, ద్విరేఫవర్ణాం=రెండురేఫాక్షరములు కలదై, సుమనోర మామివ=దేవతలను రమింపఁజేయునదిగాను వలె, బిభర్తి=భరించుచున్నవాఁడు.

తా. చంద్రుఁడు ముఖముతో సమానుఁడుగా, ఇంద్రుఁడు పాదముల నర్చిం చువాఁడుగానుండు వీరరాఘవస్వామి దేవతలకు మనోహరమై పువ్వులవంటిదై, భ్రమరశబ్దార్థకద్విరేఫమను తుమ్మెదవలె నీలవర్ణమైనశరీరమును వీరరాఘవశబ్ద స్థద్విరేఫములు గల తనపేరునువలె ధరించుచున్నవాఁడు.

తే. వీరరాఘవుఁడును జమత్కారి యగాార !
సంజ్ఞయనువునఁ దనువును సంగ్రహించె
మొగమునరణిన చరణాబ్జయుగముఁ గాంచె
మఱి ద్విరేఫవర్ణమనోరమమును గాఁగఁ
దగి సువర్ణరాజసమంచితమును గాఁగ.

టి. ద్విరేఫము=రెండురేఫములుగల భ్రమరపదవాచ్యము తుమ్మెదయు, వీరరాఘవపదవాచ్యము స్వామియు (శ్లేషక్రమాలంకారములు.)

కృశానుః.—

గ॥ వయస్య! కిం సన్నహ్యసి వీరరాఘవస్తవనే యదస్మిన్నపి
పన్నగనగనాథ ఇవ పరధనగ్రహణపరత్వాదయః ప్రాదు
ష్యంతిదోషాః ॥ 317

వ. సఖా ! సన్నాహపడుచున్నా వేమిరా? ఈవీరరాఘవుని వినుతించుటయందు, ఎందు కనిన, నితనియందు నావేంకటాచలపతియందునలె పరధనపరత్వాదిదోషదూషణములు ప్రకర్షముగను గలిగియున్నవి గనుక.

విశ్వావసుః.—

గ॥ తత్రాస్మదుక్తైనైవ తత్సమాధానేన పునరత్రాపి సంతోష్ట
వ్యమాయుష్మతాభవతా; పామరతే! రమతే నకస్యమనో
వీరరాఘవే దేవే॥ 318

వ. అందు, మావచియించినయాసమాధానవచనముతోనే యిందును ఆయుష్మంతుఁడవైననీవును సంతోషింపవలయును ; ఓమందమతీ ! ఎవనిమతి యీవీరరాఘవ దేవునందు నానందము నొందకయున్నయది !

వృ॥ స్వేక్షా సాధ్యజగజ్జని స్సుతనుపల్లాక్షాంకితోరఃస్థల
స్సాక్షాద్దేవపరఃపుమాన్ కృతనుతి ర్దాక్షాయణీశాదిభిః।
వీక్షారణ్యపతి ర్విరాజతి గతి ర్ద్రాక్షాసదృక్సాహితీ
ధీక్షాంత్యాయురరోగతాధనయశోమోక్షాద్యపేక్షావతాం॥

అ. స్వేక్షా - సాధ్య - జగజ్జనిః = తనచూపుమాత్రముచేతనే - సాధింపఁబడగిన - జగత్సృష్టి గలవాఁడును, సుతను - పత్ - లాక్షా - అంకిత-ఉరఃస్థలః= తన స్త్రీయైనలక్ష్మియొక్క - పాదమందలి - లత్తుకచేత - గుర్తింపఁబడిన - వక్షఃస్థలము గలవాఁడును, సాక్షాద్దేవ=సాక్షాత్తుగానే, పరఃపుమాన్=పరమపురుషుఁడును, దాక్షాయణీశాదిభిః=శివుఁడు మొదలైనవారిచేత, కృతనుతిః= చేయఁబడినస్తోత్రము గలవాఁడునైన, వీక్షారణ్యపతిః = ఈవీక్షారణ్యమునకు పతియైన వీరరాఘవులు, ద్రాక్షాసదృక్ - సాహితీ - ధీ - క్షాంతి - ఆయుః- అరోగతా - ధన - యశః - మోక్ష - ఆది - అపేక్షావతాం=ద్రాక్షతో సమానమైన - సాహిత్యము - బుద్ధి - ఓర్పు - ఆయుస్సు - ఆరోగ్యము-ద్రవ్యము-కీర్తి- మోక్షము - మొదలైనవానియందు - అపేక్ష గలవారికి, గతిః=దారియై, విరాజతి=ప్రకాశించుచున్నాఁడు.

తా. కటాక్షమాత్రముచేత జగత్సృష్టి చేయుచు, లక్ష్మీపాదములందలిలాక్షారసము వక్షఃస్థలమున గుర్తించుకొనుచు, రుద్రాదులస్తోత్రము కైకొనుచు, ఈవీక్షారణ్యమున సాక్షాత్తుగా పరమపురుషుఁడైనవీరరాఘవస్వామి పాండిత్యమత్యాయురారోగ్యాదు లపేక్షించువారి కిచ్చుచుఁ బ్రకాశించుచున్నవాఁడు.

సీ. ఎవనిసంకల్ప మాభువనసంఘములకు
జననావనవినాశజననభూమి,
ఎవనియురంబ యాభువనమాతకు మహా
చారుతలవిశాలచంద్రశాల,
ఎవనిగుణావళి భవభవాన్యాదిదే
వావళివినుతులకాస్పదంబు,

ఎవనిపరత్వంబు § దివిజశేఖరులలో
శ్రుతిశిరఃప్రకరంబు § శ్రుతముపఱచు.

తే. నతఁడె వీక్షావనాధిపుఁ § డర్థి కర్థి
సుమతి సాహితి ధృతి నీతి § శమము దమము
నాయు వారోగ్య మైశ్వర్య § మనిశయశము
మొదలుగా నోయు నీయఁగా § ముఖ్యగతియు.

టి. చారుతల=సొగసైన స్థలములచేత, భవభవాన్యాది=పరమేశ్వరుఁడు పార్వతి మొదలైన, శ్రుతిశిరఃప్రకరంబు=వేదాంతసమూహము, అర్థికిన్=యాచకునికి, అర్థిన్=కోరికతో, ఓయన్=వరుసగా.

కించ.—

వృ॥ ఉపేక్ష్యవీక్షావన మున్నత స్సదా
సువర్ణవల్ల్యా సుమనః పుషాఽఽశ్రితః।
అహీనసేవ్యో హరిచందన స్తనో
త్యుపాశ్రితానా ముచితాం సువాసనామ్॥ 320

అ. సదా=ఎప్పుడును, సుమనః పుషా = దేవతలను-పుష్పములను-పోషించునట్టి, సువర్ణవల్ల్యా=కనకవల్లియనెడి లక్ష్మితోను-సంపంగితీఁగతో, ఆశ్రితః=ఆశ్రయింపఁబడినదై, ఉన్నతః=పొడవైనదై,అహీనసేవ్యః=సర్పరాజుచేత-పెద్దలైనవారిచేతను సేవింపఁబడునదైన, హరిచందనః=హరి యనెడు హరిచందనవృక్షము, వీక్షావనం=ఈవీక్షారణ్యమును, ఉపేత్య=చేరి, ఉపాశ్రితానాం = తన్నాశ్రయించినవారికి, ఉచితాం=తగుమైన, సువాసనాం=మంచిభావనను - మంచిపరిమళమునున్, తనోతి=చేయుచున్నది.

తా. మంచిపువ్వులు గలసంపంగితీఁగెలతోఁ గూడి, సర్పశ్రేష్ఠములతోను గూడి, పొడవైన హరిచందనవృక్షమువలె, దేవతలను బోషించునట్టి కనకవల్లి తాయారుతోఁ గూడి, మహోన్నతుఁడై, మహోన్నతులైనవారితో ఆదిశే

షువితోను గూడిన యావీరరాఘవస్వామి, ఆవీక్షారణ్యమును జేరి తన్నాశ్రయించినవారికి మంచివాసనవలె, మంచిభావనను గలుగఁజేయుచుండును.

మఱియు.—

తే. ఇందు వీక్షావనిఁ హరిచ్చందన మిదె
యెల్లవేళల సుమనస్సముల్లసితము
స్వర్ణవల్లీసమేతము సహదహీన
పదము శ్రితశుభవాసనాప్రదము కనుము?

టీ. సహదహీనపదము=సహించునట్టి సర్పరాజులకు-ఆదిశేషునకు స్థానము. (శ్లేషాలంకారము.)

గ॥ ఇత్యన్యతో విమానంప్రేంఖయ న్నగతో వీక్ష్య సంప్రత్య
భిజ్ఞమ్॥ 321

వ. అని మఱొక్కప్రక్కకుఁ విమాన మానయించుకొంచు నెదురఁ గనుంగొని జ్ఞప్తిం జేసికొని.

శ్రీభూతపురీవర్ణనము.

(భూతపురి—ఇది - అక్కడిచెఱువుకు తూర్పునను మూలమండపమున కుత్తరమునను ఉండు భూతేశ్వరుని దేవస్థానమందలి యాభూతేశ్వరుఁడును తనభక్తులైన భూతరాజములతో దర్శింపఁబడుచుండునది.)

ఈభూతపురియే—శ్రీ యాదికేశవ స్వామిసన్నిధి ముందున్న దానికన్న వెనుకటి ప్రాబల్యారంభమందు గోపురమండప ప్రాకారాదుల నిర్మాణములో ఆస్వామి గర్భగృహమునకు నెదుట ఆస్థానమండపారంభమందు దానికి తగిన చతుస్తంభాలు లభించనందున ఆకైంకర్యనిర్వాహకుం డైన తొండమాన్ చక్రవర్తికి తాను సాయించినస్వప్నప్రకారము ఆచెఱువులో ఆ స్తంభములను కనిపెట్టియును దాని ప్రతిమావిశేషములతోడి స్థౌల్యౌన్నత్యములనుబట్టి యెట్టివారికిని పైకెత్తఁ బట్టువడకపోయి చింతాక్రాంతుఁ డై యుండునారాజుస్వప్నములో మఱల ఆభూతేశ్వరుఁడు తానే తెప్పించెదనని తెలిపి,తనభటులైన మ

హాభూతముల చేత తెప్పించి, మీరు తెచ్చియిచ్చిన మేలిమికి మీరే అంచావ హించి అంజలివై భవములతో యతిరాజులకు ప్రత్యక్షమై యున్న ఆస్వామిని ఆయతిరాజవల్లి త్తాయారుతో సేవించుకొంచు నుండుండని నియమించియుండు నది యిప్పటికిని కనుఁగొనువారికి ఆచతుస్తంభాలగంభీరాకారము లాశ్చర్య కరములై యున్న సన్నిధివైభవములతోను, మఱి శ్రీమద్రామానుజముని పర మగుని కూరనాథ ప్రభృతిసన్నిధుల వైభవములతోను, మఱియు మఠసత్ర మందిరారామతటాకాములతోను, అందంపలి యుత్సవానుకూలాంతరాళబం గాళాలతోను విచిత్రతరమై యుండు నీతొండమండలమంపలి శ్రీపెరుం బూదూరై యుండునది.

వృ॥ ఏషా భూతపురీ నిరీక్షితచరీ దోషాపహంత్రీ నృణాం
శ్రీమా న్యత్రగుణాబ్ధి రావిరభవద్రామానుజాఖ్యో మునిః
త్రయ్యంతామృతసింధుమంథనభవ ద్ధైయంగవీనాత్మకం
విజ్ఞానం యదుపజ్ఞమేవ విదుషా మద్యాపి విద్యోతతే॥ 322

అ. గుణాబ్ధిః=సకలసద్గుణసముద్రుఁడైన, శ్రీమాన్=ఉభయవిభూత్యై శ్వర్యముగల, రామానుజాఖ్యోమునిః=శ్రీమద్రామానుజులు అను తిరునామము గల మునులు, యత్ర=ఎక్కడ, ఆవిరభవత్=అవిర్భవించిరో? త్రయ్యంత - అమృతసింధు - మంథన - భవత్ - హాయ్యంగవీన - ఆత్మకం=వేదాంతములనె డు - పాలసముద్రముయొక్క - తఱచుటవలన - కలుగుచున్న - వెన్నవిశేష మే - స్వరూపముగాఁ గలదియైన, విజ్ఞానం=విశిష్టాద్వైతజ్ఞానము, విదుషాం= విద్వాంసులలో, యత్ - ఉపజ్ఞమేవ=ఎవరివలన జ్ఞాపకమే యై, అద్యాపి= ఇప్పుడును, విద్యోతతే=ప్రకాశించుచున్నదో? యత్ర=ఎక్కడ, దోషాప హంత్రీ=దోషములను పడఁగొట్టునదియైన, సా=ఆ, ఏషాభూతపురీ=ఈ శ్రీపె రుంబూదూరు, మయా=నాచేత, నిరీక్షితచరీ=చూడఁబడినది.

తా. ఇదో సకలదోషములను పరిహరించు నీశ్రీపెరుంబూదూరు నేను చూ చితిని. ఇది-పాలసముద్రమున తఱచినయమృతమునువలె వేదాంతములందు తెలి

పించిన విశిష్టాద్వైత విషయమును విద్వాంసులకు ప్రధానజ్ఞాపకముగాఁ గలి గించి సకలసద్గుణసముద్ర మైన శ్రీమద్రామానుజమునులయవతారస్థలము.

శా. శ్రీరాజిల్లుప్రభూతభూతపురి వీక్షింపంబడెఁ బాకు మఱి
శ్రీరామానుజమౌనిమౌళి సుజనశ్రేష్ఠుండు జన్మించె నెం
దారా! వేదశిరోమృతాబ్ధిమథనక్రైహాయంగవీనంబుగన్
సారజ్ఞుల్ గనుగొంద్రుపజ్ఞగను దత్సంబంధివిజ్ఞానమున్.

టి. ప్రభూత=ప్రసిద్ధమైన, హైయంగవీనము=అప్పుడె దీసిన వెన్న, ఉపజ్ఞ గను=ఆద్యజ్ఞానముగాను, తత్సంబంధి=ఆరామానుజమునిసంబంధియైన, (రూప కాలంకారము.)

శ్రీమద్రామానుజమునీంద్రవర్ణనము.

శ్రీమద్రామానుజమునీంద్రులు—వీరు-శ్రీపెరుంబూదూరిలో శ్రీయాదికేశవ స్వామిసన్నిధికెదుందు ఆసూరికేశవాచార్యులవలన కాంతిమతీదేవికి తిరువసం తాళ్వానునంశమున అవతరించి, ఇళైయాళ్వా రని తిరునామము ధరించి; యాదవప్రకాశులయొద్ద విద్యాభ్యాసముతో శ్రుతిస్మృతు లధికరంచి, కప్యా స మను శ్రుతి కపార్థము విని సార్థము సాధించి; చోళరాజుపుత్రికి శ్రీపాదతీ ర్థముచే బ్రహ్మరక్షస్సును తొలఁగించి; పాండ్యరాజుసభలో సరస్వతిని శ్రీభా ష్యముచే మెప్పించి, తిరుకోట్టియూర్నంబిగారియొద్ద తాము పదునెనిమిది మార్లు తిరిగి, లభించినచరమశ్లోకార్థము అక్కడిగోపుర మెక్కి అందఱకును ప్రకటించి; తమ ఆచార్యులైన ఆళవందార్లు పరమపదమునకు వేంచేయునపుడు వారివ్రేలిసంజ్ఞ కనిపెట్టి బ్రహ్మసూత్రభాష్యము రచియించి; శ్రీజగన్నాథమున శ్రీపురుషోత్తముని సేవింపఁబోయి, తమనిదురలో వారిచే మోసికొనఁబడివచ్చి విడిపించినకూర్మాచలముతో సింహాచలమును సేవించి; తిరునారాయణపురము నకుఁ బోయి అందుండి ఢిల్లికిఁ బోయి అందుండి బూబునాచ్చారుతో చెల్వ పిళ్లను ఆమేల్కోటకు వేంచేపించి, శేషాకారమున వేయిఫణములతో అక్క డిపండ్రెండువేలజైనులను జయించి; కోవెల పెరుమాళ్కోవెల తిరుమల తిరు

నారాయణపుర పురుషోత్తమ సాలగ్రామ బదరికాశ్రమ నైమిశారణ్యాది దివ్యదేశములను సేవించి మంగళాశాసనము చేసిరి.

(వీరిపంచాచార్యులు—వీరు-పంచసంస్కారతిరుమంత్రద్వయార్థములు సాయించిన పెరియనంబిగారును, చరమశ్లోకార్థమును సాయించిన తిరుక్కోట్యూర్నంబిగారును, శ్రీమద్రామాయణ మంత్రరాజమును సాయించిన తిరుమలనంబిగారును, సహస్రశాఖార్థమును సాయించిన తిరుమాలెయాండానుక్, అంతిమోపాయమును సాయించిన తిరువరంగప్పెరుమాళ్ అరయరును - వీరె పంచాచార్యులు.)

(వీరితిరునామములు—అనంతాళ్వానువలన ఇళైయాళ్వారనియు, ఆళవందార్లవలన మొదల్వారనియు, తిరుకోట్యూర్నంబిగారివలన ఎంబెరుమానారనియు, నంబెరుమాళ్లవలన ఉడయవరు లనియు, తేపప్పెరుమాళ్లవలన రామానుజముని యనియు, చూడిక్కొడుత్తనాచ్చియారువలన కోవెలణ్ణ ననియు, పాండ్యరాజుసభలో సరస్వతివలన భాష్యకారు లనియు వీరితిరునామములు.)

(వీరువిరచించినగ్రంథములు—వ్యాససూత్రభాష్య, గీతాభాష్య, తర్కభాష్య, వేదాంతతత్త్వసార, వేదాంతసంగ్రహ, వేదాంతప్రదీప, న్యాయామృత, నారదీయపాంచరాత్ర, రంగనాథస్తవ, గద్యత్రయాద్యనేకస్వరూప గ్రంథములు.)

(వీరిశిష్యులు—కూరత్తాళ్వాక్ మొదలు-అనంత, అకలంక, అరుణప్పుర, ఈయుణ్ణి, ఉక్కల, కరంజి, కోయిల, గోమఠ, తిరుక్కోలూర్, తిరుమోక్కూర్, నడాదూర్, నడువిల, నెయ్యుండి, పిళ్లై, మాడిభూషి, మిళగ, వేదాంతి, శిట్టియూర్ శిరి, అను-ఆళ్వాక్లును; మొదలియాండాక్ మొదలు-పెరియ, శిరియ, కుంజప్పురచ్చి, అరయ, అమ్మంగి, అయ్యర్, ఆళవందార్, ఈయుణ్ణి, ఈశ్వర, మారుతి, మారొన్నిల్లామారుతి, సోమాసి, అను-ఆండాక్లును, కిడాంబియాచ్చాక్ మొదలు-శిరియ, కణియనూర్చిరియ, ఆచ్చి, ఈచ్చంబాడి, ఎన్న, కొంగిల, అయ్యాపిళ్లై, తూయప్పిళ్లై, అను-ఆచ్చాక్లును; వడుగనంబి మొదలు-కురుంజ, వంగిపుర, చొట్టై, ముడుంబై, మరుదూర్, మళపూర్,

తొండనూర్, కొమాండూర్, తిరుక్కురుగూర్, శ్రీవిల్లిపుత్తూర్, శ్రీపరాంకుశ, అను-నంబులును; శ్రీభట్టర్ మొదలు-శ్రీపరాంకుశ, శ్రీగోవింద, తిరువరంగ, అళగియమణవాళ, తిరుప్పల్లిదేవరాజ, వరందరుంపెరియపెరుమాళ్, ఉళ్లూర్పెరియపెరుమాళ్, నంబియూర్, శ్రీరంగరాజ, అను-భట్టర్లును; శ్రీకులశేఖరజియ్యర్ మొదలు-ఆళ్కొండవల్లి, ఈచ్చంపాడి, గోవింద, సాలగ్రామ, తిరునారాయణపుర, తిరువాయిమొళ్ళి, తిరువెళ్లరె, తిరుమళ్ళిశ, తిరుపుళ్కుళ్ళి, తిరుక్కొడందె, తిరుమణ్ణం, తిరునిన్రయూర్, తిరుమాలిరుంశోలై, అను-జీయర్లును; తిరునారాయణపురత్తరయర్, మొదలు-పెరుమాళ్కోయిల్పెరుమాళ్, రాజనారాయణపెరుమాళ్, రాజమహేంద్రప్పెరుమాళ్, తిరువరంగమాళిగై, తిరువాయిమొళ్ళి, తిరునగరి, తిరుక్కురుంగుడి, తిరుక్కణ్ణపుర, తిరువనంతపుర, తిరుమాలిరుంశోలె, తిరువేంగడంపిళ్లై, తిరునరైయూర్, అను-అరయర్లును; ఆనూరిపెరుమాళ్, మొదలు-కిడాంబి, అమ్మంగి, ఆర్కాట్టు, పట్టని, ముని, శ్రీకులశేఖర, అను-పెరుమాళ్లును; ఎంబార్, మొదలు-కరాంజిసోమయాజి, పెరియకోవిల్వళ్లల్, అణియరంగత్తముదన్, అను,ఆండాన్లును; పట్టరఫిరాన్దాసర్ మొదలు-శ్రీవిల్లిపుత్తూర్, శ్రీనారాయణ, శ్రీగోవర్ధన, శ్రీశఠగోప, శ్రీరామానుజ, యతివరచూడామణి, పకైవిల్లి, పిళ్లైయురంగావిల్లి, తిరువేంగడ, తిరువరంగ, తిరుమాలిరుంశోలై, తిరువాయ్మొళ్ళి, పిళ్లైతిరువాయ్మొళ్ళి, తిరువళ్ళుతివళైనాట్టు, వానమామలై, అళ్ళకియమణవాళ, పేరరుళాళ, మకిళలంకార, అను-దాసులును; వీరసుందరబ్రహ్మరాయర్ మొదలు-జగన్నాథ, వీరరాఘవ, అనుబ్రహ్మరాయర్లును; రామానుజంపిళ్లాన్ మొదలు-తిరునగరి, తిరుకురుకైప్పిరాన్, అను-పిళ్లాన్లును, గోమఠత్తయ్యర్ మొదలు-పెరియ, శిరియ, వైత్తమానిధి, అను-అయ్యర్లును; మఱి, అరుళాళప్పెరుమాళెంబెరుమానార్, ఎంబెరుమానార్నైల్వప్పిళ్లై, వంటర్, శుంటర్, అరియపర్, ఆంటవర్, అనువారును; మఱియు, తిరువనంతపురత్తమ్మై, మొదలు-తిరువాట్టార్, తిరువణ్పరిశారం, తిరునరైయూర్, తిరుప్పతి, తిరుకణ్ణపురత్తు, అత్తుళాయి, అమ్మంగి, ఆండాళ్, అను - అమ్మైయా

ర్లును; నాయకిత్తేవియార్, మొదలు-పెరియపెరుం, శిరియపెరుం, తుయ్యపెరుం, తిరుక్కోడందై తుయ్యవాయిరం, పెరుంబూమూత్తిరువరంగం, అనుదేవియార్లును; పొన్నాచ్చియార్, మొదలు-కొంగిప్పిరాట్టి, దేవకిప్పిరాట్టి, యతిరాజవల్లి, పంకయచ్చెల్లి,ఇన్నిళవంజి, అనునాచ్చియార్లును; కూరత్తాంటాళ్ చూడిక్కొడుత్తాళ్, మొదలైన అమ్మెయార్లును-వీరిశిష్యులు.)

వీరిలో డెబ్బదినల్గురు సింహాసనస్థులు—వారు-ఆళవందార్ పుత్రపౌత్రులు-చొట్టైనంబి, పిళ్లైయప్ప, ఎన్నాచ్చాన్; పెరియనంబిగారిపుత్రులు - పుండరీకులు; పెరియతిరుమలైనంబిగారిపుత్రులు - తిరుమలైనంబి, రామానుచన్ పిళ్లై; తిరుక్కోట్టియూర్నంబిగారిపుత్రులు-తెర్కాళ్వాన్, కూరత్తాళ్వాన్ పుత్రులు-భట్టర్, శ్రీరామప్పిళ్లై; మొదలియాండాన్ పుత్రులు- కందాడెయాండాన్; మఱి నడువిలాళ్వాన్, గోమఠత్తాళ్వాన్, మొదలైనవార్లు.

వీరిలో ఉత్తమాశ్రమస్థులు ఏళ్వుర్గురు; ఏకాంగులు పండ్రెండువేగురు. ఈయేకాంగులందఱును, నంబులలో కొందఱును, అరయర్లలోకొందఱును, కొత్తెమ్మలలో కొందఱును, దాసులందఱును; మఱి-కూరత్తాండాన్, చూడిక్కొడుత్తాళ్, మొదలైన యమ్మగార్లును, చాత్తాదశ్రీవైష్ణవులు; తక్కిన ఆళ్వార్; ఆండాన్, ఆచ్చాన్, అరయర్, జీయర్, భట్టర్, మొదలైనవార లందఱును, మఱి-అమ్మెయార్, దేవియార్, నాచ్చియారు లందఱును. చాత్తినశ్రీవైష్ణవులు.

కించ—మఱియు.

వృ॥ కామాదివైరిగణ భీమానవద్యనిజ నామాభిలాపగరిమా
వైమానికార్యసమభూమావనౌవచనసీమాతిలంఘిమహిమా
శ్రీమానసూనకలసోమాననో విమలధామావమానితరవిః
క్షేమాణిజృంభయతుభూమావముత్రచసరామానుజోయతిపతిః॥

అ. కామాది-వైరిగణ - భీమ-అనవద్య - నిజనామ - అభిలాపగరిమా=కామక్రోధాదులనెడి - శత్రుసమూహమునకు - భయంకరమై - నిర్దోషమైన - తనపేరిని - కీర్తించుటయందలి గౌరవము గలవారును, అవనౌ=భూమియం

ము, వైమానికార్య - సమభూమా=దేవతలకు గురువైనబృహస్పతికి - సమాన మైన ఐకృత్వాతిశయముగలవారును, వచనసీమ - అతిలంఘి - మహిమా = వాక్యాంతముల చేత - దాటునట్టి - మహిమగలవారును, అనూనకల - సోమాననః=కొఱంతలేని కళలుగల - చంద్రునివంటిముఖము గలవారును, విమలధామ - అవమానితరవిః=నిర్మలమైనకాంతితో-అవమానింపఁబడిన సూర్యుఁడు గలవారును - నైన, సః=ఆ, శ్రీమాన్ రామానుజః యతిపతిః=శ్రీమద్రామానుజమునులు, భూమా=ఈలోకమందును, అముత్రచ=పైలోకమందును, క్షేమాణి=క్షేమములను, జృంభయతు=వర్ధిల్లఁజేయుచుందురుగాక.

తా. అరిషడ్వర్గములను పరిహరించెడు తిరునామము గలిగి బృహస్పతివలె వాగ్మిత్వమును గలిగి, తనవాక్యములచేతను అతిమహత్త్వము గలిగి, సూర్యుని మించినకాంతులును గలిగి, చంద్రుని మించినమొగమును గలిగిన యాశ్రీమద్రామానుజమునులు ఇహలోకమందును పరలోకమందును గూడ క్షేమములు వర్ధిల్లఁ జేయుచుందురు గాక.

సీ. కామాదిదోషము ల్లాఁగమించి కావింపఁ
గానీనినామము ల్గలల నిధాన
మాదిత్యులకును మహాచార్యకునిమునీ
మనునె మించినమనీషకు నిదాన
మాభారతీపతి ల్వేభారతీతతి
కైన మీఱినమహిమాతిభూమి
యాసోముసామని ల్వేసారి వేమాఱు
నోమనిమోమున ల్గోముగీము

తే. ధామనిధి నగును ద్దామధామనిధియు
ననమనుమనోభిరామ రామానుజముని
యఖిలజనులకు క్షేమము లతులగతుల
నిచ్చు నిచ్చట నిచ్చలు నిచ్చ హెచ్చ.

కానీని=కలుగఁజేయని, నిధానము=నిక్షేపము, మనీష=బుద్ధి, నిదాన
ఖ్యకారణము, వైభారతీతతి = వేయివిధములవాక్యమూహము, మహి
తిభూమి=మహిమలచేత అతిశయించినవారును, సోమః = చంద్రుని,
=సగమని, ఓమని=ఇష్టపడని, గోము+గేము=అందమునకు + గృహమైన
, ధామనిధినగు=సూర్యునివ్వనట్టి, ఉద్దామధామనిధి=అతిశయించిన
లకు నిక్షేపము, సుమనః = మంచిమనస్సుగలవారికిని - దేవతలకును,
=ఎల్లప్పుడు.

అపిచ—మఱియు.

స జయతి రామానుజయతి
రజయతి పరవాదినం యదీయోక్తిః
సంజయతి బోధ మనఘం
రంజయతి బుధాన్ వ్యధాంచ భంజయతి॥ 324

. యదీయోక్తిః=ఏరామానుజుల భాష్యవచనము, పరవాదినం=ప్రతివా
జయతి=అవమానపఱచుచున్నదో-గొఱ్ఱెనువలెఁజేయుచున్నదో, అనఘం
దోషమైన, బోధం=జ్ఞానమును, సంజయతి=చేర్చుచున్నదో, బుధాన్ =
లను, రంజయతి=సంతోషపఱచుచున్నదో, వ్యధాంచ=వారిబాధనున్,
జయతి=పడఁగొట్టుచున్నదో, సరామానుజయతిః=ఆరామానుజమునులు, జయ
సర్వోత్కృష్టులుగా నున్నారు.

తా. ఆరామానుజమునులు తమభాష్యప్రవచనములచేత పరవాదులను జ
ంచుచు, నిర్మలజ్ఞానమును గలిగించుచు, జ్ఞానులను సంతోషపఱచుచు వారి
ఖములను పడఁగొట్టుచు, సర్వోత్కృష్టులుగా నున్నారు.

ఆరామానుజయతిపతి
క్రూరాత్ములతతి జయించి కోవిదులతతిన్
వే రంజించి వెతలతతి
వారించి విబోధవితతి వగఁ బూరించెన్.

టి. కోవిదుల=జ్ఞానులయొక్క, విబోధవితతి=జ్ఞానసమృద్ధిని.

అన్యచ్చ—మత్శ్లోకటి.

శ్లో॥ తే మీమాంసాశాస్త్ర ప్రమథనపరికలితబుధజనానందా
లక్ష్మణముానేః ప్రబంధా లక్ష్మణపూర్వజశరా ఇవ జయంతి॥325

అ. తేమీమాంసాశాస్త్రి - ప్రమథన - పరికలిత - బుధజనానందాః=ఆ మీమాంసాశాస్త్రిములయొక్క, (అమీ - మాంసాశ-అస్త్రి=ఆయారాక్షసుల అస్త్రిముల చేత) పర్యాలోచనము చేత (నాశపఱచుట చేత) ఏర్పఱుపఁబడిన, విద్వజ్జనులయొక్కయు (దేవసమూహముయొక్కయు) ఆనందము కలవియైన, లక్ష్మణముానేః-ప్రబంధాః=ఆ శ్రీరామానుజుల ప్రబంధములు, లక్ష్మణపూర్వజశరా ఇవ=లక్ష్మణాగ్రజుఁడైన శ్రీరాముల బాణములవలె, జయంతి=సర్వోత్కృష్ట మగుచున్నవి.

తా. రాక్షసులను అస్త్రిములచేఁ బడఁగొట్టి దేవతల ఆనందములుగలిగించు శ్రీరామబాణములువలె మీమాంసాశాస్త్రిములను పర్యాలోచించి చేసి విద్వజ్జనానందము గలిగించిన ఈరామానుజప్రబంధములు సర్వోత్కృష్టము లై యున్నవి.

క. ఏమీమాంసాశాస్త్ర
ప్రామాణ్యప్రమథనమునఁ బ్రబుధప్రదముల్
రామాశుగములవలె నా
రామానుజసత్ప్రబంధరత్నము లెసఁగున్.

టి. ఏమీమాంసాశాస్త్రిమందు ప్రమాణసిద్ధముగ ఆలోచనము చేయుట చేత (ఏమీ? మాంసాశుల ఆ స్త్రిముల నియమము వదలమి చే నాశము చేయుట చేత) (శ్లేషోపమలు).

గ॥ అత్రకశ్చిదపశ్చిమో విపశ్చితామిత్థమేన మనుదినం ప్రణమతి॥

వ. ఈవిషయమును ఎదురులేని విద్వదగ్రేసరుఁ డొకఁడు ఈవిధమున వీరినకూర్చి ప్రతిదినము ప్రణమించుచున్నవాఁడు.

శ్లో॥ రామానుజాయ గురవే నరవేషభాజే
శేషాయ ధూతకలయే కలయే ప్రణామాన్
యోమాదృశానపికృశాన్ పరిపాతుకామో
భూమావవాతర దుదంచిత బోధభూమా ॥ 327

అ. యః=ఎవఁడు, కృశాన్=దీనులమైన, మాదృశానపి=మావంటివారినిగూడ, పరిపాతు కామః=పరిపాలింపఁ గోరిక గలవారై, ఉదంచితబోధభూమా=తగిన జ్ఞానాతిశయము గలవారై, భూమా=ఈభూమియందు, అవాతరత్=అవతరించిరో? నరవేషభాజే=మనుష్యస్వరూపమును బొందినవారై, ధూతకలయే=ఎగురఁగొట్టఁబడినపాపములు గలవారై, శేషాయ=ఆదిశేషులైన, రామానుజాయగురవే=ఆరామానుజులు అనుగురువులకు, ప్రణామాన్=నమస్కారములను, కలయే=చేయుచున్నాను.

తా. దీనులైనమమ్మును గూడ పరిపాలించువారై జ్ఞానమును బోధించుచు సకలదోషములను పరిహరించుచు, ఈ నరస్వరూపములో ఆదిశేషావతారులైన ఆరామానుజగురువులకు ప్రణామములు చేయుచున్నాను.

క. రామానుజగురు నరవే
షామోదవిశేషు శేషు ౕనాహతదోషున్
వేమాఱును ప్రణమించెద
వే మాదృశుఁ బ్రోవ బోధౕవిశదవిభూషున్.

టి. వే=వేగముగా, బోధ..విశద - విభూషున్=జ్ఞానమనెడు నిర్మలమైన భూషణములు గల.

గ॥ ఇతి ఏతచ్చాకర్ణ్యతాం॥ 328

వ. అని యిదియును వినుదువుగాక.

శ్లో॥ రామానుజౌ యామునతీర సేవా
పరా వుదీతౌ నరకం నిం ద్ధుం

తయోః పురాణః ప్రణినాయగీతాం
తస్యా నవీనస్తు తతాన టీకాం॥ 329

అ. యామునతీర్థ - సేవాపరౌ=యమునానదీసంబంధమైన తీర్థముయొక్క-యామునాచార్యులయొక్క- సేవయం దాసక్తిగలవారైన, రామానుజౌ=బలరాములక్ష్ముఁడు శ్రీకృష్ణుఁడును యతిరాజులును, నరకం=నరకాసురుని-నరకమునున్, నిరోద్ధుం=నిరోధించుటకు, ఉదీతౌ=అవతరించిరి, తయోః=వారిద్దరిలో, పురాణః=ముందటివాఁడైన శ్రీకృష్ణుఁడు,గీతాః=భగవద్గీతను, ప్రణినాయ=నిర్మించెను; తస్యాః=ఆభగవద్గీతకు, టీకాం=వ్యాఖ్యానమును, నవీనస్తు=ఈవలివారైన యీరామానుజులో, తతాన=చేసిరి.

తా. యమునాతీర్థమును సేవించెడు శ్రీకృష్ణుఁడు, నరకాసురాదులను సంహరించుటకై యవతరించి భగవద్గీతను రచియించినట్లు, ఈరామానుజమునులు ఆయమునాచార్యులసేవాపరతంత్రులై నరకమును నాశపఱచుటకై యుదయించి యాభగవద్గీతకు వ్యాఖ్యానమును విరచించిరి.

చ. అరయుచు రామసోదరులు యామునతీర్థసమంజసాదరుల్
నరకనిరోధనార్థమదనన్ జనియించినయందు కందు నో
క్కరుఁడు పురాణపూరుషుఁడు గాథగగీతఘటించె మించివే
ఱొరుఁడు నవీనుఁడౌనతఁ డనూనగ దానిక టీకవ్రాసెనెన్.

టి. సమంజసాదరుల్=చక్కనియాదరము గలవారైన, అదనన్=ఆకాలమున, గాథగా=శ్లోకరూపముగా, అనూనగ=తక్కువ లేనిదిగా.

కృశానుః.—

గ॥ సత్యమేవం తథాపి తత్ప్రథానుధావినాం మేధావినామపి
పరావమంత్ర్యాదయోదోషాః ప్రసిద్ధాః॥ 330

కృశానుఁడు.—

వ. ఇట్లిది నిజం బయిన నితనిమార్గంబున నతిమేధాసమృద్ధులైనను, పరావమానాది ప్రకృష్టదోషంబులు ప్రసిద్ధంబులె.

తథాహి — అదేకదా?

వృ॥ శ్రీరామానుజదర్శనైకరసికశ్శిష్టః ప్రకృష్టైర్గుణైః
పూర్ణానాంవిదుషాంమతాంతరజుషాంపంక్తౌనభుంక్తేక్వచిత్
ఆహాంతౌదన మంతతశ్శుచితమం తద్దృష్టమాశు త్యజ
త్యాస్తాంతత్స్వమతస్థితైరపి సమంప్రాయేణనాశ్నాత్యసౌ॥

అ. శ్రీరామానుజదర్శన - ఏక-రసికః=శ్రీరామానుజుల విశిష్టాద్వైత దర్శనమందు - కేవలము రసికులైన, శిష్టః=పెద్దలు, ప్రకృష్టైర్గుణైః=అతిశయములైనగుణములతో, పూర్ణానాం విదుషాం=నిండినవిద్వాంసులైన, మతాంతరజుషాం=వేఱువేఱుమతముల ననుసరించినవారియొక్క, పంక్తౌ=పంక్తియందు, క్వచిత్=ఎక్కడనైన, నభుంక్తే=భుజించరు, అంతతః=లోఁగ, తద్దృష్టం=వారిచే చూడఁబడిన, ఓదనం=అన్నము, శుచితమం=పరిశుద్ధమయ్యును, ఆసౌ=ఈపెద్దలు, ఆశు=తోడనే, త్యజతి=విడుచుచున్నారు, తత్ - ఆస్తాం=అది అట్లుండనీ; స్వమతస్థితైరపి=తమదర్శనములో నుండువారితోను, సమం=సమానముగా, ప్రాయేణ=బహుగా, న-అశ్నాతి=భుజింపరు, ఆహాంత=అయ్యో!

తా. ఈరామానుజుల దర్శనమం దుండువారు మహాసద్గుణులైనను, మతాంతరులగోష్ఠిలో భుజించరు. వారు చూచినయన్నము ఎంతశుచియైనను, విడిచిపెట్టుదురు; అదియె కాక, తమమతములోనివారితో నైన కూడ భుజింపరు! అయ్యో!

శా. శ్రీరామానుజదర్శనప్రవణులేరేరిఁ గుణశ్రేష్ఠులా
చారశ్రేష్ఠులెయామతాంతరులతోఁ సాపాటు పాటింపర
వ్వారేరేఁగనినఁ భుజింపరుమఱవ్వారేని నయ్యారె!మా
వారంచుఁ స్వమతస్థులందొకరిఁ జేర్వం జేర్పరవ్వేళలోన్.

కించ — మఱియు.

వృ॥ నైషాంన్యాయ్య ఇహ ద్విజాన్వయజుషాం భాషాప్రబంధ
శ్రమో। వేదే విశ్వపుమర్థసాధనవిధౌ బద్ధాదరే జాగ్రతి

తీరం క్షీరపయోనిధే రుపగతో దైత్యారి దీప్త్యావృతం
కో వాధావతి దుగ్ధలబ్ధిచపలో గోపాలకస్యాలయమ్॥ 332

అ. ద్విజాన్వయజుషాం=బ్రాహ్మణకులజన్ములైన, ఏషాం=ఈరామానుజమతస్థులయొక్క, విశ్వపుమర్థసాధనవిధౌ=సకలపురుషార్థములను సాధించుకార్యమునందు, బద్ధాదరే=నిర్ణయింపఁబడినయాదరము గల, వేదే=వేదము, జాగ్రతి సతి=సిద్ధముగా నుండియు, భాషాప్రబంధశ్రమః=ద్రవిడభాషాప్రబంధములయందు పాటుపడుట, ఇహ=ఈలోకమందు, నన్యాయ్యః=న్యాయోక్తము కాదు, దైత్యారిదీప్త్యా-ఆవృతం=విష్ణుప్రకాశముచేత కమ్ముకొనఁబడిన, క్షీరపయోనిధేఃతీరం=పాలసముద్రముగట్టును, ఉపగతః=చేరినవాఁడు, కోవా=ఎవఁడుగాని, దుగ్ధలబ్ధిచపలః=పాలు లభించుటయందు చాపల్యముగలవాఁడు, గోపాలకస్య ఆలయం=గొల్లవానియింటినిగూర్చి, ధావతి=పరుగిడుచున్నాఁడు.

తా. ఈరామానుజమతబ్రాహ్మణులు సకలపురుషార్థసాధనమైన వేదముండియు ద్రవిడప్రబంధమందు పాటుఁబడుట పాలు కోరి పాలసముద్రముగట్టునందుండియు, సాధారణమైనగొల్లనియింటికి పరుగిడుటవలె న్యాయమెట్లగును?

ఉ. వీరలు వారలుంబలె భువిం ద్విజవంశజులైనవారలున్
సారపుమర్థసాధనము సంస్కృతవేదము సిద్ధమయ్యు; న
వ్వారిగ ద్రావిడాత్మకప్రబంధపరిశ్రమ సేయఁగోరు టా
క్షీరపయోధితీరగుఁడె క్షీరము కల్లన గొల్లఁ గోరుటే!

టి. తీరగుఁడె=తీరముచేరినవాఁడె, అల్లనన్=మెల్లఁగా.

కించ—మఱియు.

గ॥ ఏతన్మతానువర్తినాం కేషాంచి దేషా చేష్టా నేష్టా వైదికా
నాం పశ్య! 333

వ. ఈమతమందు కొందఱియాచార మీయది యావేదవిహిత
కర్మ కర్తలకు సమ్మతము కాదు చూడు!

ముంచంతః పంచయజ్ఞాన్ ద్రవిడఫణితిభిర్మోహయంతో౽నభిజ్ఞాన్

నిందంతో హంత!యజ్ఞా నసకృదపి హరేర్వందనం వారయంతః
లుంపంత శ్శ్రాద్ధచర్యాంయతిమపిగృహిణాంవందనంకారయంతః
సద్ద్వేషంధారయంతః కతిచిదవిహితై స్సంక్షిపంత్యేవకాలమ్ ॥

అ.పంచయజ్ఞాన్ =పంచయజ్ఞములను,ముంచంతః=విడుచువారై,ద్రవిడఫణితిభిః=ద్రావిడవాక్కులచేత,అనభిజ్ఞాన్ =అజ్ఞులను, మోహయంతః=భ్రమింపఁజేయువారై, యజ్ఞాన్ =ఇతరములైన జ్యోతిష్టోమాదియజ్ఞములను,నిందంతః=నిందించువారై, హరేరపి=విష్ణువునకును, అసకృత్ =పలుమాఱు, వందనం=నమస్కారమును, వారయంతః=విడిపించువారై,సద్ద్వేషం=సత్పురుషులతోడిద్వేషమును, ధారయంతః=అవలంబించువారై, యతిం+అపి=సన్న్యాసినైనను, గృహిణాం=గృహస్థులకు, వందనం=నమస్కారమును, కారయంతః = చేయించువారై, శ్రాద్ధచర్యాం=శ్రాద్ధకర్మానుష్ఠానమును, లుంపంతః=విడుచువారై, కతిచిత్ =కొందఱు, అవిహితైరేవ=విధివిహితములుకాని కర్మలతోనే, కాలం = సర్వకాలమునున్, సంక్షిపంతి=కడుపుచున్నారు.

తా. ఈరామానుజమతస్థులు కొందఱు బ్రహ్మయజ్ఞాదిపంచయజ్ఞములు విడిచి, అజ్ఞానులను ద్రవిడవేదములతో భ్రమింపఁజేసి కామ్యకర్మలని జ్యోతిష్టోమాదియజ్ఞములన్ దూషించి, హరినైనను పలుమాఱు నమస్కరింపక, సత్పురుషులతోనైనను జేరక సన్న్యాసినైనను గృహస్థులకు వందనము చేయించుచు శ్రాద్ధకర్మలను న్విడిచి, వేదోక్తముకాని కర్మలతోనె కాలము కడపుచుందురు.

సీ. బ్రహ్మయజ్ఞాదిక పంచయజ్ఞంబుల
విడిచి వీఱేఁడికి ద్రావిడము నొడివి
తేరింపఁ జేసి జ్యోతిష్టోమముఖమఖ
ముల దూఱి పలుమాఱు చెలఁగి చేయు
హరి నమస్కారంబు లవలికిఁ బోఁద్రోచి
యవ్వారితో ద్వేష మావహించి
స్వమతస్థు సంసారి సన్న్యాసి నైన న
మస్కరింపఁగఁ జేసి మఱియు శ్రా ద్ధ

తే. మునన యైనను వేదోక్తమును జరించు
టుడిగి శ్రుతి నైన స్మృతి నైన నుడువ కున్న
కొన్ని కర్మలచేతనే యున్నకాల
మంతయును బుచ్చుచున్నారు చింత లేక.

టి. బ్రహ్మయజ్ఞాదికము=బ్రహ్మయజ్ఞ దేవయజ్ఞ భూతయజ్ఞ అతిథియజ్ఞములు.

కించ — మఱియు.

వృ॥ ఘంటాఘోషం త్యజంతో హరిపరిచరణే సర్వలోకావిగీతం
ఖ్యాతం త్రైలోక్యమాతుశ్శ్రుతిభిరభిహితం వైభవంఖండయంతః
సంకేతశ్రద్ధయైవ స్వచరణసలిలం స్వీయగోష్ఠ్యాం పిబంతః
కేచిద్విప్లావయంతే జగదభిదధతః కేశవం దోషభోగ్యమ్॥335

అ. కేచిత్=కొందఱు, సర్వలోక+అవిగీతం=సర్వలోకమందును బ్రశస్తమయిన, ఘంటాఘోషం=ఘంటావాదనధ్వనిని, హరిపరిచరణే=విష్ణ్వారాధనయందు త్యజంతః=విడుచువారై, శ్రుతిభిః=శ్రుతులచేత, అభిహితం=ప్రకటింపఁబడినదై, ఖ్యాతం=లోకప్రసిద్ధమైన, త్రైలోక్యమాతుః=త్రిలోకమాతయైన శ్రీమహాలక్ష్మియొక్క, వైభవం=స్వాతంత్ర్యరూపమైన వైభవమును, ఖండయంతః=ఖండించువారై, స్వీయగోష్ఠ్యాం=తమమతస్థుల గోష్ఠిలో, సంకేతశ్రద్ధయా=తమసంకేతమందలి అభినివేశముతో, స్వచరణసలిలంఏవ=తమపాదతీర్థమునే, పిబంతః=పానముచేయువారై, కేశవం=సర్వేశ్వరుని, దోషభోగ్యం=సకలదోషములును భోగ్యములుగా కైకొనువానినిగా, అభిదధతః=చెప్పెడువారునై, జగత్=లోకమును, విప్లావయంతే=విపర్యాసపఱచుచున్నారు.

తా. ఈ తెంగలవారు తిరువారాధనయపుడు ఘంట వాయించుట మానుటయేకాక, త్రిలోకమాతయైన యాశ్రీదేవికిఁగూడ స్వాతంత్ర్యములేదనుటయు, మఱి తమగోష్ఠిలో తాము సంకేతించుకొన్నతమపాదతీర్థమునే తాము స్వీకరించుటయేకాక, తాముచేసికొన్నదోషములన్నియు నాసర్వేశ్వరుఁడే అనుభవించువాఁడనుటయుఁ జూడ లోకమును తాఱుమాఱుచేయుటయే.

సీ. హరిపరిచరణావ ౹ సరమున ఘుణఘుణా
రవరణద్ఘంటను ౹ రమణఁ గొనరు
శ్రుతిశతకథితవి ౹ శ్రుతమైన శ్రీజగ
జ్జనయిత్రివిభుత ౹ నెసరణిఁ గొనరు
స్వస్వగోష్ఠినె స్వస్వ ౹ సంకేతశ్రద్ధచే
స్వపదాంబుపానంబు ౹ సలుపుచుంద్రు
కాదని యనకయ ౹ కలదోషములఁ జేసి
హరికి దోషములె భో ౹ గ్యము లటంద్రు
తే. ఇటులఁ గుటిలత జగములఁ ౹ జటులగతుల
మోసపుచ్చుచు మెచ్చుచు ౹ వీసవ్రాక
యిందు నుందురు కొందఱు ౹ మందమతుల
మందమదులును నగువారు ౹ మహిని రహిని.

కించ — మఱియు.

వృ॥ యజ్ఞాః పంచమహాత్సదేనసహితా యేచాపరే విశ్రుతాః
యత్కర్మగ్రహసంక్రమాదిసమయే సర్వేబుధాః కుర్వతే।
తత్సర్వం విసృజంతి కామ్యమితి యే త్రయ్యధ్వవిధ్వంసకా
స్తైర్ద్వేనిత్యతయా౽౽శ్రితేయదశనం యాచవ్యవాయక్రియా॥

అ. యే=ఏవి, పంచయజ్ఞాః=బ్రహ్మయజ్ఞాములైదు, మహాత్సదేనసహితాః=మహాయజ్ఞములని మహాత్పదముతోఁ గూడినవో? యే=ఏవి, అపరేచ=ఇతరజ్యోతిష్టోమాది యజ్ఞములును, విశ్రుతాః=ప్రసిద్ధములో? యత్=ఏది, గ్రహసంక్రమ-ఆదిసమయే = గ్రహణము+సంక్రమణము మొదలైన కాలములో, కర్మ=పితృకర్మగా, సర్వేబుధాః=జ్ఞానులందఱును, కుర్వతే=చేయుచున్నారో, యే=ఎవరు, త్రయీఅధ్వవిధ్వంసకాః=వేదమార్గమును ధ్వంసము చేయువారై, తత్ సర్వం=అదియంతయును, కామ్యమితి=కామహేతుకర్మ యని, విసృజంతి=విడుచుచున్నారో? యత్=ఏది, అశనం=భక్షణమో, యాచ=ఏది,

వ్యవాయక్రియా=మైథునక్రియయో ? ద్వే=ఈరెండుమాత్రమే, తైః = వారి చేత, నిత్యతయా=నిత్యకర్మగా, ఆశ్రితే=అంగీకరింపఁబడుచున్నవి.

తా. వీరు పంచమహాయజ్ఞములును, జ్యోతిష్టోమాదులును, గ్రహణసంక్రమణాదులును వేదోక్తములని పెద్దలు చేయుచుండునవియే యైనను, అవి కామహేతుకర్మలని యన్నియువదలి, భక్షణమైథునములుమాత్రము చేయుచున్నారు.

సీ. బ్రహ్మయజ్ఞాదిక। పంచమహాయజ్ఞ
        ములును జ్యోతిష్టోమ। ముఖమఖములు
    గ్రహణసంక్రమణాది। కాలకృత్యము లైన
        పైతృకప్రభృతిక। ప్రచురకర్మ
    లుద్వృత వైదిక। విద్వదగ్రేసరు
        లాచరించెడునవి। యైనవానిఁ
    గామ్యంబు లని యవి। కావింప రైనను
        గావించువారితోఁ। గలిసి భోజ

తే. నమును గావించుటయు వ్యవా। యమును నెపుడు
    మెండు కావించుటయు నను। రెండు నివియె
    నిత్యమును గృత్యమును గాఁగ। నియతిఁ దలఁచు
    చుందు రివ్వారు శ్రుతిదూరు। లిందు నెందు.

టి. ఉద్వృత=విజృంభించిన, కామ్యంబులు = కామహేతువులు, వ్యవాయము=సంగమము.

శ్లో॥ విదుషామపి మోహ మావహంతో
    వితథైతిహ్య సహస్రవర్ణనేన
    వినయాభినయాత్త లోకిలోమీ
    విజయంతే కపటాలయా జగంతి॥ 337

అ. వితథ+ఐతిహ్య+సహస్రవర్ణనేన=అబద్ధములైన+సంప్రదాయములను-

వేయివిధముగ వర్ణించుటచేత, విదుషామపి=ప్రాజ్ఞులకుఁగూడ, మోహం=స్వమతమందు మోహమును, ఆవహంతః=కలుగఁజేయుచు, ఖలాః=దుష్టులై, కపటాలయాః=కపటమునకు స్థానమైన, అమీ=వీరు, వినయాభినయాత్=అణఁకువను అభినయించుటచేత, జగంతి=లోకములను, విజయంతేకిల = జయించుచున్నారుకదా?

తా. ఈతెంగలవారు లేనిపోనియైతిహ్యములు చెప్పి ప్రాజ్ఞులకుఁగూడ స్వమతాభినివేశమును గలుగఁజేయుచు, డంభమునకై తమయందు లేని అణఁకువనే కనఁబఱచుచు ఈజగత్తునె జయించుకొనుచున్నారు.

(ఔపచ్ఛందసికం వృత్తం.)

క. కన ఖలులును ఘన కపటులుఁ
గని వినయము నభినయించి ఘనులను గూడన్
క్షణమున స్వవశము సేయుదు
రనుపదమును లేనిపోనియైతిహ్యములన్.

కించ—మఱియు.

వృ. యస్యాం నాస్తి పురస్కృతి ర్నయవిదాం యజ్వాతు హాసాస్పదమ్। పూజ్యంతేచ నిరక్షరాః పునరమీ సాంకేతికాచార్యకాః। వేదానామవహేలనం వ్యతిహతా వర్ణాశ్రమప్రక్రియా। గోష్ఠ్యై దుష్కలిపుష్కలీకృతిపుషే కస్మైచిదస్మై నమః॥ 338

అ. యస్యాం=ఏగోష్ఠియందు, నయవిదాం=నీతిశాస్త్రవేత్తలకును, పురస్కృతిః=గౌరవపఱచుటయు, నాస్తి = లేదో? యజ్వాతు = యాజకుఁడో, హాసాస్పదం=నవ్వులాటకే స్థానమో?నిరక్షరాః=వేదాద్యక్షరములే తెలియని, అమీ=ఈ, సాంకేతిక+ఆచార్యకాశ్చ=సంకేతించుకొన్న-ఆచార్యపురుషులు అను నామమాత్రమే కలవారును, పునః=మఱలమఱల, పూజ్యంతే=పూజింపఁబడుచున్నారో? వేదానాం=వేదములకును, అవహేలనం=అవమానముకల

దో? వర్ణాశ్రమ-ప్రక్రియా=బ్రాహ్మణాది వర్ణాశ్రమములయొక్క-ఆచారము, వ్యవహితా=తొలఁగఁద్రోయఁబడినదో? దుష్కలి పుష్కలీకృతిపుషే=దుష్పాపములను వృద్ధి పఱచుటనే వర్ధిల్లఁజేయుచున్న, అస్యై=అట్టియీ, కస్యైచిత్=ఒకానొక, గోష్ఠ్యై=తెంగలవారిగోష్ఠికై, నమః=నమస్కారము.

సీ. ఏగోష్ఠి నేశాస్త్రి భోగీశు లైనను
   సత్కార మింపార నలుపఁబడరు
ఏగోష్ఠి నేయాగి వాగీశు లైనను
   బరిహాసమే సేయఁ బాత్రు లగుదు
రేగోష్ఠి నాచార్యి వాగార్యు లంచన
   తురకుత్సు లైన నర్చ్యనకుఁ దగుదు
రేగోష్ఠి నేవేద మేఁ గామ్యమే యంచు
   నవహేళనము సేయ నాస్పదంబె

తే. యగును మఱివర్ణములకును నాశ్రమంబు
లకును విధ్వంసకము మహాసకలకలుష
ములకు సంవర్ధకము నగు నలఘురీతి
నట్టియీగోష్ఠికై నమస్సహస్ర మిడుదు.

టి. భోగీశులు=ఆదిశేషులు, వాగీశులు=బ్రహ్మలు, వాగార్యులు =బృహస్పతులు, కామ్యము=కామహేతువు.

కిం బహునా—విశేష మేల?

వృ॥ ప్రాయో యేషాం సకృదకరణే ప్రత్యవాయో౽స్తి భూయా
న్యజ్ఞాదీం స్తానిహ విజహతి స్పష్టవేదోపదిష్టా౯।
కర్తవ్యామీ విదధతి జడాః కింతు సంకేతసిద్ధమ్
కష్టంకష్టం బత హత కలేః కశ్చిదున్మేష ఏషః॥ 339

అ. ప్రాయః=బహుగా, యేషాం=ఏయజ్ఞములయొక్క, సకృత్ =ఒకసా

రైన, అకరణే=చేయమివిషయమై, భూయాన్ ప్రత్యవాయః=గొప్పపాపము, అస్తి=కలుగుచున్నదో? తాన్=అట్టి, స్పష్టవేద ఉపదిష్టాన్ = స్పష్టముగా వేదములచేత తెలుపఁబడిన, యజ్ఞాదీన్=బ్రహ్మయజ్ఞాదులను, ఇహ=ఈలోకములో, విజహతి=విడుచుచున్నారు. కింతు=మఱియు, అమీ·జడాః=ఈమూఢులు, సంకేతసిద్ధం=తమ సంకేతమందె సిద్ధమైయుండు, కర్మ+ఏవ=కర్మనే, విదధతి=చేయుచున్నారు. కష్టంకష్టం=మఱిమఱి యన్యాయ్యము! బత = అయ్యో! ఏషః=ఇది, పాతకలేః=పాడుకలిపురుషునియొక్క, కశ్చిత్=ఒకానొక-చెప్పఁగూడిని, ఉన్మేషః=ప్రభావము.

తా. వేదోక్తములయ్యును, యజ్ఞాదులొకడైనఁ జేయకపోవుట పాపమనుకొనక, వానిని విడిచియైనను; ఈమూఢులు తమ సంకేతించుకొనిన కర్మనొకటినైన విడువకయే చేయుచున్నారు. అయ్యో! ఏమి? ఈ కలిపురుషుని ప్రభావము!

చ. అనయము నాచరించునవె యైన నొకప్పుడు తప్పుడుందో
సం, గన విహితంబులే యగు మఖాదుల నేమియు నాచ
రింప రీ, యనయులు స్వస్వకల్పితములైనవె కొన్ని స
మాచరింతు రే, మన నగు నిన్నియుం దలఁప నక్కట
యిక్కలిదుర్విజృంభ మే!

టి. తప్పుడున్=తప్పినతోడనే, దోసంగుఅనన్=దోషము అనునప్పుడు.

కించ—మఱియు.

వృ॥ నగాహంతే గంగామపి నటజటాసార ఇతి యే
ననుజ్ఞం త్యాంభోధా లవణరసవేశంతక ఇతి
నపంచైవం గవ్యాన్యపి పశుశకృత్సారఇతిహా!
పిబంత్యేషాం దోషాన్ కఇహానిపుణస్స్యాద్గణయితుమ్॥ 340

అ. యే=ఎవరు, గంగామపి=గంగనుకూడ, నటజటా+ఆసార ఇతి=నటరాజైన శివునియొక్క జటలలోని+వర్షముఅని, నగాహంతే=మునుఁగరో; అం

ఖోధౌ=సముద్రమందు, లవణరసవేశంతక ఇతి=ఉప్పునీళ్లు గల పడియ అని, నమజ్జంతి=మునుఁగరో; ఏవం=ఇట్లు, పంచగవ్యాని అపి=పంచగవ్యముల నైనను, పశుశకృత్ సారఇతి=పశువుయొక్క పేఁడసారమని, నపిబంతి=పానము చేయరో; హా=అయ్యో! ఏషాం=అట్టి యీ తెంగలవారియొక్క, దోషాన్=దోషములను, గణయితుం=లెక్కించుటకు, ఇహ=ఇక్కడ, కః=ఎవఁడు, నిపుణః=సమర్థుఁడు, స్యాత్=అగును.

తా. ఎవరు గంగలోనుగూడ శివునిజడలలోని సారమని మునుకవేయ వేయరో? సముద్రములోఁగూడ ఉప్పునీటిగుట్టయని మునకవేయరో? అట్లే పంచగవ్యములనుగూడ పసుల పేఁడతోఁ జేరినది అని త్రాగరో? అట్టివీరిదోషములను లెక్కించుటకు ఎవఁడు గట్టివాఁడుగానుండును?

మ. అలగంగాజల మల్లధూర్జటిజటౌఘాసార మంచున్, మఱిన్
జలరాశిన్ లవణప్రసార మనుచున్ స్నానానికిం బోరు; పం
చ లసద్గవ్యములుం బశూజ్ఝితశకృత్సారంబులంచానరీ;
రల యీదుర్గుణము ల్గణింపఁగ సమర్థప్రాణి యెవ్వాఁడిలన్.

విశ్వావసుః ——

టి. ధూర్జటి-జటా-ఓఘ-ఆసారము=శివుని-జడల-సమూహములోని-వర్షము.

గ॥ కిమరే? కలంకలేశరహితేషు శ్రీమద్రామానుజదర్శనైకని
ష్ఠేషు గరిష్ఠేష్వపి సన్న్యహ్యసి? అథవా భవాదృశానాం కృశ
వివేకానాం కానామ మర్యాదా॥ 341

విశ్వావసువు.——

వ. ఏమిరా? ఏమియు దోషమే లేనియీ శ్రీమద్రామానుజదర్శనైకనిష్ఠులు గరిష్ఠులై యున్నను, వీరిపై సన్నాహపడుచున్నాఁడవు? నీయట్టియల్పవివేకము కలయట్టివారలమరియాద యిట్టిదియ.

ఉక్త్వాపి హి—చెప్పఁబడిన దేకదా !

శ్లో॥ అనల్పకం ధరాయాం హి సర్వజ్ఞస్యాపి దారుణాః
ఆరోపయంతి మాలిన్యం కాకోలాఇవ తే ఖలాః. 342

అ. ధరాయాం=భూమియందు, తేఖలాః=అట్టిదుష్టులు, దారుణాః=భయంకరములైన, కాకోలాఇవ=మాలకాకులవలె— 'కాలకూటవిషమువలెను, అనల్పకం=అత్యంతమైన, మాలిన్యం = దోషమును—అశుద్ధిని—నీలవర్ణమును, సర్వజ్ఞస్యఅపి=అంతయు తెలిసినవానికైనను—శివునికైనను, అనల్పకంధరాయాం=గొప్పకంఠమందు, ఆరోపయంతి = పైఁబెట్టుచున్నవారు. (శ్లేషోపమలు—అలంకారములు.)

తా. శివునికంఠమందు కాలకూటవిషము నీలవర్ణము నిచ్చినట్లును, అక్కడక్కడ మాలకాకులు అశుద్ధినిగలిగించునట్లును, ఎంతటిసర్వజ్ఞునకైనను దుష్టులు లేనిపోనిదోషమునె పైఁబెట్టుదురు.

ఆ. ఖలుఁడు గలుగఁజేయుఁ గాకోలమేపోలె
లేనిమలినమేని పూని యిలను
జాలఁ గూళ యగుట సర్వజ్ఞునకుఁ గాని
తదుపకంఠతలమె తడవి తడవి.

దం. ఇలలోఖలుఁడు తాను చాలా కూళయగుటచేత ఎంతటిసర్వజ్ఞునకును—శివునికిని, పూనుకొని వెదకివెదకి వాని ఉపకంఠతలమున=సమీపమున-కంఠముదగ్గఱ, కాకోలమేపోలె= మాలకాకియుంవలె, లేనిమలినమేని=లేనట్టిదోషమునైన-అశుద్ధినైన - నీలవర్ణమునైనను, కాలకూటవిషమువలెను గలుగఁజేయుచుండును.

గ. పశ్య తావదేతేషాం పవిత్రతమంచరిత్రమ్॥ 343

వ. చూడు. వీరిచరిత్రము అతిమాత్రము పవిత్రము.

వ॥ ఉచ్ఛిష్టా న్యతిదూరతః పరిహర న్త్యజ్ఞా న్యసత్సంగతిం
నాపత్స్వపిబాంధవేతరగృహే ప్రాశ్నంతినాపోప్యమీ

కామ్యం నిర్మిమతే నకర్మ భగవత్కైంకర్యఏవ స్థితాః
సత్వస్థైః స్పృహణీయఏషజయతి శ్రీవైష్ణవానాంక్రమః॥344

అ. అమీ=వీరు, ఉచ్ఛిష్టాని=ఎంగిలియైనవి, అతిదూరతః = బహుదూరముగా, పరిహరంతి=త్రోసివేయుచున్నారు, అసద్భిః=అసత్పురుషులతో, సంగతిం=సహభోజనాదులతోడి సంగతిని, ఉజ్ఝంతి=విడిచిపెట్టుచున్నారు, ప్రాణాపత్సుఅపి=ప్రాణాపదలలోకూడ, బాంధవేతరగృహే=బంధువులు కానివారియింట, అపాపి=నీటినైన, నప్రాశ్నంతి=ఆనరు, కామ్యం=స్వర్గాదికామహేతువైన, కర్మ=కర్మను, ననిర్మిమతే=చేయరు, భగవత్కైంకర్యఏవ=భగవత్కైంకర్యమందే, స్థితాః=ఉన్నవారు; ఏషః=ఈ, శ్రీవైష్ణవానాంక్రమః =శ్రీవైష్ణవులరీతి, సత్వస్థైః = సాత్వికులచేతనే, స్పృహణీయః=కోరఁదగినదై, జయతి=సర్వోత్కృష్ట మగుచున్నది.

తా. ఈరామానుజమతస్థులు ఎంగిలి యైనయన్నాదులను అంటనివారై యేయున్నను అసత్పురుషులతో సహభోజనాదులును చేయకయు, ప్రాణాపత్తులలోకూడ బంధువులు కానివారినీటినైనను అంటకయు, స్వర్గాదిహేతుకర్మలను జేయకయు నుండెడివారు; ఇట్టి యీ శ్రీవైష్ణవులరీతి అతిసత్త్వసంపన్నులకే కోరదగినదిగానున్నది (శిష్టపంక్తిలో భుజింపకుండుట దోషమనునది యిది.)

సీ. అన్యు లంటిన దని * యాత్మీయమతిఁ ద్రోఁప
 దూరంబునన దానిఁ * దొలఁగఁద్రోతు
రసమంజసు లటంచు * నసద తోఁచిన వారి
 తోడ సాపడుటయ * తొడరిత్రోతు
రసువిపత్తుల నైన * నన్యులగృహముల
 నీరు నేనియుఁ ద్రావ * నోరు దెఱవ
రే కర్మ నేనియు * నాకామ్య మైనది
 చేయన చేయరు * చెలఁగి మఱియు

తే. నిరతభగవన్ముఖోల్లాస ♦ పరత నుండు
నుచితకైంకర్యములె చేయు ♦ చుర్వి నుందు
రట్టి శ్రీవైష్ణవుల క్రమం ♦ బెట్టి సాత్త్వి
కులకు నైన మనోజ్ఞతా ♦ కలన నెనఁగు.

టి. అసమంజసులు=మంచియోగ్యతలేనివారు, అసువిపత్తులన్ = ప్రాణాపదలయందును, ఉర్విన్ =భూమియందు, మనోజ్ఞతాకలనన్ =మనోహరత్వమును కూర్చుటచేత, అసదు-అ=కొంచెమే.

కించ—మఱియు.—

వృ॥ ఫాలే శుద్ధమృదూర్ధ్వపుండ్రతిలకః పద్మాక్షమాలా గళే
దివ్యం శంఖరథాంగచిహ్నమనిశం దీప్తం భుజామూలయోః
వక్త్రే శౌరిగుణైకవర్ణనపరా వాచస్తదేనోముచా
మేతేషాం హరిభక్తితుందిలహృదాం వీక్షాపి మోక్షావహా॥

అ. ఫాలే=ఎవరినొసట, శుద్ధమృత్-ఊర్ధ్వపుండ్రతిలకః=శుద్ధమృత్తుతోడి నిలుపుబొట్టో, గళే=కంఠమందు, పద్మాక్షమాలా = తామరపూసమాలయో, భుజామూలయోః=బాహుమూలములందు, అనిశం=ఎల్లపుడును, దీప్తం=ప్రకాశింపఁబడునదై, దివ్యం=అసాధారణమైన, శంఖరథాంగచిహ్నం=శంఖచక్రములచిహ్నమునో, వక్త్రే=మొగమున, శౌరిగుణ-ఏకవర్ణనపరాః = భగవద్గుణములను—ముఖ్యముగా వర్ణించుటయందు పట్టుగల, వాచః=వాక్కులునో, తత్ = అందువలన, ఏనః+ముచాం=పాపములను పరిహరించువారై, హరిభక్తి+తుందిలహృదాం=భగవద్భక్తియందు పూర్ణమైనహృదయము గలవారైన, ఏతేషాం= అట్టి యీ రామానుజమతస్థులయొక్క, వీక్షాపి=దర్శనమైనను, మోక్ష+ఆవహా= మోక్షమును గలిగించునదే.

తా. నొసట నూర్ధ్వపుండ్రములతోను, కంఠమున తామరపూసలదండలతోను, భుజాగ్రములందు శంఖచక్రాంకనములతోను, వాక్కున శ్రీమన్నారా

యణగుణానుసంధానములతోను సకలదోషవిముక్తులై యుండు నీరామాను
జీయభగవద్భక్తులను సేవించినమాత్రమున నేమోక్షప్రాప్తికి సిద్ధులైయుందురు.

సీ. నిజనిటాలములను ♦ నిర్మలమృదులోర్ధ్వ
పుండ్రరేఖలు కళ ♦ పొసఁగఁ దీర్చి
నిజగళస్థలముల ♦ నిస్తులజలజాక్ష
మాలికల్ తేలి(క్రి)క ♦ మానఁ జేర్చి
నిజభుజాతలముల ♦ నిశ్చలతరశంఖ
చక్రచిహ్నములఁ బుష్కలతఁ దాల్చి
నిజవచోరచనల ♦ నిరవధిహరిగుణా
వళి వర్ణనోక్తుల ♦ వరుసఁ గూర్చి

తే. యలఘు లగునఘములయోఘములన మోఘ
గరిమ హరియించు హరిభక్తిభరితహృదుల
భాగవతుల మదీయుల ♦ భాగధేయ
ముల నిరీక్షయు మోక్షద ♦ మిల నిజంబు.

టి. నిజనిటాలములను=తమఫాలప్రదేశములలో, నిస్తుల=విస్తారమైన, నిజ వచోరచనలన్=తమ వాగ్విరచనలయందు, నిరవధి=సంపూర్ణమైన, ఓఘము లన్=సమూహములను, అమోఘగరిమన్=నిరాటంకమైన గురుత్వముతో, మ దీయుల=మాసంబంధమైన, భాగధేయములన్=భాగ్యములను, నిరీక్షయు = చూచుటకూడ, మోక్షదము=మోక్షమునిచ్చునది.

గ॥ దోషారోపణం చైతేషు త్వదీయ మపహాస్యమ్. 346

వ. (ఇటుల నీనిర్దోషులైన) లక్ష్మణపక్షవిలక్షణార్యులయెడలను
నీనెఱపు దోషారోపణంబు నపహాసనిరూపణంబ యగు.

తథాహి—అష్టకదా!

వృ॥ ఇష్టాత్మబాంధవజనా దితరై రదృష్టం
యద్భుంజతేఽన్నమిహ లక్ష్మణపక్షనిష్ఠాః

దోషః కిమేషదురితాపహరో గుణోవే
త్యేవం వివిచ్యపరిపృచ్ఛ గుణాగుణజ్ఞాన్॥ 347

అ. ఇహ=ఇక్కడ, లక్ష్మణపక్షనిష్ఠాః=రామానుజమతమందు నిష్ఠగలవారు, ఇష్టాత్=తమకిష్టమైన, స్వబాంధవజనాత్=తమబంధువులకంటె, ఇతరైః=వేఱైనవారిచేత, అదృష్టం=చూడఁబడని, అన్నం=అన్నమును, భుంజతే=భుజించుచున్నారు, యత్=అనుటయేదో, ఏషః=ఇది, దోషఃకిం=దోషమా? దురితాపహరః=దోషపరిహారకమైన, గుణోవా=గుణమా, ఇతి=అని, ఏవం=ఇట్లు, వివిచ్య=వివేచించి, గుణ+అగుణజ్ఞాన్=గుణము అగుణము అని తెలిసినవారిని, పరిపృచ్ఛ=అడుగుము.

తా. తమబంధువులు కానివారు చూచినయన్నము నీరామానుజమతమువారంట రనుట దోషమా? గుణమా? యని గుణదోషజ్ఞుల నడిగిఁ దెలిసికొనుము.

తే. ఇష్టు లగుబంధుగులె కాని ♦ శ్రేష్ఠులేని
కన్నయన్నము భుజియింప ♦ రన్నచెన్ను
గుణమొ యగుణమొ విభజించి ♦ గుణులగణము
నడుగు మడఁకువ నడఁకువ ♦ నగపడంగ.

కించ—మఱియు.—

వృ॥ దృష్టం బాధ్వితరైః స్వతామనదతాం దోషో య ఏషోపరైః
శిష్టైః స్పృష్టమనశ్నతా మిహమహారాష్ట్రాదికానాం సమః
ఏషాం దూషయితా నకోఽపి నియతాహారఃపరంతు ద్విజ
స్సర్వోఽ నతుదూషణం హితభుజాం తేషామిదం భూషణమ్॥

అ. బంధ్వితరైః=బంధువులు కానివారిచేత, దృష్టం=చూడఁబడినదానిని, అనదతాం=భుజింపని, సతాం=సత్పురుషులకు, యః-ఏషః- దోషః=ఏ యిది దోషమో అది, అపరైః-శిష్టైః=శిష్టులైన ఇతరులచేత, స్పృష్టం=అంటఁబడినదానిని, అనశ్నతాం=భుజింపని, మహారాష్ట్రాదికానాం=మహారాష్ట్రులు మొదలైనవారికిని, సమః=సమానుఁడై, నియత+ఆహారః=ఆహారనియమము గ

లవాఁడైన, కోఽపి=ఒకానొకఁడు, ఏషాం=ఈవైష్ణవులకు, దూషయితా=దూషకుఁడు, న=కాఁడు, పరంతు=మఱియు, సర్వాశీ=సర్వముభుజించువాఁడైన, ద్విజః=బ్రాహ్మణుఁడె దూషకుఁడు, ఇదం=ఇది, హితభుజాం=విధివిహితముగ భుజించువారైన, తేషాం=ఆవైష్ణవులకు, భూషణం=భూషణము, నతుదూషణం=దూషణమె కాదు.

తా. ఈరామానుజపక్షమువారు ఇతరులు చూచినదైనను దాని నంటకపోవుట ఆమహారాష్ట్రాదులు పెద్దలంటినదైనను తామంటకపోవుటవలెనున్నది. ఇట్టి ఆహారనియమము గలవాఁడు దూష్యుడుగాఁడు. ఇట్లు చేయుట అట్టి నియతాహారులకు భూషణమేగాని దూషణము గాదు. (ఇది శ్రోత్రియులయన్నము దూషిత మనువానిపరిహారము.)

సీ. బంధుల కాక నిర్బంధులు గనుఁగొన్న
యన్నము భుజియింప కున్న శిష్టు
లనుగుఱించినదూషణను గన మఱి శిష్టు
లును నంటినన్నము దినక యున్న
యలమహారాష్ట్రాదికుల గుఱించినదూష
ణను గన నివి రెండు నెనయ నెనయె
యాహారనియమము ననయము గలవారు
వారికిం దూషకు లేరుఁ గారు

తే. దూషకుఁడె యగు సర్వాశి దోషి యనుట
ద్విజుఁడు తానయ్యునయ్యది తేఱిచూడ
దూషణము కాదు తమ కది భూషణంబె
యగును నాహారనియతుల కతుల మగుచు.

టి. ఎనయన్=చేరఁగా, ఎన-ఎ=సమానమా? అనయము=ఎల్లప్పుడు.

గా॥ యశ్చ శఠారి ప్రభృతి ముని వినిర్మితదివ్యప్రబంధాధ్యయనే

దోషఉద్భావిత స్సోఽయమితిహాసపురాణాదిభి ర్వేద ముప
బృంహయద్భ్యో విద్వద్భ్య సరోచతే. 348

వ. ఏది శఠవైర్యాదిమునివినిర్మితదివ్యప్రబంధాధ్యయనంబునం దును దోష ముద్ఘోషింపఁబడినదియో అది యితిహాసపురాణాదిప్రబంధములచేత నుపబృంహితము లగువేదములందు ను నతివేదిత్వము గలవైదికవిద్వత్ప్రిచయ ములకుఁ రుచి యించునదియు కాదు.

టి. ఉపబృంహితములు=తెలుపఁబడినవి. అతివేదిత్వము=అధికజ్ఞానము.

వకుళభూషణులు.

వృ॥ వకుళవిభూషణేన గురుణా కరుణానిధినా
శ్రుతిముకుటాభిసంధి మవధార్యపరం గహనం
రచిత మిహ ప్రబంధ మనుసందధతాం కథితం
సమమపి దూషణం స్మృతిపురాణ మధీతవతామ్. 349

అ. కరుణానిధినా=దయాసముద్రులైన-వకులభూషణేన=శఠగోపులనియెడి,గురుణా=గురువులచేత, శ్రుతిముకుట=వేదాంతములయొక్క,అభిసంధిం=అభిప్రాయమును, పరం=అత్యంతమైన, గహనం=కాఱడవిని౯ా, అవధార్య=నిశ్చయించి, రచితం=విరచింపఁబడిన, ప్రబంధం=ద్రవిడ ప్రబంధమును,అనుసందధతాం=అనుసంధించువారికి, ఇహ=ఇక్కడ, కథితం=చెప్పఁబడిన,దూషణం-అపి=దూషణమును, స్మృతిపురాణం=మన్వాదిస్మృతులను వైష్ణవాదిపురాణములను౯, అధీతవతాం=చదువువారికిని, సమం=సమానము. (ఇది ద్రవిడప్రబంధసమాధానము.)

తా. ఈశఠగోపులు పరమదయాళువులై దురవగాహములైన ఉపనిషదర్థములను, ద్రవిడప్రబంధములుగా విరచించుట మన్వాదివైష్ణవాది స్మృతిపురాణములను పఠించుటవలె దూషణము కాదు.

ఇ. **వకుళవిభూషణులు**= శఠగోపమునులు.—వీరు పాండ్యదేశమందు

తామ్రపర్ణీనదీతీరమున కురుకాపురియందు విష్వక్సేనాంశమున పనుగురాళ్వారులు తమ కవయవములుగాను పెరుమాళ్లకు తామవయవిగాను అగుటకై కారి అనువారికుమారులై బాల్యమంతయు మౌనవ్రతముతోనే యుండి వెనుక తిరునగరియందు దేవనాయకస్వామిసన్నిధికిముందు తింత్రిణీవృక్షకోటరమున నిలిచి సామవేదము నుత్తరభాగమంతయును ద్రావిడవేదముగా విరచించి, మధురకవియాళ్వారుల కాచార్యులునై యెన్నో దివ్యదేశసన్నిధులకు మంగళాశాసనములు చేయుచు, శఠులకు శత్రువులౌటచే శఠగోపులనియు, పరమతస్థులకు అంకుశమువంటివారగుటచే పరాంకుశులనియు, వకుళమాలికలే ఆభరణముగాఁ గలవారగుటచే వకుళాభరణులనియు, కారి యనువారికుమారులగుటచే కారిమారన్ అను తిరునామములచే ప్రకాశించుచు, పరమవిలక్షణుల నందఱ నుజ్జీవింపఁజేయుచున్నవారు.

మ. సకలామ్నాయశిరస్సహస్రకథితశ్లాఘ్యార్థసారంబె శ్రీ
వకుళాలంకరణార్యవర్యకృతదీవ్యద్దివ్యభవ్యప్రబం
ధకలాపంబు స్మృతుల్ పురాణములు తత్తత్సన్మునీంద్రప్రణీ
తకథాగాథలు నౌటఁ దత్పరసనేతత్ప్రాజ్ఞులుం దూష్యులో.

టి. దీవ్యత్-దివ్య-భవ్య-ప్రబంధకలాపంబు=ప్రకాశించునట్టి - అసామాన్యమై-మంగళకరమైన ప్రబంధసమూహము.

కించ — మఱియు —

వృ॥ ఉపాదేయం ప్రాజ్ఞై రుచితవిషయా ద్రావిడవచో
ప్యయుక్తార్థం హేయం భవతి వచనం సంస్కృతమపి
హరిం బిభ్ర చ్ఛ్వేత స్త్వవతినుభగోఽపి స్తుతిపదం
న సద్రూపోఽప్యంతఃకరణధృతనారీస్తనభరః॥ 350

అ. ఉచితవిషయం = తగినవిషయములు గల, ద్రావిడవచోఽపి = ద్రవిడవాక్యమైనను, ప్రాజ్ఞైః=ప్రాజ్ఞులచేత, ఉపాదేయం=గ్రహింపఁదగినది, అయుక్తార్థం=తగనివిషయములుగల, సంస్కృతం వచనమపి=సంస్కృతవాక్యమైనను,

హేయం=త్యాజ్యము, భవతి=అగుచున్నది. అనతి సుభగోపి = రూపవంతుఁడు కాకున్నను, హరిం=హరిని, చేతసి=మనస్సున, బిభ్రత్=ధరించువాఁడు, స్తుతిపదం=స్తోత్రమునకు స్థానము; సురూపోపి=రూపవంతుఁడే యయ్యును, అంతఃకరణ+ధృత+నారీ స్తన+భరః=మనస్సున+ధరించిన+స్త్రీ స్తనభారముగలవాఁడు, నభవతి= స్తుతిపాత్రుఁడుగాఁడు.

తా. సురూపియైనను హరిపదధ్యానహృదయుఁడైనవాఁడు స్తోత్రపాత్రుఁడౌను గాని, రూపవంతుఁడైనను, మనస్సున మాత్రమె నారీస్తనభారవాహియైనవాఁడు స్తుతిపాత్రుఁడు కానియట్లె తగినవిషయములు గల ద్రవిడవాక్కైనను ప్రాజ్ఞులును గ్రహింపఁదగినదే గాని,తగనివిషయములుగల సంస్కృతవాక్కైనను, ప్రాజ్ఞులకు గ్రహింపఁదగినదే కాదు. (వేదార్థప్రతిపాదక మయ్యును,దేశభాషయగుటచేత చదువ నుచితముకా దనుదానికి పరిహారము ఇది.)

ఉత్సాహ. ఉచితవిషయముఁగున ద్రవిడకృతవచనమయ్యు గ్రాహ్యమే
యుచితవిషయరహితసంస్కృతోక్తమయ్యు గ్రాహ్యమా
యచిరశౌరిచరణహృదయుఁ డరుచిరుండు నర్హుఁడే
రుచిరుఁ డయ్యు నచిరతరుణిరూఢహృదయుఁ డర్హుఁడా?

టి. అచిర=కొద్దికాలమునుండే, అరుచిరుండు=సుందరుఁడు కానివాఁడు, అచిర-తరుణి-రూఢహృదయుఁడు=కొంతసేపైనను స్త్రీచేత నెక్కించుకొనఁబడినహృదయము గలవాఁడు.

గీ॥ వస్తుతస్త్వగస్త్యవ్యాకరణానుశిష్టానా మనవద్యశిష్టపరిగ్రహవిశేషప్రకృష్టానాం ద్రవిడశబ్దానాం కోనామసంస్కృతాదపకర్షః॥ 351

వ. వాస్తవముగ నగస్త్యమహామునిప్రణీతవ్యాకరణానుసరణనిర్ణీతనిష్కర్షంబును, నిర్దుష్టశిష్టజనపరిగ్రహణపరికల్పితప్రకర్షంబును గలయాద్రావిడశబ్దంబుల కాసంస్కృతశబ్దంబుల వలన నపకర్షం బెట్లు లగు?

పశ్య—చూడు.—

వృ॥ స యాసాం వ్యాకర్తా చులుకితసముద్రో మునివరః
ప్రబంధారః ప్రౌఢా శ్శఠమథనముఖ్యా శ్శమధనాః
ప్రవక్తార శ్శుద్ధాః ప్రథితయశసః పూర్వగురవో
గిరాం పారే తాసాం జయతి గరిమా ద్రావిడగిరామ్॥

అ. చులుకితసముద్రః=పుక్కిలించినసముద్రము కల, సః మునివరః=ఆమునిశ్రేష్ఠుఁడైన అగస్త్యమహాముని, యాసాం=ఏద్రవిడవాక్కులకు, వ్యాకర్తా=వ్యాకరణము చేసెనో; ప్రౌఢాః=ప్రగల్భులైన, శఠమథనముఖ్యాః = శఠగోపులు మొదలైనవారు, ప్రబంధారః=ప్రబంధములు చేసిరో; శుద్ధాః = పరిశుద్ధులై, శమధనాః=శాంతియే ధనముగాఁగలవారై, ప్రథితయశసః=ప్రసిద్ధమైన కీర్తి కలవారునైన, పూర్వగురవః=పూర్వాచార్యులు, ప్రవక్తారః = అధ్యయనము చేయువారో; తాసాం ద్రావిడగిరాం=అట్టి ద్రావిడవాక్కులయొక్క, గరిమా=గౌరవము, గిరాంపారే=వాక్కులకట్టకడవ, జయతి=సర్వోత్కృష్టముగ నున్నయది.

తా. ఈద్రావిడభాషను సముద్రమునే పానముచేసిన ఆయగస్త్యమహామునియే వ్యాకరణకర్తగాను, మహాసమర్థులైన శఠగోపమహాముని ప్రముఖులే ప్రబంధకర్తలుగాను, మహాకీర్తిసంపన్నులైన రామానుజమహామునిప్రభృతులే అధ్యేతలధ్యాపకులుగాను నున్నపుడు అట్టియాద్రావిడవాక్కుల ప్రాగల్భ్యమెవ్వరికిఁ గాని వాక్కులకు విషయమే కాకయున్నదా?

ఉత్సాహ. తగ నగస్త్యముని విరచితంబ లక్షణంబు విం
తగ శఠారిముఖప్రకల్పితంబ లక్ష్య మొందఁ బూ
ర్వగురువు లెల్లగురు నందె వ్యాఖ్య లెన్నొ చేసి రిం
తగఁ దనర్చు తాదృశంబ ద్రవిడ మొప్పుఁ బేర్చెడున్.

పాఠాంతరము.

సీ. జలరాశిసకలంబు చులుకంబులో నిడి

పుక్కిలించినవానికిఁ బుంగవుండు
శఠమదమథను లైనశఠమథనాదులు
ప్రతిభమైఁ బ్రబలినప్రౌఢతములు
నిఖిలపూర్వాచార్యు లఖిలవేదాంతప్ర
వర్తకాచార్యు లార్యయశులు
సువిలక్షణులు నిలఁ శుభలక్షణులు నల
వరముముక్షువు లార్యవైష్ణవులును
తే. వసుధ నీభాష నభిలాషఁ బరుస నౌర!
లక్షణము లక్ష్యములు నందు లక్షలక్ష
వ్యాఖ్యలును జేసి తత్తదధ్యయన మిపుడుఁ
జేసి వాసిం బ్రకాశింపఁ జేయుచుంద్రు.

శఠమథనులు=శఠగోపులు 332-వ వృత్తము క్రింద చూడు.

తా. ఈద్రవిడభాష కాయగస్త్యులు లక్షణమును, ఆళ్వార్లు లక్ష్యములును, పూర్వాచార్యులు వ్యాఖ్యానములును జేసినవి కాక, తక్కినముముక్షువులై శ్రీమహావైష్ణవులిప్పటికిని అధ్యయన అధ్యాపనములను జేయుచున్నారు. క్రమాలంకారము.

గ॥ యత్త్వైకదేశే విషయదూషణోపన్యాస స్తత్రాపి వ్యాకర్ణయతామ్॥ 353

వ. అంతేకదేశమందుఁ గొందఱవిషయమై నీయుపన్యసించు దూషణోపన్యాసమువిషయమునందును వినుమయిది.

టి. ఏకదేశవిషయ=కొందఱవిషయమై - తెంగలవిషయమై.

కించ—మఱియు.—

వృ॥యజ్జ్ఞాః పంచచసంచితాత్మధిషణా మాన్యాసధాన్యాథ్వరాః
తత్తద్దేవశరీరమాధవముఖోల్లాసావహానవ్యమీ

సంత్యజ్యాప్యవధానతః ప్రభుతమం స్వారాధనైస్తోషయం
త్యేషాం సచ్చరితం యశాంసి భజతాం సూతేపునీతే జగత్ ॥

అ. సంచిత-ఆత్మధిషణాః = నిశ్చయము చేయఁబడిన-ఆత్మజ్ఞానము గలవారైన, అమీ=వీరు, యజ్ఞాన్ పంచ=బ్రహ్మయజ్ఞాది పంచయజ్ఞములను, అథ=ఆ వెనుక, మాన్యాన్=పూజ్యములైన, అన్యాధ్వరాన్ చ = ఇతరజ్యోతిష్టోమాది యజ్ఞములనున్, తత్తద్దేవ-శరీర-మాధవ-ముఖ-ఉల్లాస-ఆవహాన్-అపి = ఆయా యజ్ఞాధిదేవతలే- శరీరముగాఁగల-విష్ణువుయొక్క-ముఖమునకు - అగ్నియనుముఖమునకు-తృప్తిని-కలిగించునవైయైనను; సంత్యజ్యఅపి=విడిచియు, అవధానతః= అవకాశముతో, ప్రభుతమం=సర్వదేవప్రభువైన విష్ణువును, స్వ-ఆరాధనైః= తమ ఆరాధనలచేత, తోషయంతి=సంతోషింపఁజేయుచున్నారు. భజతాం= ఆవిష్ణువునే భజించువారైన, ఏషాం=వీరియొక్క, సత్ చరితం = సత్ప్రవర్తనము, యశాంసి=కీర్తులను, సూతే=పుట్టించుచున్నది, జగత్ = లోకమునున్, పునీతే=పవిత్రపఱచుచున్నది.

తా. బ్రహ్మయజ్ఞ దేవయజ్ఞ భూతయజ్ఞ పితృయజ్ఞ మనుష్యయజ్ఞములు అను పంచమహాయజ్ఞములు, ఇతర జ్యోతిష్టోమాది యజ్ఞములును జేయక విడిచిపెట్టియు, ఈతెంగలవారు ఆసకలయజ్ఞాదిదేవతలై అగ్నిముఖులైన యఖిల దేవతలును తనకు శరీరభూతులై దేవాదిదేవుఁడై యున్నయీమహావిష్ణువునే ఆత్మజ్ఞానసాక్షాత్కారులై ఆరాధించుకొనుచుందురు. కాఁబట్టి అట్టివీరిఆచరణము జగత్పావనకారణమె యగును.

సీ. బ్రహ్మయజ్ఞాదిక ॥ పంచయజ్ఞములును
మఱి యన్యయజ్ఞము ॥ లాన్యములును
తద్దేవ దేహుఁ డే ॥ తద్దేవ దేవున
కవె తదుల్లాసక ॥ మైన, వాని
మానినః మానసీ ॥ మానుగ నామాధ
వారాధనమె పరా ॥ యణత నెపుడు

నవధానమునఁ జేయుఁ గనట్టియాత్మజ్ఞానుఁ
డేమహాత్ముఁడు వానికి యిద్ధమహిమ

తే. చరిత మెప్పుడు నొప్పెడుఁ జతురకీర్తి
నిచ్చుచుండును మఱి మెండుఁ ముచ్చటులును
ముచ్చటను బావనము చేయుఁ బెచ్చు పెరిఁగి
పరమపురుషముఖోల్లాసఁ బరుఁడె పరుఁడు.

టి. తద్దేవదేహుఁడు=ఆయజ్ఞాధిదేవతలే దేహముగాఁ గలవాఁడైన, ఏతద్దేవదేవునకుఁ=ఈదేవదేవునకు, ముచ్చటులును=ముల్లోకములును, ముచ్చటను=మనోజ్ఞత్వముతో, పరుఁడు=శ్రేష్ఠుఁడు, "అగ్నిముఖావై దేవాః" అని శ్రుతి.

వృ॥ సర్వాభ్యర్హితవైష్ణవాంఘ్రిపయసాం పానేనపూతాత్మభిర్
బహ్వాయాసనిషేవ్యపావనజటా గంగాఽపి నాంగీకృతా
సామీప్యేపి పయోనిధిః పరిహృతః పశ్వాదికామ్యాద్విధే
స్సారాసారవివేచనే సముచితా సందృశ్యతే చాతురీ. 355

అ. సర్వ-అభ్యర్హిత - వైష్ణవ-అంఘ్రిపయసాం = సకలమైనవారిచేతను పూజింపఁబడిన-శ్రీవైష్ణవుల - పాదతీర్థములయొక్క, పానేన=పానముచేత, పూత-ఆత్మభిః=పవిత్రమైన ఆత్మగలవీరిచేత, బహు - ఆయాస - నిషేవ్య-పావనజటా=అధికమైన- శ్రమచేత - సేవింపఁదగిన-పవిత్రమైన - మూలభాగములు గల, గంగాపి=గంగాజలముకూడ, న-అంగీకృతా = అంగీకరింపఁబడినది కాదు. సామీప్యేపి=సమీపమందైనను, పయోనిధిః=సముద్రము, పరిహృతః=పరిహరింపఁబడినదియై, పశు-ఆది - కామ్యాత్ = పశుబంధము-మొదలైన-కామ్యకర్మయైన, విధేః = నియమముయొక్క, సార-అసార-వివేచనే=యుక్త-అయుక్తములను - విభాగించుటయందు, సముచితా = తగిన, చాతురీ=చాతుర్యము, సందృశ్యతే=కనఁబడుచున్నది.

తా. అందఱును ఆచరింపఁదగిన శ్రీవైష్ణవుల పాదతీర్థమును పానముచేసి చేసి తాము పావనమైయున్నందున, ఎంతో కష్టపడి దొరకెడిగంగాజలమునుకూడ

అంగీకరింపకయు, దగ్గరనుండునదిదైనను స్నానాదులకు సముద్రజలమును-గూడఁ ద్రోసివేసియు, పశుబంధము అజబంధము మొదలైన కామ్యకర్మలను గూడఁ జేయకయు నుండు నీతెంగలవారల యొక్క "ఇది సరి అది సరికాదు" అని వివేచించెడిచాతుర్యము మన కిప్పటికిని గనఁబడుచున్నదియె.

జటా=మూలభాగము - "మూలే లగ్నకచేజటా" అని అమరము.

తే. వైష్ణవాంఘ్రిపయఃపూతకీవరులు వఱలు
గంగ నేనియు నిధి నేని గానఁబోరు
గానఁబడెఁ బశుబంధాదికామ్యవిధి న
సారసారవివేచనకీచాతురి యిదె.

టి. వఱలుగంగ నేనియున్ = ప్రకాశించు గంగనైనను, కామ్యవిధిన్ = కామ్యహేతుకక్రియా విషయమందు.

గ॥ హంత ! ఏతేష్వేవ సాంసిద్ధికామచ్యుతభక్తి మపేక్ష్య విజయతే తద్భక్తభక్తి రనితరసాధారణీ॥ 356

వ. ఆహా ! వీరిలో భగవద్భక్తి జన్మాంతరకృతసుకృతసంసిద్ధ మయ్యును, దానికన్నఁ దద్భక్తభక్తియే యనన్యసామాన్యమై జయావహమైనయది.

శ్లో॥ దృష్టే ఘటిత్యఖిలలోకనిదానభక్తే
సాష్టాంగ మత్రప మపాకృతసర్వగర్వం
అస్పృష్టదేశసమయం ప్రణమంతి తేషాం
ధన్యాత్మనాం వద కి మన్యదుపాస్య మస్తి. 357

అ. అఖిలలోకనిదానభక్తే = సకల లోకములకును ఆదికారణమైన శ్రీమన్నారాయణునియొక్క భక్తుఁడు, దృష్టే=చూడఁబడినయెడల, ఝటితి=శీఘ్రముగా, అత్రపం=లజ్జారహితముగాను, అపాకృత సర్వగర్వం=తొలఁగఁద్రోయఁబడిన సకలవిధగర్వములు గలదిగాను, అస్పృష్టదేశ సమయం = దేశ

కాలములను అనుసరించనిదియుఁగాను, సాష్టాంగం=సాష్టాంగముగా, ప్రణమంతి=ఎవరు నమస్కరించుచున్నారో, తేషాం=అట్టి, ధన్యాత్మనాం = ధన్యాత్ములకు, అన్యత్=మఱియొక, ఉపాస్యం=ఉపాసింపఁదగినది, కిం అస్తి=ఏమి యున్నది, వద=చెప్పుమా?

తా. భగవానుఁడైన శ్రీమన్నారాయణునకి భక్తుఁడు కనఁబడినయెడల, తోడనే సిగ్గుగాని గర్వముగాని లేక, కాలదేశములను జూడక సాష్టాంగప్రణామముసేయు నీధన్యాత్ములైన తెంగలవారికి వేఱేమియు సేవింపఁదగినది లేదు.

మ. భగవద్భక్తునిఁ గానఁగానె భువి సంభావించి సాష్టాంగ మి
వ్వగఁ గావింతురు వింతగా గుణవముల్ వర్జించి లజ్జింపకే
తగుచోటుం దగువేళ నాక తమకుం ధన్యాత్మతం గోరి వీ
రొగిఁ గావింపఁగ దీనికన్ననొక టేల్ యోజింప వేఱున్నదే.

టి. నాక=అనక, ఒగిన్=వరుసగా, సాష్టాంగము=కం. కరయుగచరణయుగంబులు,నురము లలాటస్థలంబు నున్నతభుజముల్,సరిధరణిమోపి మ్రొక్కినఁ, బరువడి సాష్టాంగమండ్రు పరమమునీంద్రుల్.

గ॥ యచ్చ యతివందనవిషయే ష్వవహితోఽసి తత్రాప్యాకర్ణయ తామ్॥ 358

వ. ఏది యతివందనవిషయమందును నీ కనుగొలిపినదియో? అదియును వినునదియే.

వృ॥ ఉత్కర్షం చరమాశ్రమీ జడమతిస్స్వైనైవ జానాతిచేత్
నేదిష్ఠేష్వపి సర్వలోకగమిత్రుణ్ర్భక్తేషు భిత్తీయతే।
అన్యేఽమీయతయః ప్రబోధపూతయా స్సర్వస్యచోత్కర్షదా
భక్తిర్భాగవతీతి సస్పృహామమూనర్చంతి నృత్యంతిచ॥359

అ. జడమతిః=మందబుద్ధిగలవాఁడైన, చరమాశ్రమీ=సన్యాసి, స్వేనైవ=తానుగానే, ఉత్కర్షం=శ్రేష్ఠత్వమును, జానాతిచేత్=తెలిసికొనుచున్నాఁ

డేని, సర్వలోకగమితుః=సకలలోకములందును వ్యాపకుఁడైన భగవంతునియొక్క, భక్తేషు=భక్తులు, నేదిష్ఠేషు-అపి= సమీపించినవారయ్యును, భిత్తీయతే=గోడయగుచున్నాఁడు, అన్యే=ఇతరులైన, అమీ-యతయః=ఈసన్న్యాసులు, ప్రబోధమతయః=జ్ఞానముతోడిబుద్ధి గలవారై, సర్వస్య=అందఱికిని, ఉత్కర్షదా=మహాత్త్వమును ఇచ్చునట్టిది, భాగవతీ = భగవత్సంబంధమైన, భక్తిః=భక్తియే, ఇతి=అని, సస్పృహం=కోరికతో, అమూన్ = ఈగృహస్థాదివైష్ణవులను, అర్చంతి = పూజించుచున్నారు; నృత్యంతిచ=నటించుచున్నారు.

తా. సన్న్యాసాశ్రమము గలిగియు మందబుద్ధియైనవాఁడు ఉత్కృష్టతను దెలిసియు భగవద్భక్తులు సమీపించినప్పుడును తాను గోడవలె ప్రతినమస్కారమైనఁ జేయకయుండును. తక్కిన ఇతరసన్న్యాసులు ఉత్కృష్టజ్ఞానముకలిగి భగవద్భక్తియే సర్వోత్కృష్టమని తద్భక్తభక్తుల నెవరినైనను బూజించుచు నానందముతో వర్తించుచుందురు.

చ. యతి మతిమందుఁడై తనదునాశ్రమమందున శ్రేష్ఠతాభిసం
హతి నతి సేయఁడా హరిపదాశ్రితసంహతికాడ గోడ యై,
యతి మతిమంతుఁడో హరిపదాశ్రితకోటికి మాటికి న్మహో
న్నతినతిసేయు శ్రేయమని నర్తనయున్నతిసేయుస్థేయుఁడై.

టి. శ్రేష్ఠతాభిసంహతిన్ =శ్రేష్ఠత్వమందలి తలంపుచేత, సంహతికాడన్ =సమూహమునొద్ద, స్థేయుఁడై=మిక్కిలిస్థిరుఁడై.

ఇదంచావధేయం——ఇదియుఁ దెలియునదియు.

వృ॥ చతుర్వేదాధ్యాయీ సకలవిహితాచారనిపుణో
నిషిద్ధాచారాన ప్యథపరిహరన్ శాస్త్రపదవీమ్।
యతిర్వా ప్యన్యోవా హరిచరణభక్తా న్యది జనాన్
ఉపేక్షేత క్షాంతే ర్నభవతి పదం విశ్వగమితుః॥ 360

అ. చతుర్వేదాధ్యాయీ=నాలుగు వేదముల నధ్యయనము చేయువాఁడు,

సకలవిహితాచారనిపుణః=సమస్త వేదవిహితము లయిన అనుష్ఠానములందు సమర్థుఁడైనను, నిషిద్ధాచారాన్=వేదనిషిద్ధాచారములను, పరిహరన్ అపి=విడుచువాఁడైనను, శాస్త్రపదవీం=శాస్త్రవిహితమార్గమును (చరించుచున్న) యతిర్వా=యతియైనను, అన్యోపివా=గృహస్థుఁడైనను, హరిచరణభక్తాన్ =హరిపాదభక్తులయిన, జనాన్=వైష్ణవజనులను, యది ఉపేక్షేత=ఉపేక్షించినవాఁడైనయెడల, విశ్వగమితుః=జగదధిపతియైన భగవంతునియొక్క, క్షాంతేః=క్షమకు, పదం=స్థానము, నభవతి=కాఁడు.

తా. చతుర్వేదము లధ్యయనముచేయుచు, వేదవిహిత శాస్త్రవిహితాచారములలో సమర్థుఁడయ్యును; వర్ణాశ్రమములందు నిషిద్ధాచారములను విడిచియు, యతీశ్వరుఁడుగాని గృహస్థుఁడుగాని వైష్ణవులను ఉపేక్షించినయెడల, అతఁడు భగవత్క్షమకు ఆస్పదముకాఁడు.

తే. వేదవేదియు నాచారవేదియు నయి
యతియు నేనియుఁ దదితరుఁ డైతఁడు నేని
హరిపదాప్తు ననాచారపరుని నేని
యుఱనివాఁడైన హరిక్షమ యుఱనివాఁడె.

౧॥ తదనతిక్రాంతలోకమర్యాద మాశ్రమత్రయస్యైవ న కేవలం
నిఖిలాశ్రమినామపి పరస్పరభక్తిప్రకర్షప్రకటితదాస్య ముక్తి
ప్రత్యుద్గమాభివాదనాదిక మవశ్యానుష్ఠేయమేవేతి సాధు 361
జానీహి॥

అ. తత్=అందువలన, అనతిక్రాంతలోకమర్యాదం=లోకమర్యాదను మీఱనిదైన, ఆశ్రమత్రయస్యైవ = బ్రహ్మచర్యాద్యాశ్రమముల మూఁటికే, నకేవలం=కాదుగాని, నిఖిలాశ్రమినామపి=చతురాశ్రమములవారికిని, పరస్పరభక్తిప్రకర్షప్రకటితదాస్యం=ఒకొక్కరియొక్క భక్త్యతిశయముచేత ప్రచురపడిన దాస్యవృత్తిగాని, ఉక్తిప్రత్యుద్గమాభివాదనాదికం=మాటకెదుటిమాట అభివాదనము మొదలైనదిగాని, అవశ్యానుష్ఠేయమేవ=అవశ్యము అనుష్ఠింపదగినదే, ఇతి=అని, సాధు=చక్కఁగా, జానీహి=తెలిసికొనుము.

వ. ఆలోకమర్యాద యతిక్రమింపక, యీచతుర్యాశ్రమములకే కాదు; ఆసర్వాశ్రమములకుం బరస్పరభక్తిప్రకర్షంబునం జేయుదాస్య ప్రకటనంబును, ప్రశ్రయకథనంబును, ప్రత్యుద్గమనంబును, అభివాదనంబును, ఆదిగాఁ గలయవి యవశ్యంబు నమష్ఠేయంబులే యని యనువునం దెలిసికొనుము.

గ॥ యదపి ప్రపన్నజనజీవన ప్రధాననిదాన పావనపాదావనే జనావలంబిదూషణం తదపితన్మహిమాఽపరిజ్ఞాన విజృంభితం బుద్ధేః పిశునయతి దౌర్భాగ్యం ॥ 362

అ. యదపి = ఏదైతే, ప్రపన్నజనజీవన ప్రధాననిదాన పావన పాదావనే జన అవలంబిదూషణం=ప్రపన్నులు ఉజ్జీవించుటకు ప్రధానమై యాదికారణమై పవిత్రమైన శ్రీపాదతీర్థము నవలంబించుటయందలి దూషణమో, తదపి=అదియు, తన్మహిమా అపరిజ్ఞాన విజృంభితం=వారిమహిమను తెలియమిచేత విజృంభించిన, దౌర్భాగ్యం=దుర్భాగ్యత, బుద్ధేః=నీబుద్ధికి, పిశునయతి=కనఁబఱచుచున్నది. (ఇట్లు యతివందనమును గుఱించినదూషణమును పరిహరించి, శ్రీవైష్ణవపాదోదకసేవనమును గుఱించిన దూషణమును పరిహరించుచున్నాఁడు.)

వ. మఱియుఁ బ్రపన్ను లుజ్జీవించుటకుం బ్రధాన కారణంబునం బరమపావనం బయినయీపాదతీర్థమువిషయమునను నీచే యుదూషణము దానిమహిమను దెలియమినింబట్టియె, బిట్టు ఱేఁగిననీబుద్ధి దౌర్భాగ్యమునకే సూచక మగుచున్నయది.

తథాహి—అశ్లోకదాని

వృ॥ స్వాతంత్ర్యం పరివర్జయ న్నిజగురోరంఘ్రిద్వయాంశీ భవన్
ప్రీత్యైస్వాభిజనస్య నిస్పృహతయా తన్వీత తీర్థాన్వయం
గోష్ఠీభూయ సమార్జితం నిపుణధీః శ్రీపాదతీర్థం స్వయం
స్వీకుర్యాద్యది పాంచరాత్రపదవీభాజాం నతద్దూషణమ్॥363

అ. స్వాతంత్ర్యం=స్వతంత్రతను, పరివర్జయన్=విడుచుచు, నిజగురోః = తమయాచార్యునియొక్క, అంఘ్రిద్వయ+అంశీభవన్ = పాదద్వంద్వముయొక్క అంశభూతుఁడుగా అగుచు, స్వాభిజనస్య=తమవారలయొక్క, ప్రీత్యై=సంతోషముకొఱకై, నిస్పృహతయా=ఇతరేచ్ఛలేకుండ, తీర్థాన్వయం=తీర్థానుసరణమును, తన్వీత=చేయుచున్నాఁడు ; గోష్ఠీభూయ = గోష్ఠియై, సమార్జితం=చేర్చుకొన్న, శ్రీపాదతీర్థం=శ్రీపాదతీర్థమును, నిపుణధీః = నేర్పుతోడి బుద్ధిగలవాఁడై, స్వయం=తానే, స్వీకుర్యాత్ యది = స్వీకరించినవాఁడయ్యేనేని, పాంచరాత్రపదవీభాజాం = పాంచరాత్రమార్గమును ప్రమాణముగా గ్రహించువారికి, తత్+దూషణం=అది+దూషణముగా, న=కాదు.

తా. స్వాతంత్ర్యమును విడిచి తాము స్వాచార్యుల పాదాంశభూతులు అనుకొనుచు, తమవారి సంతోషమునకై వేఱుగోరక తీర్థమునపేక్షించి గోష్ఠిలో ఆశ్రీపాదతీర్థమును తామును స్వీకరించుటయందు పాంచరాత్రాగమమే ప్రమాణముగాఁగల రామానుజమతస్థులకు అది దూషణము గాదు.

శా. స్వాతంత్ర్యంబుత్యజించి తాగురుపదాంశాంశంబై స్వకీయాభిజా
తాతిప్రీతిఁ గోనుం గతస్పృహతఁ దీర్థానీకపాత్రత్వమున్
పూతాత్మత్వముఁ గోరి గోష్ఠిని గనుంకొ బూజ్యుండు శ్రీపాదతీ
ర్థాతిప్రీతిని సేవణంబిదెసుమా యాపాంచరాత్రీయమున్.

దం. తాను స్వతంత్రతను విడిచి, ఆచార్యులపాదాంశ మనుకొనువాఁడై తనయాభిజాత్యమందు ప్రీతి విడిచి, ఆశలు దిగనాడినవాఁ డగుటచేత తీర్థసమూహమునపాత్రత లభించును. మఱియు నిట్లు తాను పవిత్రాత్మను గలవాఁడగుటనుం గోరి పూజ్యుండైనవాఁడు గోష్ఠియందు శ్రీపాదతీర్థము నతిప్రీతితోడ సేవించుటనున్ లభించును. ఆపాంచరాత్రవిహితముకూడ ఇదే సుమా?

వృ॥ వద ? రహసి పదాంబు స్వీయ మాపీయ తేవా
విగతనిజపదాంభో సార్థ్యతే వాఽంఘ్రితీర్థం
అపితు తదభిలాషా స్వామినాం స్వాంఘ్రిసంగే
ష్వధికతరపవిత్రం సేవ్యతే పాదతీర్థమ్॥ 364

అ. రహసి=ఏకాంతమందు, స్వీయం=తనదైన, పదాంబు = పాదతీర్థము, ఆపీయతేవా = పానముచేయఁబడుచున్నదా? వద=చెప్పుము. విగతనిజపదాంభః = విడిచిపెట్టిన స్వపాదపు జలము గల, అంఘ్రితీర్థం = పాదతీర్థము, అర్థ్యతేవా=ప్రార్థింపఁబడలేదా? వద=చెపుమ? అపితు=మఱియు, తత్+అభిలాషా=ఆపాదతీర్థమందలి అభిలాష, స్వామినాం=సర్వేశ్వరునికి స్వాంఘ్రిసంగే-అపి=తనపాదముతో సంబంధముండియు, అధికతరపవిత్రం= మిక్కిలి పావనమైన, పాదతీర్థం = గంగోదకము, సేవ్యతే = సేవింపఁబడుచున్నదియే.

తా. తమగోష్ఠియందు పెద్దలు తమపాదతీర్థమును తీసికొందురు గాని, యథాస్థానమున లేని ఏపాదతీర్థమునైనను గోరరు; స్వామియైనవిష్ణువు తనపాదతీర్థమై అతిపవిత్రమై విష్ణుపది యని పేరొకన్న గంగోదకమును తాను స్వీకరించుచుండలేదా.

తే. స్వీయపాదాంబుపానంబె ♦ చేయు టనుచు
స్వాత్మపాదాంబు వన్యపా♦దాంబుపాన
మర్థిఁ జేయుట యది చూడ ♦ నార్యునకును
విష్ణునకు విష్ణుపదివారి♦విధము వినుము.

గ॥ తదవధేహి? ఉపేక్షణీయ నిజపదపయస్సంగే ఽప్యంగీకరణమధికతరపవిత్ర బహుళతర హరిచరణ సంతతాంతరంగ జనచరణావనేజనస్య సముచిత మేవేతి॥ 365

అ. ఉపేక్షణీయ-నిజపదపయః-సంగేపి = ఉపేక్షింపఁదగిన-తమపాదతీర్థముయొక్క-సంబంధముండియు, అధికతరపవిత్ర-బహుళతర-హరిచరణ-సంతతాంతరంగజన-చరణావనేజనస్య=మిక్కిలి పవిత్రమై-మిగుల-భగవత్పాదము లందు-సర్వదా హృదయముగలవారియొక్క-పాదప్రక్షాళన జలముయొక్క, అంగీకరణం=అంగీకరించుట, సముచితమేవ=తగినదే, ఇతి=అని, తత్=అది, అవధేహి=తెలిసికొనుమా.

వ. అది తమపదపయస్సంగము కలదియే యైనను; ఉపేక్షింపక దాని నంగీకరింప నపేక్షించుట—పరమభాగవతులపదపయఃకణము మాత్రమేయైనను, అతిమాత్రపవిత్ర మైనదే; కాన, దాని నవధానమునఁ గనుఁగొనుము ?

వృ॥ మజ్జన్ జన స్స్వచరణద్వయసంగభాజి
గంగాఝరే నిజకలంకనిరాసహేతోః ।
పూర్ణోపమాన మవధేహి నిజాంఘ్రిసంగి
భక్తాగ్రగణ్యపదపద్మపయః పిపాసోః॥ 366

అ. స్వచరణద్వయసంగభాజి = తనపాదయుగ్మసాంగత్యమును పొంది యుండు, గంగాఝరే=గంగాప్రవాహమందు, నిజకలంకనిరాసహేతోః = తన పాపములు నిరాకరించుకొనుకొఱకు, మజ్జన్ = స్నానముచేయుచున్న, జనః= జనుఁడు, నిజాంఘ్రిసంగి-భక్తాగ్రగణ్య-పదపద్మ-పయఃపిపాసోః = తనపాదములతోడిసంబంధము గలదియై-భగవద్భక్తులలో ప్రధానులైనవారి_పాదపద్మములయొక్క-తీర్థమును పానముచేయఁగోరినవానికి, పూర్ణ+ఉపమానం=పూర్ణోపమానముగా, అవధేహి= తెలిసికొనుమా.

తా. ఎట్టిగంగాదిజలమందైనను తనపాదముల నుంచుకొనియు, తనసకల పాపములును పరిహరించుకొనుకొఱకు స్నానముచేయఁబడునో ; అట్లే తనపాద తీర్థముతోఁ జేర్పఁబడినదైనను, భగవద్భక్తినిష్ఠులైనప్రపన్నులలో ప్రధానులైనవారిపాదతీర్థమును స్వీకరించుటయును రామానుజీయ మతానుసారి సదనుష్ఠానమే.

తే. గాంగవారి యవారి నిజాంఘ్రిసంగి
జాణ స్నానాన నఘనిరాసానఁ, దాన
స్వాంఘ్రిసంగిభాగవతాంఘ్రిసార్థతీర్థ
పానమే యగుఁ దగు నుపమాన మెపుడు.

గ॥ ఆస్తామిదంవాచనికే వితండాయమానా స్స్వాధ్యాసు విహిత

మాత్మప్రదక్షిణ మప్యధిక్షిపంతు హన్త? ఏ తేషా మనపాయ
సత్సంప్రదాయప్రవర్తక స్సకలగురుతిలక లోకగురు హృద
యానుసారీ సఏష విజయతే సౌమ్యోపయంత్రాదీనాం దేశి
క సార్వభౌమః॥ 367

అ. ఇదం=ఇది, ఆస్తాం=ఉండనీ ; వాచనికే=ఈమాటలో, వితండాయమానాః = వితండముచేయువారు, సంధ్యాసు = సంధ్యావందనకాలములలో, విహితం=విధింపఁబడిన, ఆత్మప్రదక్షిణమపి = తనప్రదక్షిణమును జేయుటను గూడ, అధిక్షిపంతు = తొలఁగఁద్రోయుదురుగాక, హంత=అయ్యో! ఏతేషాం=వీరియొక్క, అనపాయసంప్రదాయప్రవర్తకః=నిరపాయమైన సంప్రదాయమును ప్రవర్తింపఁజేయువారై, సకలగురుతిలక = సకలాచార్యులకు శిరోభూషణమై, లోకగురుహృదయానుసారీ = లోకాచార్యులైన శ్రీమన్నారాయణునియొక్క అభిప్రాయము ననుసరించువారైన దేశికులలో, సఏషః = ఆయీ, దేశికసార్వభౌమః = ఆచార్యచక్రవర్తియైన శ్రీరామానుజులు, విజయతే=జయశీలురుగా నున్నారు.

వ. అది యటుండనీ. ఇట వితండాయమానులు ప్రతిసంధ్యాసమయములందును విధివిహితమైనతమచేయుప్రదక్షిణము నధిక్షేపింపకే యున్నారుకారు? మహాశ్చర్యము! ఈమహాత్ములలో నిరపాయసంప్రదాయప్రవర్తకులును, సకలాచార్యులకును ప్రథమాచార్యుఁడైన సర్వేశ్వరుహృదయానుసరణాసరణికె సంస్థాపకులును, సకలశరణాగతరక్షకులకును దేశికసార్వభౌములు నయినయారామానుజులును సర్వోత్కృష్టులై యున్నారు కారు?

శ్లో॥ పుణ్యశ్లోకః పరమభిమతః స్వస్థలేష్వాస్థయాఽసౌ
యస్య శ్లోకప్రథమపఠనశ్లాఘనాకల్పమానైః

చూడాసూనైః స్నపయతి మధుస్యందిభి శ్చంచరీకై
ర్దత్తస్వస్తి ప్రవచన మురోనిత్యభూషాం స్వయోషామ్॥368

అ. పుణ్యశ్లోకః = పవిత్రమైన యశస్సుకలిగిన, అసౌ = ఈలక్ష్మీపతి, పరం=మిక్కిలి, అభిమతః=సమ్మతించినవాఁడై, స్వస్థలేషు = తనచోటులలో, ఆస్థయా=పట్టుతో, యస్య = ఏరామానుజులయొక్క, శ్లోకప్రథమపఠనశ్లాఘనాకంపమానైః = శ్లోకముయొక్క మొదటిసారె చదువుటతో-కొనియాడుటచేత కదలుచున్న, మధుస్యందిభిః=తేనెనుకార్చుచున్న, చూడాసూనైః= తలలోని పూవులచేతను, చంచరీకైః = వానిలోని తుమ్మెదలచేతను, దత్తస్వస్తిప్రవచనం=ఇయ్యఁబడిన స్వస్తివచనములు కలుగునట్లుగా, ఉరోనిత్యభూషాం= వక్షఃస్థలమందు సదాభూషణప్రాయమైన, స్వయోషాం=తనభార్యయైన లక్ష్మీదేవిని, స్నపయతి=స్నానముచేయుచున్నాఁడు.

తా. ఈరామానుజులు సాయించినశ్లోకము నొకసారి చదివి కొనియాడుకొనుచు తనతలలో కదలుచున్నపూలతోను తేనెతోను భృంగములతోను, తన స్వస్తివచనములతోను తనవక్షఃస్థలమందలితనభార్య యైనలక్ష్మీదేవిని ఏలక్ష్మీపతి స్నానముచేయించెనో? అట్టిరామానుజులు వీరు అనుట.

ఉ. ఆకమలాక్షుఁ డేతతిని నాదృతి నేకృతి యాలకించి శ్లా
ఘాకలనంబునన్ శిరము కంపిల, నందులఁ బూవుఁజల్లులన్
జోక ఘటించి, వక్షమున జోటిని దేఁటిగమిన్ శుభాంగగీ
తాకలనంబువాడునొగి నాకృతియాకృతి దేయగున్ దగున్.

టి. ఏతతినిన్=ఎప్పుడును, ఆదృతిన్=ఆదరముతో, ఏకృతి=ఏరామానుజులశ్లోకమును, శ్లాఘాకలనంబునన్ = శ్లాఘించుటచేత, జోకన్=వేడుకతో, జోటిని=తనస్త్రీయైనలక్ష్మిని, తేఁటిగమిన్=తుమ్మెదలసమూహముతో, శుభాంకగీతాకలనంబు=శుభలక్షణములు గలగానముచేయుటగా, పాడున్=పాడునో, ఆకృతి=ఆశ్లోకము, ఈకృతిదే=ఈపుణ్యస్వరూపునిదే.

వృ॥ ఖలకృతపరిభాషాకర్ణనోద్యజ్జిగీషా

వితతనిజమనీషా విస్తృతబ్రహ్మయోషా
జయతి దలితదోషా దత్తతత్వాభిలాషా
వరవరమునివేషా క్వాపి వైకుంఠభూషా॥ 369

అ. ఖల...గిషా—ఖల=దుష్టులచేత, కృత = చేయఁబడిన, పరిభాషా=నిందావాక్యములను, ఆకర్ణన=వినుటచేత, ఉద్వృత్ =విజృంభించుచున్న, జిగీషా=జయేచ్ఛగలదియు ; వితతనిజమనీషా=విస్తారమైన స్వబుద్ధివిశేషము కలదియు; విస్తృతబ్రహ్మయోషా = విస్తరింపఁజేయఁబడిన సరస్వతీరూపమైన వాక్కులు గలదియు; దలితదోషా = ఖండింపఁబడిన సకలదోషములు కలదియు; దత్తతత్వ—అభిలాషా = ఈయఁబడిన పరతత్వమందలి అభిలాష కలదియు; వర-వరముని-వేషా=శ్రేష్ఠమైన ముని శ్రేష్ఠునియొక్క వేషముకలదియునైన, వైకుంఠభూషా = పరమపదమునకు భూషణమైన శ్రీరామానుజులు (శ్రీవిష్ణుమూర్తి), క్వాపి=ఎక్కడను, జయతి=సర్వోత్కృష్టులుగా నున్నారు.

తా. మతాంతరులను జయింపఁగలిగిన స్వబుద్ధివిశేషముచేత సరస్వతిని సంతసపఱచుచు, సర్వదోషములను పరిహరించి పరతత్వమందె యభిలాష గలిగి పరమపదమునకు పరమభూషణమువలె నున్న యారామానుజమునులు—లేక యా పరమపదనాథుఁడు ఎప్పటికిని సర్వోత్కృష్టులుగా నున్నవారు.

మ. ఖలగాథల్విని వానిగెల్వనవనిం గాంక్షించి యక్షీణవా
క్కులవాగ్దేవియుమోదమొందఁదిశలన్ ఘోషించిదోషచ్ఛటల్
తొలఁగంజేసి, పరత్వతత్వముల సంతోషించురామానుజ
చ్ఛలవైకుంఠుఁడకుంఠతేజుఁడితఁడున్ సామాన్యుసన్మాన్యుఁడే?

టీ. గాథలు=పురాణములు, అవనిన్=భూమియందు, కాంక్షించి = కోరి, వాగ్దేవి=సరస్వతి, దోషచ్ఛటల్ = దోషసమూహములను, పరత్వతత్వములన్=పరత్వవిషయమైన తత్వములచేత, రామానుజచ్ఛలవైకుంఠుఁడు = శ్రీరామానుజులనెడి వ్యాజముతోడి శ్రీవైకుంఠనాథుఁడు, అకుంఠతేజుఁడు=సంపూర్ణప్రభావుఁడు.

గ॥ ఆకర్ణయ తావదేతదీయానాం పవిత్రతమం చరిత్రం॥ 370

అ. ఏతదీయానాం = వీరిసంబంధులయొక్క, పవిత్రతమం = అతిపవిత్రమైన, చరిత్రం=చారిత్రమును, ఆకర్ణయ తావత్ = వినుమా?

వ. మఱియు నితనిమతావలంబులపవిత్రతమం బగుచరిత్రంబును వినుము?

శ్రీమద్రామానుజీయులవర్ణనము.

వృ॥ కతిచి దలసాః కర్మాయాసా ద్విహాయ వినిశ్చలా
స్తదపి భగవద్భక్తి స్తేషాం ధునోతి భవవ్యథాం
శ్రమసహజనైకార్త్యైర్ముఖ్యైర్నృణాం వినైవహిలంఘనై
ర్జ్వరనిరసనాయాలం వీర్యోత్తరం పరమౌషధమ్. 371

అ. అలసాః=మందబుద్ధులు, కతిచిత్ = కొందరు, ఆయాసాత్ =ఆయాసమువల్ల, కర్మ=నిత్యనైమిత్తికరూపకర్మను, విహాయ=విడిచి, వినిశ్చలాః = చలింపనివారైరి, తదపి=అయినను, తేషాం=వారికి, భగవద్భక్తిః=భగవంతుని విషయమైనభక్తి, భవవ్యథాం=సంసారదుఃఖమును, ధునోతి=పోఁగొట్టుచున్నది; శ్రమసహ-జన-ఏకార్త్యైః = క్షుధాదిశ్రమలోర్చువారైన - జనులయొక్క ముఖ్యార్హములయిన, లంఘనైః=లంకణములతో, వినైవ=లేకయే, నృణాం=మనుష్యులకు, జ్వరనిరసనాయ = జ్వరమునుపోఁగొట్టుటకై, వీర్యోత్తరం=బలిమికిప్రధానమైన, పరమౌషధం=మంచిఔషధము, అలంహి=సమర్థమేకదా?

తా. తనవ్యాధిశ్రమలను పోఁగొట్టుకొనుటకై లంకణాదులు చేయకపోయినను, ఆవ్యాధులు పోఁగొట్టుకొనుటకై గొప్పయౌషధమును తీసికొనునట్లుగా, కొందఱు బుద్ధిహీనులు తమనిత్యనైమిత్తికకర్మలను చేయకమానుకొన్నను, తాము చేయు భగవద్విషయికభక్తివలననే భవరోగములు దొలఁగించుకొనుచున్నారు..

తే. నిత్యనైమిత్తికక్రియ ల్చెఱప కతుల
భక్తిభరమది హరి యది పాఁచువెతల

లంకణముచేయకయ చేయుకలగుపు ప్రజకు
జ్వరభరంబు నమోఘ మాకషధవరంబు.

కించ—మఱియు:—

వృ॥ రహస్యవ్యాఖ్యానై రఘువరచరిత్రానుకథనై
స్త్రయీసధ్రీచీనాం వకులధరవాచాం ప్రవచనైః
అమీ భాష్యాఖ్యానై ర్హరిచరణకైంకర్యవిధిభిః
ప్రణామైశ్చార్యాణాం క్షణమివ నయంత్యత్ర దివసాన్ ॥372

అ. రహస్యవ్యాఖ్యానైః=రహస్యత్రయాదివ్యాఖ్యానములతోను, రఘువర చరిత్రానుకథనైః=రామాయణాదిపఠనములతోను, త్రయీసధ్రీచీనాం=వేద సమానములయిన, వకులధరవాచాం=ప్రబంధవాక్యములయొక్క, ప్రవచనైః= అనుసంధానములతోను, భాష్య-ఆఖ్యానైః = భాష్యమును ప్రవచించుటలచేత ను, హరిచరణకైంకర్యవిధిభిః= భగవత్పాదకైంకర్యకార్యములతోను, ఆర్యా ణాం ప్రణామైశ్చ= పెద్దలకుచేయు ప్రణామములతోను, అమీ = ఈరామానుజ మతస్థులు, అత్ర=ఈలోకమందు, దివసాన్=దినములను, క్షణం+ఇవ=నిమిష మాత్రమువలె, నయంతి=కడపుచున్నారు.

తా. ఈలోకమందు ఈరామానుజమతస్థులు భగవద్విషయికప్రణవనమః పదనారాయణపదరహస్యత్రయాదులతోను ద్వయార్థప్రతిపాదక శ్రీమద్రా మాయణాదులతోను వేదతుల్యములయిన ఆళ్వారులప్రబంధములతోను శ్రీమ ద్రామానుజభాష్యాదులతోను, మఱి భగవత్కైంకర్యములతోను ఈమతస్థు లలో పెద్దలకు చేయుప్రణామములతోను ఎంతకాలమునైన ఒకక్షణమువలె జరుపుకొనుచున్నారు.

సీ. అష్టాదశరహస్యకశిష్టానుమతముఖ్య
సద్వ్యాఖ్య లెప్పుడుఁ జదువు తమకు
నద్వయద్వయబోధకామేయరామాయ
ణమె యెప్డుఁ బారాయణంబు తమకు

వేదవేదాంతనిర్వేనకవకుళభృ
ద్వచనప్రవచనంబె వరము తమకు
రామానుజీయంబె ప్రామాణికం బని
భాష్యంబె వేమాఱు బఠన తమకు
తే. సూరిచరణసరసీరుహపరిచరణము
నార్యవర్యాగ్రణిప్రణామాచరణము
నిత్యమును గృత్యములు తమకత్యవశ్య
మిట్లు దిన మొకక్షణముగ నెపుడుఁ గాంత్రు.

టీ. అష్టాదశరహస్యములు = ముముక్షుపడి యాదృచ్ఛికపడి మొదలైనవి; అద్వయద్వయబోధకఅమేయ=అసమానమైన ద్వయార్థమును బోధించెడిదురూహమైన, పరిచరణము=పరిచర్య.

గ॥ (పునఃకుణమనుధ్యాయసశ్లాఘం) అన్యదాస్తాంనామ, తామేవకామమన్యోన్యం కలహాయమానానాం నానావిధానాం శ్రుతీనా మవిరోధసాధనేన సాధుభావంప్రకటయంతీ మఖిలగుణాభిరామాం రామానుజసరస్వతీ మభినందామి-ప్రసిద్ధంహి "సంధి మిచ్ఛంతి సాధవః" ఇతి॥ 373

వ. (కుణ మనుధ్యానించి శ్లాఘించియు) మఱియుండనీయుండది! మెందుఁగఁ దా మొండొండును గలహించుచుండు వివిధవేదతండంబులకు నవిరోధంబున సాధనంబుననె "సంధిమిచ్ఛంతిసాధవః=సాధువులు సంధిని గోరుచున్నారు". అని సాధుభావంబెప్రకటించుచు సకలసద్గుణాభిరామ మయినయారామానుజసూక్తిధోరణి యసాధారణియనియభినందించుచున్నాను.

పశ్య—చూడు:—

వృ॥నిత్యంహేయగుణావధూనవపరా నైర్గుణ్యవాదా శ్శ్రుతౌ

ముఖ్యార్థా స్సగుణోక్తయ శ్శుభగుణప్రఖ్యాపనాద్బ్రహ్మణః
అద్వైతశ్రుతయో విశిష్టవిషయా నిష్కృష్టరూపాశ్రయా
భేదోక్తి స్తదిహాఖిల శ్రుతిహితం రామానుజీయం మతమ్॥

అ. శ్రుతౌ=వేదమందు, నిత్యం=ఎప్పటికిని, బ్రహ్మణః = బ్రహ్మయొక్క, నైర్గుణ్యవాదాః = నిర్గుణత్వమును గురించిన వాదములు, హేయగుణఅపఘానన పరాః=విడిచిపెట్టఁదగిన గుణములను ఎగురఁగొట్టుటయందు ఆసక్తిగలదియు ; సగుణోక్తయః=సగుణత్వమును గుఱించిన వచనములు, బ్రహ్మణః=బ్రహ్మయొక్క, శుభగుణప్రఖ్యాపనాత్ =సుగుణములను ప్రబలపేఱచుటవలవ, ముఖ్యార్థాః=ముఖ్యమైన అర్థముగలవియు; అద్వైతశ్రుతయః=అద్వైతవిషయవేదములు, విశిష్టవిషయాః=విశేషించినవిషయము గలవియు; భేదోక్తిః=భేదమును తెలుపు మాట, తత్ =అది, ఇహ=ఇక్కడ, నిష్కృష్టరూపాశ్రయా = నిష్కర్ష చేయఁబడిన స్వరూపమునకు స్థానమైనదియు, అఖిలశ్రుతిహితం=సకలవేదవిహితమైనదియె, రామానుజీయం= ఈరామానుజసంబంధమైన, మతం=మతము.

తా. ఎప్పటికిని పరబ్రహ్మవిషయమై "అనాదిమధ్యాంతవిహీనమేకమజరం।వీతశోకమజరంబ్రహ్మ" ఇత్యాదిశ్రుతులచేత హేయగుణరహితముఅని నిర్గుణవాదములును, "సర్వతఃపాణిపాదంతత్ । సహస్రశీర్షాపురుషః" ఇత్యాది శ్రుతులచేత సద్గుణసహితము అని సగుణవాదములును, "తత్వమసి । అహం బ్రహ్మాస్మి" ఇత్యాదిశ్రుతులచేత జీవబ్రహ్మలయైక్యవాదములును, ఈశ్వరుఁడు సూక్ష్మచిదచిద్విశిష్టుఁడనియు, జీవుఁడు స్థూలచిదచిద్విశిష్టుఁడనియు అభేదవాదములును, ఈజీవేశ్వరులు ఇట్లుకాక అరూపులేఅని భేదవాదములునుండియు, ఈరామానుజీయమైన విశిష్టాద్వైతమతము విరుద్ధముకాక సకలశ్రుతివిహితమైయున్నయది.

సీ. శ్రుతిపథంబునను విశ్రుతవిధంబుగను ని
ర్గుణవాద మగుహేయగుణపరంబు
సగుణవాదము బ్రహ్మసుగుణబోధపరంబు
ముఖ్యార్థమనియు నభిఖ్య యగును

వివిధవిధాద్వైతకవి శ్రుతశ్రుతు లవ్వి
యవిశిష్టవిషయకమాస్థ నగును
భేదోక్తి యెవ్వానికిమీఁదఁ దన్నిష్కృష్ట
రూపాశ్రయంబు నిరూఢి నగును

తే. కనుక సకలశ్రుతిహితముగను నవికల
మతుల, రామానుజీయమే మహిని మహిత
మతము నిఖిలార్యసమ్మతమగుట దీని
కన్న సన్నుతమతమే జగానఁ గాన.

దం. వేదమార్గములోను ప్రసిద్ధవిధముగాను బ్రహ్మ గుణరహితుఁడు అనువాదము హేయగుణములకు విషయుఁ డగును. సుగుణసహితుఁడు అనువాదము ప్రఖ్యాతితో ముఖ్యార్థకమై సద్గుణవిషయుఁడు అగును. జీవేశ్వరులకు అభేదమును జెప్పెడి అనేకవిధములైన అద్వైతమంపలి ప్రసిద్ధములగు ఆవేదములు పుట్టుదలతో (చిదచిద్విశిష్టజీవేశ్వరులుఅని) ఆవిశిష్టాద్వైతవిషయము లగును. వ్వానివిషయమై అట్లు భేదముచెప్పుటపైఁగ విశేషణశూన్యముగా నిష్కర్షింపఁబడిన స్వరూపమునకు జీవేశ్వరులు ప్రసిద్ధిగా ఆశ్రయులగుదురు. కాఁబట్టి ఆ రామానుజీయమతమే సమస్తవేదవిహితముగాను, చెడిపోవని మతముగాను, భూలోకములో పూజ్యమైనదిగాను, సరిలేనిదిగాను, సకలసజ్జనులకు సమ్మతమైనదిగాను అగుటచేత దీనికంటె కొనియాడఁదగినమతమును ఏజగానను గానను.

కృశానుః:—

గ॥ అవితథ మేత దథాపి య ఇమే సంచరంత్యాచార్యపురుషసమాఖ్యాతా ఏతన్మతాభినివిష్టా శ్శిష్టాస్తేషా మేషారీతి ర్నరోచ తేవివేచకేభ్యః॥ 375

కృశానుఁడు:—

వ. అది యథార్థమేయయిన, నితనిమతాభినివిష్టులు శిష్టులని కొం

ద మాచార్యపురుషు లనుపేర నూరఁదిరుగుచున్నారు. వారి యీరీతి యేవివేచకులకును అరోచకము కాకపోదు.

పశ్యతావత్ — చూడుమది:—

వృ॥ హత్వామార్గే ద్విజాదీనఖిల మపి ధనం హంత? హృత్వాఽ
తిదృప్తాః। దుర్వృత్తాస్తస్కరా యే వనగిరినిలయా యేచనీ
చా ఇహాన్యే।కృత్వా చక్రాంక మేషాం ఝటితి విదధతఃకించ
మంత్రోపదేశం। తద్దత్తైరేవ విత్తైర్దధతి తనుమమీవంశ
పారంపరీతః॥ 376

అ. వనగిరినిలయాః = అరణ్యపర్వతములు స్థానముగాఁగల, యేతస్కరాః= ఏదొంగలు, ద్విజాదీన్=బ్రాహ్మణాదులను, మార్గే=త్రోవలో, హత్వా=కొట్టి, అఖిలమపిధనం=సకలధనమును, హృత్వా=అపహరించి,అతిదృప్తాః=మిక్కిలి గర్వించినవారై, దుర్వృత్తాః=చెడునడవడికలుగలవారో, యేఅన్యేచ=ఏఇతరులును, నీచాః=కులహీనులో, ఇహ=ఇక్కడ, హంత=అయ్యో! ఏషాం=వీరికి, ఝటితి=త్వరగా, చక్రాంకం=చక్రాంకనమును, కృత్వా = చేసి, కించ=మఱియు, మంత్రోపదేశం=మంత్రోపదేశమును, విదధతః=చేయువారైన, అమీ= ఈరామానుజమతాచార్యపురుషులు, తద్దత్తైః=ఆదొంగలచేత నీయఁబడిన, విత్తైరేవ=ధనములచేతనే; తనుం=తమశరీరమును, వంశపారంపరీతః = వంశపారంపర్యముతో, దధతి=ధరించుచున్నారు.

తా. అడవులలోను కొండలలోను వసియించు దొంగకిరాతులు మార్గములో బ్రాహ్మణాదులనుకొట్టి వారివలన సకలధనము నపహరించి గర్వించి దుర్వర్తను లయినను, వారికి యోచింపక చక్రాంకనముచేసి మంత్ర ముపదేశించెడి యీ రామానుజమతస్థులయిన యాచార్యపురుషులు వారిచేతె యీయఁబడినధనములు దీసికొని తమపారంపర్యముగా శరీరపోషణము జరిపించుకొనుచున్నారు.

ఉ. దారులు కాచి దోఁచి పలుకైదారులఁజోరుల తెచ్చియిచ్చునా
పాఱులసొమ్ము లమ్మెయి నకోపారముతీయుచుఁబొట్టవ్రాసికోఁ

వారికిఁ జక్రదానము న వారిగ మంత్రముఖోపదేశముఁ
జేరిచి చేయుచుంద్రు మది చేడ్పడితోడ్పడి వీరువారునై.

కించ — మఱియు: —

వృ॥ జారాన్ చోరాన్ కిరాతాన్ జనపదమథనాన్ రాజపాశాన్
మహీశాన్ । శిష్యాన్ కృత్వాతిమత్తా శ్శ్రుతినయవిధురా
శ్శ్రోత్రియై ర్బ్రహ్మనిష్ఠైః । సాకం నో భుంజతేఽమీ సకృ
దపివినతిం కుర్వతేఽగ్రేన తేషాం । సంకేతేనైవ సిద్ధం తదిద
మవిదుషాం శ్లాఘ్య మాచార్యపుంస్త్వమ్॥ 377

అ. అమీ=ఈఆచార్యపురుషులు, జారాన్=విటులను, చోరాన్=దొంగలను, కిరాతాన్=వేఁటవాండ్రను, జనపదమథనాన్=దేశనాశకులై, రాజపాశాన్=రాజాధము లయిన, మహీశాన్ చ=రాజులనున్, శిష్యాన్=శిష్యులనుగా, కృత్వా=చేసి, అతిమత్తాః = మిక్కిలి గర్వించినవారై, శ్రుతినయవిధురాః=వేదనీతులకు దూరులై, బ్రహ్మనిష్ఠైః = బ్రహ్మజ్ఞాననిష్ఠులయిన, శ్రోత్రియైస్సాకం=వైదికులతోకూడ, నోభుంజతే = భుజింపరు. తేషాం=వారియొక్క, అగ్రే=ఎదుట, వినతిం=ప్రణామమును, సకృదపి=ఒకప్పుడైన, న కుర్వతే=చేయరు. తత్-ఇదం=ఆయిది, అవిదుషాం = అపండితులయిన వీరియొక్క, శ్లాఘ్యం=శ్లాఘ్యనీయమయిన, ఆచార్యపుంస్త్వం=ఆచార్యపురుషత్వము, సంకేతేనైవ=తమసంకేతముచేతనే, సిద్ధం=సిద్ధమయినది.

తా. ఈరామానుజీయమతస్థులైనయాచార్యపురుషులును ఆజారచోరకిరాతులనున్ దేశధ్వంసకులైన అధమరాజులనున్ శిష్యులనుగాఁ జేసికొని, గర్వితులై వేదమార్గములను విడిచి, బ్రహ్మజ్ఞానులయిన వైదికులతోఁ గూడనైన భుజింపరుగాని ; నమస్కారమునైనఁ జేయరు. ఇట్టియాచార్యపురుషత్వము అజ్ఞులైనవీరిసంకేతసిద్ధమే కాని శ్లాఘ్యము కాదు.

తే. జారచోరకిరాతుల జనపదఘ్న
రాజపాశమహీశుల రహిని శిష్యు

లనుగఁ జేకొంచు శ్రోత్రియులకు సముక్ష
మునను నొకసారియైనను వినతిఁ జేసి
భోజనము చేయ రాచార్యపూరుషు లఁట!

గ॥ అహో! మహానయ మభిజనవిద్యావృత్తిసంపన్నానామస్యై
షా మప్యనర్హో వ్యామోహః॥ 378

వ. ఆహా! ఈమహావ్యామోహము! అభిజనాభిరతియు, అనవద్య విద్యయు సమృద్ధములుగాఁ గలవారికిసహిత మనివారితము.

వృ॥ ఆచారస్య దవీయసాం ధనతృషా మజ్ఞాతవేదాధ్వనాం
కామాతంకకలంకపంకిలహృదాం కేషాంచి దేషా మమీ.
శుద్ధాచారజుషో జితేంద్రియతయా శ్రేష్ఠాస్స్వయంసూరయ
శ్శిష్యత్వం యదుశంతి తత్కిలకలే స్సామ్రాజ్యమత్రోర్జితమ్॥

అ. స్వయం=తాము, శుద్ధాచారజుషః = శుద్ధమైనయాచారమును జెందినవారై, జితేంద్రియతయా = జితేంద్రియులగుటచేత, శ్రేష్ఠాః=శ్రేష్ఠులయిన, అమీ=ఈ, సూరయః=పండితులు, ఆచారస్య=ఆచారమునకు, దవీయసాం=అతిదూరులై, ధనతృషాం = ద్రవ్యాశగలవారై, కామ-ఆతంక-కలంక-పంకిల-హృదాం = మన్మథునివలని - విరోధమ నెడు-మాలిన్యముచేత-కలుషమైన-మనస్సుగలవారై, అజ్ఞాత-వేద-అధ్వనాం = తెలిసికొనని-వేదములయొక్క-మార్గముగలవారైన, ఏషాం=ఈ, కేషాంచిత్ = కొందఱయొక్క, శిష్యత్వం యత్ =ఏశిష్యత్వమును, ఉశంతి=కోరుచున్నారో, తత్ =అది, అత్ర=ఇక్కడ, కలేః=కలిపురుషునియొక్క, ఊర్జితం=బలిష్ఠమైన, సామ్రాజ్యంకిల = ప్రభుత్వముకదా?

తా. సదాచారసంపన్నులై జితేంద్రియులైన జ్ఞానులు కూడ ఆచారదూరులయి అర్థాశగలిగి వేదవిహితమార్గము తెలియక మన్మథవికారములచేత కలుషితమనస్కులయిన ఈయాచార్యపురుషులకు . శిష్యులగుట కలిపురుషుని ప్రభుత్వమే కదా?

సీ. ఆచారసాంద్రులు * నగుజితేంద్రియులును
నఖిలాగమజ్ఞులు * నయినవార
లాచారదూరు ల*ర్థాశావిహారులు
నవిదితాగమసారు * లగుచు మఱియు
మారవికారము * లారక మది తాఱు
మాఱైనవారి కే* మఱియు మఱియు
వారె తారైనను * దారుగా శిష్యత్వ
మారఁగా సారికే * కోరకొనుచు

ఆ. నడుగు మడుఁగు లొత్తి * యడఁకువ గాన్పింతు
రగుట నిచట నకట! యకటవికట
మయిన కలికిఁ గలుగు*నలఘుసామ్రాజ్యంబు
పగటు వెగటు నగుచుఁ * బ్రకట మయ్యె.

అపిచ—మఱియు:—

వృ॥ స్వయంతరితు మక్షమః కి మపరా నసౌ తారయేత్
ఇతి స్వయ మచింతయ న్నగణయన్ ధనానాం వ్యయమ్
జడం గురు రితిభ్రమన్ శ్రయతి పుస్తకాడంబరై
ర్బహూపకరణాన్వితై ర్బహులదేవతావిగ్రహైః॥ 380

అ. అసౌ=ఈయాచార్యపురుషుఁడు, స్వయం=తాను, తరితుం=ఉత్తరించుటకు, అక్షమః=అశక్తుఁడు, అపరాన్=ఇతరులను, తారయేత్కిం=తరింపఁజేయుచున్నాఁడా? ఇతి=అని, స్వయం=తాను, అచింతయన్=ఆలోచింపనివాఁడై, ధనానాంవ్యయం=ద్రవ్యములవెచ్చమున్, అగణయన్=ఎంచనివాఁడై, జడం=అజ్ఞాని, పుస్తకాడంబరైః=పుస్తకముల ఆటోపముచేతను, బహు-ఉపకరణ-అన్వితైః = అనేకములైన-సాధనములతో-కూడుకొన్న, బహులదేవతావిగ్రహైః=అనేకములైన దేవతాప్రతిమలచేతను, గురురితి = ఆచార్యుఁడని, భ్రమన్=భ్రమించువాఁడై, శ్రయతి=ఆశ్రయించుచున్నాఁడు.

తా. ఈయాచార్యపురుషుఁడు తాను తన్నుతరింపఁజేసికొనలేనివాఁడైనను, ఇతరులనెట్లు తరింపఁజేయువాఁడగును? అని యితరుఁడు నెంచక, ధనవ్యయమునుం దలంపక, వేదాంతాదిగ్రంథములయు, అర్ఘ్యపాద్యాది పాత్రాదులయు, రామకృష్ణాది దేవతావిగ్రహములయు నాడంబరములను జూచి మహాచార్యపురుషుఁడని భ్రమించుకొంచునే ఆశ్రయించుచున్నాఁడు.

పృథ్వి. తరించుకొనలేఁడుతన్నెటులు నితఁ డరించుం బరుల్
వరించుజనుఁడుర్జనుల్ గురుని నివ్వుఁడంచుం జెడుల్
మఱిధనముపోవిడుల్ మది భ్రమించు మఱిపుస్తకో
త్కరంబు బహువిగ్రహంబులు సతంబు వీక్షింపుచున్.

టి. వరించుల్=కోరుదురు, ఉత్కరంబు=సమూహము, సతంబు=సంతతము.

అపిచ—మఱియు:—

వృ॥ అమలమతిషు లోకే జాగరూకే ష్వనేకే
ష్వపి నిజగురువంశోత్పత్తి మేవావలోక్య
విగతశుభచరిత్రం వేదశాస్త్రానభిజ్ఞం
కమపి గురు రితీమే కష్ట మారాధయంతి॥ 381

అ. ఇమే=వీరు, అమలమతిషు = నిర్మలచిత్తులు, అనేకేషు = అనేకులు, లోకే=లోకమందు, జాగరూకేష్వపి = జాగ్రత్తగలవారైయుండియు, నిజ-గురు-వంశ-ఉత్పత్తిం-ఏవ = తమవారి-గురువుల - వంశమందలి-జన్మమునే, అవలోక్య=చూచి, విగతశుభచరిత్రం=విడిచివేసిన మంచినడవడి కలవాఁడును, వేదశాస్త్రిఅనభిజ్ఞం=వేదశాస్త్రములు తెలియనివాఁడునైన, కం-అపి=ఒకానొకని, గురుః-ఇతి=ఆచార్యుఁడు అని, ఆరాధయంతి=పూజించుచున్నారు. కష్టం=అయ్యో!

తా. లోకములో పరిశుద్ధబుద్ధులై అనేకులుండఁగా, తమపూర్వులకును ఆచార్యులైన వారివంశమందే జన్మించినవారు అని వేదశాస్త్రములు దెలియక మంచి నడవడికయే లేక యుండువెవనినైన నొకని తమ కాచార్యునిఁగాఁ జేసికొని పూజించుకొందురే? ఏమిది యన్యాయ్యము?

తే. లోకమున మనగురువు లనేకు లుండఁ
దనగురుపరంపరను జాతుకొని ననధీతు
నైనఁ జేకొని కొనియాడుఁ గాని యనయ
మితరు నొకనాఁడునేని సకీమ్మతిన గొనఁడు.

గ॥ అపరమపి కలే రాకర్ణయ చమత్కారమ్॥ 382

వ. మఱియొకటి కలికిఁ గలుగుచమత్కారకారితను వినుము.

వృ॥ సమ్యక్శిష్యజనం పరీక్ష్య బహుభి స్సంవత్సరై రుత్సుకం
శుశ్రూషాభి రుపాదిశన్ ప్రముదితాః పూర్వే భువీతి శ్రుతమ్
ఆరాధ్యేష్టసమర్పణై రవినతా నాచార్యఏవాదరాత్
అబ్దై ర్భూరితమైః ప్రసహ్య లభతే శిష్యాన్ క్రమేణాధునా॥

అ. పూర్వే=పూర్వికులు, భువి=ఈభూమియందు, ఉత్సుకం=ఉత్సాహపడుచున్న, శిష్యజనం=శిష్యసమూహమును, బహుభిస్సంవత్సరైః=అనేక సంవత్సరములతో, శుశ్రూషాభిః=శుశ్రూషలచేత, సమ్యక్=చక్కఁగా, పరీక్ష్య=పరీక్షించి, ప్రముదితాః=సంతోషించినవారై, ఉపాదిశన్ = ఉపదేశించిరి; ఇతి=అని, శ్రుతం=వినఁబడినది. అధునా=ఇప్పుడు, ఆచార్యఏవ=ఆచార్యుఁడే, అవినతాన్=వినయమే లేనివారిని, భూరితమైః అబ్దైః=బహుసంవత్సరములతో, ఆదరాత్=ఆదరముతో, ఇష్టసమర్పణైః = ఇష్టపదార్థము లిచ్చుటలతో, ఆరాధ్య=తృప్తిపఱచి, క్రమేణ=క్రమక్రమముతో, ప్రసహ్య=బలాత్కరించి, శిష్యాన్=శిష్యులనఁగా; లభతే=పొందుచున్నాఁడు.

తా. ముందటి యాచార్యపురుషులు తమప్రయత్నముతో కనిపెట్టుకొని చాలాకాలము శుశ్రూషలుచేయుచుండువారిని పరీక్షించి శిష్యులనుగాఁ జేసికొని యుపదేశము చేయుచుందురు అని వినుచున్నాముగాని, ఇప్పు డిప్పటి యాచార్యపురుషులు వినయమైనఁ గనుపఱచనివారిని చాలఁగాలము ఆదరముకనఁబఱచి, వారికిష్టమైన భోజనపదార్థము లిచ్చియిచ్చి తృప్తిపఱచి బలాత్కారముగ శిష్యులనుగాఁ జేసికొనుచున్నవారు.

చ. ఛలమున నేండ్లకొద్దిఁగని కైచర్యలఁ దత్పరిచర్యలన్ గురుల్
తొలుతను శిష్యకోటికిఁ బృథుప్రథతో నుపదేష్ట లౌదు, రిం
దుల నిపుడిప్పు డీగురులు కైదుప్పటి నిప్పటియప్పడంబు నేఁ
డులకొలఁదిచ్చి మెచ్చికలకైదూష్యులశిష్యులఁ జేసికొందురుసూ?

టి. ఛలమునన్=వ్యాజముతో, చర్యలన్ = ప్రచారములతో, పృథుప్రథ
తో=అతిప్రశస్తితో.

విశ్వావసుః—విశ్వావసువు:—

గ॥ మందమనీష! మహాపురుషా నేవం మాదుదుషః॥ 384

వ. ఓమందబుద్ధీ! మహాపురుషుల నిట్లుల దూషింపకుము?

వృ॥ భవ జలధి నిమజ్జ త్సజ్జనోజ్జీవనార్థం
జగతి మహతి వంశే జాతవంతో మహాంతః
ప్రపదన ధన కృష్టాః పంచసంస్కారదానాత్
కతి న కృతిన ఏతే జ్ఞానహీనాన్ పునంతి॥ 385

అ. భవజలధి-నిమజ్జత్-సజ్జన-ఉజ్జీవనార్థం = సంసారసముద్రమందు-ము
నుఁగుచున్నవారిని సజ్జనులనుగా ఉజ్జీవింపఁజేయుటకై, జగతి=లోకములో,
మహతివంశే=గొప్పకులమందు, జాతవంతః=పుట్టినవారై, మహాంతః = గొప్ప
వారై, కృతినః=సుకృతాత్ములైన, ఏతే=ఈయాచార్యపురుషులు, ప్రపదన-
ధన-కృష్టాః=ప్రపత్తియనెడి-ధనముచేత-ఆకర్షింపఁబడినవారై, కతి = ఎంద
అను, జ్ఞానహీనాన్=జ్ఞానహీనులైనవారిని, పంచసంస్కారదానాత్ = పంచ
సంస్కారములు కలుగనిచ్చుటచేత, నపునంతి=పావనపఱుపరు?

తా. సంసారములో పడి చెడువారిని సత్పురుషులనుగా ఉత్తరింపఁజేయు
టకై ఉత్తమవంశోద్భవులైన యీయాచార్యపురుషులు వారివారి శరణాగతిని
తమవాత్సల్యముతో అంగీకరించి వారిని పంచసంస్కారములచేత పవిత్రపఱచు
చున్నారు.(తాపః పుండ్ర స్తథా నామ మంత్రో యాగశ్చ పంచమః॥అనిపంచసం
స్కారములు) (ఇది 354 మొదలైన శ్లోకాల దూషణమునకు ఉద్ధారకము.)

సీ. సంసృతిసంద్రంబు సంతరింపఁగ లేక
క్రిందుమీఁదుగఁ బడి యుండె గ్రమందు
నజ్ఞజనమును సుజ్జీవనము చేయ
నిజ్జగంబున దంభ ముజ్జగించి
యభిజనంబును గల్గి యనుభావమును గల్గి
ధన్యాత్ము లగుచు సన్మాన్యు లగుచు
ననివార్యులై నట్టియాచార్యులే యిట్టి
పుట్టంధువులయట్టు పుణ్యహీను

ఆ. లౌచు జ్ఞానహీనులైనవారలఁ గొని
వారిచేయుశరణె భూరిధన ము
టంచు నెంచుకొంచుఁ బంచసంస్కారంబుఁ
జేసి వారి శుచులఁ జేయుచుంద్రు.

టి. గ్రమందు=నశించునట్టి, అజ్ఞనజనమును = అట్టి జనసమూహమును, ఉజ్జగించి=విడిచి, అభిజనంబును=ఆభిజాత్యము, అనుభావము=ప్రభావము, అనివార్యులు=వారింపశక్యము కానివారు, పుట్టంధువులు=పుట్టు గ్రుడ్డివారు.

కించ—మఱియు:—

వృ॥ ఆచార్యాః పురుషా మహత్తరకులే ష్వబ్జాక్షదాస్యోజ్జ్వలా
నావ స్సంసృతివారిధేః పరమమీ నావాతరిష్యన్యది
అప్రాప్స్యచ్యుతదాస్యవృత్తయ ఇహావిజ్ఞాతమంత్రోత్తమా
స్సర్వే తర్హి కలావత ప్తతనవో హంతాపతిష్య న్నధః॥386

అ. సంసృతివారిధేః=సంసారసముద్రమునకు, నావః = ఓడలవంటివారై, పరం=మిక్కిలి, అబ్జాక్ష-దాస్య-ఉజ్జ్వలాః = ఆవిష్ణువుయొక్క-దాసకృత్యములచేత-ప్రకాశించువారైన, అమీ=ఈ, ఆచార్యాః = ఆచార్యపురుషులు, మహత్తరకులేషు=మిక్కిలి గొప్పవంశములందు, న అవతరిష్యన్ యది=అవతరిం

పకపోయిరయిరేని, ఇహ=ఈలోకమందు, కలౌ=ఈకలియుగములో, పర్వే= అందఱును, అప్రాప్తాచ్యుతదాస్యవృత్తయః=పొందఁబడని విష్ణువిషయకదాస్యమే వృత్తిగాఁగలవారుగాను, అవిజ్ఞాతమంత్రోత్తమాః=తెలియఁబడని ఉత్తమమంత్రము కలవారుగాను, అతప్తతనవశ్చ=పంచసంస్కారములేని శరీరము కలవారుగాను అగుచు, అధః=అధోలోకమున, అపతిష్యన్ = పడఁగలరు, హంత=అయ్యో!

తా. సంసారసముద్రము దాఁటి, విష్ణుపరిచర్యాపరతంత్రులైన యీయాచార్యపురుషులు మహోత్తమవంశోద్భవులు కానియెడల, ఈకలియుగములో స్వామికైంకర్యములేక, మంత్రానుసంధానములేక, పంచసంస్కారమైన లేక అధోలోకప్రాప్తులగుదురు.

శా. వీరాచార్యులు నుత్తమాన్వయులు నశ్రీవిష్ణూజ్జ్వలద్దాస్యమే
ధారాసారముగాఁగలారు మఱియుం శ్రీదారేభవాంభోధికిం
పారంబారము చేర్చువారు, మహిం నాశ్రీహా! వీరె లేరేన్నరుల్
గారే? నారకు లీకలిం గలితచక్రప్రాంకణంబుల్ మఱీ
సారం బౌమనురాజముల్ హరిసమర్చాతేజముల్ గానకే.

టి. నారకులు=నరకలోకసంబంధము కలవారు, కలిత చక్రప్రాంకణంబు= కూడుకొన్న చక్రాంకనము, మనురాజము=మంత్రరాజము, సమర్చాతేజము= అర్చనప్రభావము. (పంచపాదిశార్దూలము)

వృ॥ తాపాదిభి స్సపాపాం జనతాం పునతాం మహాత్మనా మేషామ్
దోష శ్చేదేవ సమో దుష్టా౯ పునతోపి గంగాపూరస్య॥387

అ. సపాపాం=పాపసహితమైన, జనతాం=జనసమూహమును, తాపాధిభిః=తాపాది పంచసంస్కారములచేత, పునతాం=పవిత్రపఱచుచున్న, మహాత్మనాం=మహాత్ములగు, ఏషాం=ఈయాచార్యపురుషులకు, దోష శ్చేత్=దోషమయ్యోనేని, ఏషః=ఇది, దుష్టా౯ అపి=దోషయుక్తులనుగూడ, పునతః=పావనముచేయుచున్న, గంగాపూరస్య=గంగానదీప్రవాహమునకు, సమః=సాటి.

తా. పాపకృత్యములే ప్రధానమైయుండు కిరాతతస్కరులకుఁ గూడ, పంచసంస్కారము చేయు నీయాచార్యపురుషులదోషము ఎట్టిదోషులనైన నెంచక పావనము చేయు-గంగాప్రవాహముదోషమువంటిది.

ఉ. తాపముఖంబు నెంది పరితాపము నొందని సపాపజనా ప్రజకున్
దాపముఖంబె పూన్చి పరితాపము మాన్చి యపాపమానసటుల్
బాపురె! చేయు నీగురుల కేపాయనిదోషము గాంగమాప మా
పాపు లపాపు లౌనటుల కేపాయక చేసెడిదోషమే యగున్.

టి. గాంగముఆపము=గంగాసంబంధియైన జలసమూహము, తాపముఖంబు=తాపత్రయాదిని-తాపాదిపంచసంస్కారమును.

గ॥ ఇదం చావబోద్ధవ్యం॥ 388

వ. ఇదియుఁ దెలియవలయునదియు.

వృ॥ సద్వంశప్రభవ శ్చరిత్రరహితో ప్యాదృత్యఏవో త్తమై
స్సాధ్వాచారయుతో పి దుష్కులభవ స్సభ్యేషు నాభ్యర్చితః
శాలగ్రామ మకృత్రిమం పటుమతి స్సల్లక్షణాయు క్తమ
ప్యాద త్తేనతు లక్షణాఢ్యమపితంచక్రోజ్జ్వలం కృత్రిమమ్॥

అ. చరిత్రరహితోపి = మంచినడవడి లేనివాఁడయ్యును, సద్వంశప్రభవః= మంచివంశమందు పుట్టినవాఁడు, ఉత్తమైః = ఉత్తములచేత, ఆదృత్యఏవ= ఆదరింపఁదగినవాఁడే; సాధ్వాచారయుతోపి=మంచినడవడితోఁ గూడినవాఁడయ్యును, దుష్కులభవః=చెడువంశమందు పుట్టినవాఁడు, సభ్యేషు=సభార్హులలో, న అభ్యర్చితః=పూజింపఁదగినవాఁడు కాఁడు. సల్లక్షణ-అయుక్తమపి=మంచిలక్షణములతోఁ గూడనిదియైనను, అకృత్రిమం = కల్పింపఁబడనిదియైన, శాలగ్రామం=సాలగ్రామశిలను, పటుమతిః=సమర్థమైనబుద్ధిగలవాఁడు, ఆదత్తే=తీసికొనుచున్నాఁడు. లక్షణాఢ్యం = మంచిలక్షణములతోఁ గూడినదై, చక్రోజ్జ్వలమపి = చక్రముతో ప్రకాశించునదియైనను, కృత్రిమంతు= కల్పింపఁబడినదియైన సాలగ్రామమునైన, నఆదత్తే=తీసికొనఁడు.

తా. మంచినడవడిక లేకున్నను, మంచివంశమందుఁ బుట్టినవాఁడు ఉత్తములకు ఆనరింపఁదగినవాఁడే. మంచినడవడిక కలవాఁడైనను నీచవంశమందుఁ బుట్టినవాఁడు ఆనరింపఁ దగినవాఁడుకాఁడు. మంచిగుఱుతులు లేకున్నను కల్పింపని సాలగ్రామమును గుణాగుణములను కనిపెట్టునట్టి బుద్ధిశాలి తీసికొనును, అట్టిగుఱుతులు కలిగినను, చక్రము గుఱుతు గలుగ కల్పింపఁబడిన సాలగ్రామమును తీసికొనఁడు.

ఉ. వంశము శ్రేష్ఠమైయశుభ వర్తనుఁడయ్యు సమాదృతుండెదు
ర్వంశముగల్గువాఁడుశుభవర్తనుఁడయ్యుసమాదృతుండెయా
ప్రాంశు సుదర్శనాఢ్య మగునద్భుతసాలశిలా విఖండ మే
యంశమునందుఁగృత్రిమముగానాదరణీయమెయన్యమన్యమే?

టీ. ఆ ప్రాంశుసుదర్శనాఢ్యము=ఆగొప్పసుదర్శనరేఖతోఁగూడినది, సాలశిలావిఖండము = సాలగ్రామశిలాఖండము, ఏయంశమునందున్ = ఏభాగమునందును, అన్యము=అట్లు కల్పితముకానిది, అన్యమే=ఆదరణీయమే.

గ॥ సవినయ మంజలిం బద్ధ్వా॥ 390

వ. వినయంబున విరచితాంజలి యై.

వృ॥ శిష్యార్పితేన శుచినా ద్రవిణేన తుష్టా
శ్శిష్టా ముకుందశరణాగతిధర్మనిష్ఠాః
సత్సంప్రదాయనియమప్రయతా స్సదా యే
తేభ్యో నమాంసి కరవై వరవైష్ణవేభ్యః॥ 391

అ. శుచినా=నిర్మలమై, శిష్యార్పితేన=శిష్యులచే నీయఁబడిన, ద్రవిణేన=ధనముచేత, తుష్టాః=సంతోషించినవారై, ముకుంద-శరణాగతిధర్మ-నిష్ఠాః=విష్ణుదేవునివిషయమై ప్రపత్తిధర్మమునందు ఆసక్తిగలవారైన, సదా=ఎప్పుడును, సత్సంప్రదాయ-నియమ-ప్రయతాః=సద్విషయసంప్రదాయమందలి విధులయందు ప్రయత్నపడువారు,యేశిష్టాః=ఏ పెద్దలో? తేభ్యః=ఆ,వరవైష్ణవేభ్యః=వైష్ణవశ్రేష్ఠులకై, నమాంసి = నమస్కారములను, కరవై = చేయుచున్నాను-

తా. న్యాయ్యముగా శిష్యు లిచ్చిన ద్రవ్యమునకు సంతోషించి స్వామివిష యమై ప్రపత్తినిష్ఠులై సత్సంప్రదాయనియమములయందు ప్రయత్నపడుచుండు శ్రీవైష్ణవులకు ప్రణామములు చేయుచున్నాఁడను.

క. పరిశుద్ధులు శిష్యు లొసఁగి
పరితుష్టులు శిష్టులు హరిపదశరణాయుల్
పరమహితసంప్రదాయు, లె
వరో? యవ్వరవైష్ణవులకె వందనశతముల్.

టి. హరిపద-శరణ-అయులు = శ్రీహరిపాదములే-రక్షణమనెడు-శుభావహమైనవిధిగాఁ గలవారు, సంప్రదాయము=సదాచారము.

గ॥ ఇతి విమాన మన్యతః ప్రస్థాపయన్నగతో దృష్ట్వా॥ 392

వ. అని విమానమును మఱియొక్క ప్రక్క కానయించుకొంచు
నెదురను గనుఁగొంచు.

తిరువల్లిక్కేణి పార్థసారథి వర్ణనము.

తిరువల్లిక్కేణి- ఇది పాండవకౌరవయుద్ధములో పార్థునకు=అర్జునునకు సారథ్యము చేసి పార్థసారథి అను పేర శ్రీకృష్ణుఁడు రుక్మిణీదేవితోను ప్రద్యుమ్నానిరుద్ధసాత్యకిబలరాములతోను ఆనందవిమానమునందు వేదవ్యాసమహామునిచే ప్రతిష్ఠింపఁబడి, అర్జునునకును తొండమాన్‌చక్రవర్తికిని సుమతిరాజునకును ప్రత్యక్షమై అత్ర్యాదిమహర్షులచే అర్చింపఁబడుచు, తెళ్లియసింగరు తేవప్పెరుమాళ్లు మన్నాథులు శ్రీరాములు అనువారిసన్నిధులతోను గూడి, తిరుమళిశై-తిరుమంగై పేయాళ్వారులమంగళాశాసనములు కలిగి, ఇంద్రాదితీర్థములైదింటినడుమ కైరవిణీసరస్సు=అల్లిక్కేణి తీరమున సేవసాయించు దక్షిణబృందారణ్య మనఁబడియెడి క్షేత్రము కలది.

వృ॥ ఏషా కైరవిణీ విశల్యకరణీ దోషాళుగారాత్మనాం
ఏతద్రోధసి పార్థసారథిరితి ఖ్యాతస్సమింధే హరిః

యత్పాదాంబుజచుంబినాం సురపతేః కోటీరగారుత్మత
స్తోమానాం తులసీదలప్రకరతో నోవేద భేదం జనః॥ 393

అ. యత్ పాదాంబుజచుంబినాం = ఏపార్థసారథియొక్క పాదపద్మము లను అంటుచున్నవైన, సురపతేః= దేవేంద్రునియొక్క, కోటీరగారుత్మతస్తోమానాం = కిరీటమందలి గరుడపచ్చల సమూహములకు, తులసీదళప్రకరతః= తులసీపత్రముల సమూహముతో, భేదం=భేదమును, జనః=జనుడు, నోవేద = తెలిసికొనడో? సా=అట్టి, ఏషా=ఈ, కైరవిణీ=అల్లికేణి, దోష-ఆశుగ-ఆర్త-ఆత్మనాం = సకలదోషములనెడి-బాణములచేత - బాధింపఁబడిన - మనస్సుగలవారికి, విశల్యకరణీ=బాణపుముక్కలను తీయుమూలికవంటిది; ఏతత్-రోధసి=ఈ-యల్లిక్కేణిగట్టున, పార్థసారథిఃఇతి=పార్థసారథియనెడి,హరిః= విష్ణువు, ఖ్యాతః=ప్రఖ్యాతిగలవాఁడై, సమింధే=ప్రకాశించుచున్నయతఁడు.

తా. ఎతని పాదాంబుజములయందు ప్రణామముఁ జేయుదేవేంద్రుని కిరీటములోని గరుడపచ్చలు ఆపార్థసారథి పాదములందలి తులసీదళము లని సేవించుజను లెంచుకొందురో? అట్టి ఈ అల్లిక్కేణితీరమందు పార్థసారథి అని ప్రసిద్ధమైనవిష్ణువు ప్రకాశించుచున్నతఁడు. కనుక ఈతిరువల్లిక్కేణి బాణముల ములుకులు తీసివేయు మూలికావిశేషమువలె సకలదోషములను పరిహరించునదియైనది.

ఉ. (హీరమణీఘృణిప్రచురకేహేమతటీకటిఁ) బాపరోపధూ
త్కారవిశల్యసత్కరణిఁ గాంచితె? కైరవిణిన్ సురేంద్రకో
టీరహరిన్మణిద్యుతి యిదే తులసీదలపుంజరంజితం
బౌ రహి నంచు నెంచుదురు పార్థునిసారథిపాదపద్మమున్.

దం. (రవలకాంతులతో వ్యాపించియున్న బంగారుగట్లు నడుముగాఁ గలదియు) పాపములనెడి బాణాల నెగరఁగొట్టుటయందు విశల్యకరణి యనెడి యోషధీవిశేషమైనదియునైన యీకైరవిణియనెడితిరువల్లిక్కేణియందు పార్థసారథియొక్క పాదపద్మము ఇదో! దేవేంద్రుని కిరీటమందలి పచ్చలకాంతి

తులసీదళసమూహామువలె మనోహరమైనది అగును అనుచు కోరికతో సేవించు జనము ఎంచుచుండును చూచితివా? (అలం=ఉత్ప్రేక్షలు).

వృ॥ అత్ర వసంత స్సంతశ్చిరంత నోక్త్యంతచింతనా శ్రాంతాః
ఆతన్వంతం సుచరితమాతన్వంతో విభాంతిశాంతధనాః॥394

అ. అత్ర=ఇక్కడ, వసంతః = వాసముచేయువారైన, సంతః=సత్పురుషులు, చిరంతనోక్త్యంత-చింతనా-అశ్రాంతాః = అనాదివాగంతములయిన వేదాంతములయొక్క-చింతనమందు-బడలికపడనివారై, శాంతధనాః=శాంతరసమేధనముగాగలవారై, ఆతన్వంతం=శరీరాంతమువఱకు, సుచరితం=సత్ప్రవర్తనమును, ఆతన్వంతః=జరుపువారునై, విభాంతి=ప్రకాశించుచున్నారు.

తా. ఈతిరువల్లిక్కేణియందు వసియించువారు వేదాంతములు పరిశ్రమచేయుటయందు శ్రమముదెలియనివారై పరమశాంతులై తమయావజ్జీవము సత్ప్రవర్తనములోనే యుండువారు.

క. ఇచట వసించెడుసజ్జన
నిచయము నిగమాంతచింత నిరతిన్ నిరతం
బుచితక్రియ బొల్యము సుత
రచియించును దనువుదనుక రమ్యశమంబై.

టి. నిచయము=సమూహము, నిగమాంత-చింతన్ = వేదాంత-చింతనమందు, నిరతిన్=ఆసక్తితో, ఉచితక్రియన్ = ఉచితముగా, రమ్యశమంబై=మనోహరమైన శాంతగుణముగలదై.

కృశానుః—కృశానువు:—

గ॥ అస్తు తథాపి పరికలితగుణప్రహాణహూణప్రాయహేయ జననిబిడనగరవిశేషసన్నికర్ష ఏవాత్ర మహాన్ దోషః, దుర్లభాః ఖలు హూణేభ్యః కుత్సితతమా లోకే। 395

అ. అస్తు=అవుఁగాక, తథాపి = అట్లయినను, పరికలిత-గుణ-ప్రహాణ-హూణప్రాయ-హేయజన-నిబిడ-నగరవిశేష - సన్నికర్ష ఏవ=కూడుకొన్న-సు

గుణములయొక్క-విసర్జనముగల-శ్వేతజనులతో సమానులై - త్యాజ్యులైన జనుల చేత-పట్టమైన-పట్టణవిశేషమునకు-దాపుగానుంటయే, అత్ర=ఇక్కడ, మహాన్ దోషః=గొప్పదోషము; లోకే=ఈలోకమందు, హూణేభ్యః=ఈశ్వేతజనుల కంటె, కుత్సితతమాః=కేవలకుత్సితులు, దుర్లభాః ఖలు=దొరకువారు కారు కదా?

వ. ఉండనీ. ఉండినను, సుగుణగణము విడిచి విరివిగ నిరవుకొను నీములుచజనులు వెలుచగ నున్న చెన్నపట్టణము సన్నికర్షమే యీకైరవిణీక్షేత్రము దోషప్రకర్షము. ఈజగత్సంకరమునఁ గుత్సితతము లీహూణప్రాణులకంటె వేఱేవారును దొరకు టరిదికద?

వృ॥ హూణాః కరుణాహీనా స్తృణవద్బ్రాహ్మణగణం నగణయంతి
తేషాం దోషాః పారేవాచాం యేనాచరంతి శౌచమపి॥

అ. కరుణాహీనాః=దయాశూన్యులైన, హూణాః=ఈహూణులు, బ్రాహ్మణగణం = బ్రాహ్మణసమూహమును, తృణవత్ = గడ్డిపోచనువలె, నగణయంతి = నిరాకరించుచున్నారు; యే=ఏహూణులు, శౌచమపి = శౌచమును గూడ, న-ఆచరంతి=చేయరో? తేషాం = అట్టివారియొక్క, దోషాః=దోషములు, వాచాంపారే=చెప్పమించియుండునవి.

తా. ఈహూణులు తాము శౌచమునైనఁ జేయరుగాని, కనికర మనునదే లేక, ఆచారవంతులైన బ్రాహ్మణులనుగూడ లక్ష్యము చేయరు; వీరిదోషములు చెప్ప నలవి కానివి.

తే. హీనకరుణు లీధరణి నీహూణజనులు
తృణముగా నైన బ్రాహ్మణగణము గొనరు
చెప్పఁ దీఱునె వీరలచొప్పు మనకు
నాచరింపరు పెంపఱి శౌచ మయిన.

గీ॥ పునస్సనిర్వేదం విధి ముద్దిశ్య॥ 397

వ. మఱల నిర్వేదంబున దైవంబు నుద్దేశించి.

వృ॥ శౌచత్యాగిషు హూణకాదిషు ధనం, శిష్టేషుచ క్లిష్టతాం,
దుర్మేధస్సు ధరాధిపత్య మతులం, దక్షేషు భిక్షాటనమ్,
లావణ్యం లలనాసుదుష్కులభవా, స్వగ్ర్యాసునీరూపతాం,
కష్టం సృష్టవతా త్వయా హతవిధే కిన్నామలబ్ధం ఫలమ్॥

అ. శౌచత్యాగిషు=శౌచమునే వదలినట్టి, హూణకాదిషు = హూణతురుష్కాదులందు, ధనం=ధనమును; శిష్టేషు=సదాచారసంపన్నులందు, క్లిష్టతాం చ=దారిద్ర్యమును; దుర్మేధస్సు=దుర్బుద్ధిగలవారియందు, అతులం=సాటిలేని, ధరాధిపత్యం = రాజరికమును; దక్షేషు = బుద్ధిసామర్థ్యము కలవారియందు, భిక్షాఅటనం=బిచ్చమునకై తిరుగుటయు; దుష్కులభవాసు= హీనకులజలైన, లలనాసు=స్త్రీలయందు, లావణ్యం=సౌందర్యమును; అగ్ర్యాసు = అగ్రకులజలైన స్త్రీలయందు, నీరూపతాంచ=రూపహీనతయును; కష్టం=అయ్యో! హతవిధే=ఓపాడుబ్రహ్మా! సృష్టవతా = ఇట్లు సృష్టించుచున్న, త్వయా=నీచేత, కింనామ=ఏమి? ఫలం=ఫలము, లబ్ధం=లభింపఁబడినది?

తా. శౌచమే చేయని యీ శ్వేతముఖాదులను సంపన్నులనుగాను, సదాచారసంపన్నులైనవారిని దరిద్రులనుగాను, బుద్ధిసమర్థులు కానివారిని రాజ్యాధిపతులుగాను, బుద్ధిసమర్థులైనవారిని బిచ్చకులనుగాను, దుష్కులజలైన స్త్రీలను సుందరులనుగాను, సత్కులజలైన స్త్రీలను కురూపిణులనుగాను సృజించితివే? ఓబ్రహ్మా! నీసృష్టి కిట్టిదేనా ప్రయోజనము?

సీ. ఆచారహీనుల కా హూణకాదుల
కర్థ మిచ్ఛావిహారార్థ మిచ్చి
యాచారపరులకు నాభూమిసురులకుఁ
దటి కనర్థకము పేదరిక మిచ్చి
మందబుద్ధులకు నమందగర్వులకును
జయము రాజిలఁగ రాజరిక మిచ్చి
బుద్ధిమంతులకుఁ బ్రబుద్ధమంత్రులకును

దిరముగాఁ దిరియఁగాఁ దిరిప మిచ్చి

తే. వనితలకు దుష్కులలకు లావణ్య మిచ్చి
రాథిగను గులజలకుఁ గురూప మిచ్చి
యవుర ! దేవర ! ఫలమేమి జవురుకొంటి
విట్టినీసృష్టి నొకట్ట మిష్టమయ్యె?

విశ్వావసుః—విశ్వావసువు:—

గ॥ అవేహి? త్వ మేతేష్వపి గుణగ్రాహిత్వమ్॥ 399

వ. కృశానూ! నీ వీహూణుల యెడలను గుణగ్రాహితనుగనుమ.

వృ॥ ప్రసహ్య నహరంత్యమీ పరధనౌఘ మన్యాయతో
వదంతి నమృషావచో, విరచయంతి వస్త్వద్భుతమ్
యథావిధి కృతాగసాం విదధతి స్వయం దండనమ్
గుణా నవగుణాకరేష్వపి గృహాణ హూణేష్వమూన్॥ 400

అ. అమీ=ఈహూణులు, పరధన-ఓఘం = పరులసొత్తుల-సమూహమును, అన్యాయతః=అన్యాయముగ, ప్రసహ్య=బలాత్కరించి, నహరంతి=హరించరు; మృషావచః = అబద్ధపుమాటను, నవదంతి=మాటాడరు ; అద్భుతం = ఆశ్చర్యమైన, వస్తు=గ్లాసుపాత్రాదిపదార్థమును, విరచయంతి = చేయుచున్నారు ; కృత-ఆగసాం=చేయఁబడిన-అపరాధము కలవారికి, యథావిధి=విధిప్రకారము, దండనం=శిక్షను, స్వయం=తాముగా, విదధతి = చేయుచున్నారు ; అవగుణ+ఆకరేషు = దుర్గుణములకు+స్థానమైన, హూణేషు = ఈశ్వేతముఖులందు, అమూన్ గుణాన్ అపి=ఈగుణములనున్, గృహాణ=గ్రహింపుమా.

తా. ఈహూణులు పరులసొత్తులు కోరక, అబద్ధములాడక, చిత్రములైన గ్లాసులు సులోచనములు మొదలైనవి చేసికొనుచు, తమప్రభువులవలన తప్పుచేసినవారికి తగినశిక్షను జేయించుకొంచునుండువారు. ఇట్టివీరియందు ఏదుర్గుణములుండినను, ఇట్టియసాధారణగుణములను మనము గ్రహింపవలెను.

పృథ్వి. బలాత్కృతి హరింపరొఁ బరులసొమ్ము లన్యాయులై

తలంపరు మృషోక్తు, లంతేలనకే తార్తు రత్యద్భుతాల్,
వలంతు లయినన్ విఘ్నుల్వాదిలికే వర్తిలర్నిచ్చ, లి
ట్లలంతిగుణము ల్గలారయినకే నద్భుతాలీగుణాల్.

టి. తార్తురు=కలిగింతురు, వలంతులు=సమర్థులు, అలంతి=అల్పములైన.

గ॥ ఇతి విమాన మితః ప్రతీచ్యాం దిశి యోజనపంచక మతిక్రా
మయన్ పురతోదృష్ట్వా సామోదం॥ 401

వ. అని విమాన మక్కడకుఁ బశ్చిమదిక్కుకై యామడ
లైదిటిం గడపి యెదుటం గని యామోదమునుం గొని.

కాంచీపట్టణవర్ణనము.

(ఈకాంచీపట్టణము=క+అంచీ—బ్రహ్మ-పూజించుచుండినది అని ప్రఖ్యాత
పడిన దివ్యదేశము. ఇది బ్రహ్మ విష్ణువును ప్రత్యక్షముచేసికొనుటకై యజ్ఞము
చేయుచు ఆలస్యమైనందున సరస్వతి ఆయజ్ఞమును చెఱుచుటకై ప్రవహిం
చుచు వచ్చినవేగవతీనదితోను, గోపుర ముఖమండప ప్రాకారాదులతోను,
ఉత్తరవేదియొద్ద చరి దరులతోడి కరిగిరి యందలి కరివరదరాజులపుణ్యకోటి
విమానముతోను, వారిదేవియైన పెరుందేవితాయార్ల కల్యాణకోటివిమానము
తోను, మఱి పదునెనిమిది విష్ణ్వాలయములతోను, ఇదియే కాక, పంచలింగ
ములలో పృథివీలింగమై యేకామ్రనాథుఁడనెడి పేరితోడి పరమశివునాలయ
ముతోను, ఆయనదేవియైన కామాక్షీదేవియాలయముతోను, మఱి నూటనాలు
గుశివాలయములతోను అతిరమణీయమై "అయోధ్యా మధురా మాయా కాశీ
కాంచీ అవంతికా పురీ ద్వారవతీచైవ సప్తైతా మోక్షదాయికాః" అని మో
క్షప్రదాయకపట్టణము లేడింటిలో నొకటియై సత్యవ్రతక్షేత్రము, వరాహ
క్షేత్రము,నృసింహక్షేత్రము అనియు ప్రఖ్యాతమైనయది.)

వృ॥ ఇయం కాంచీ, కాంచీ కరిశిఖరిణః, కాపినగరీ
గరీయస్యాం యస్యాం విహరణజుషాం పక్ష్మలదృశామ్

ముఖం దర్శందర్శం రజనికర మాదర్శ మమల
స్వరూపం కే పంకేరుహమపి ననిందంతి రసికాః. 402

అ. గరీయస్యాం=గొప్పదైన, యస్యాం=ఏపట్టణమందు, విహరణజుషాం=విహారముకలిగియున్న, పక్ష్మలదృశాం= స్త్రీలయొక్క, ముఖం=మొగమును, దర్శందర్శం=చూచిచూచి, తస్యాం=ఆపట్టణమందు, కే రసికాః=ఏరసికులు, అమలస్వరూపం=నిర్మలస్వరూపము కల, రజనికరం=చంద్రుని, ఆదర్శం=అద్దమును, పంకేరుహమపి=తామరనున్, న నిందంతి= నిందింపరు. కరిశిఖరిణః=హస్తగిరికి, కాంచీ=ఒడ్డాణమువంటిదైన, కాంచీ=కంచి యనెడి, కాపి=ఒకానొకమనోజ్ఞమైన, నగరీ=పట్టణము, ఇయం=ఇది.

తా. ఈకంచి కరిశైలమునకు మొలనూలువలె చుట్టును గలిగియున్నది. ఇందలి స్త్రీలమొగమును జూచి, రసికులందఱును చంద్రునిఁ గాని, అద్దమును గాని, పద్మమునుగాని ఆమొగముకంటె అంచనుకానివి యని, వాని నేమియం దను అని నిందించుచుందురు.

శా. ఈకాంచిం గరిశైలకాంచి విహరత్కృష్ణాహివేణ్యాస్యముల్
జోకం గాంచి మనోహరంబులనుచున్ శోభిల్లుఫుల్లాబ్జమున్
గోకారిన్ సకళంకునిన్ గఠిన మాశ్రొమ్మించుటద్దమ్మునున్
నూకే కాదు,కనుంగొనన్ రసికతన్ సామాన్యాళికిన్ గాదుగా.

టి. విహరత్-కృష్ణాహివేణీ-అస్యముల్=విహరించుచుండెడి (కృష్ణసర్పమువలె జడలుగల=) స్త్రీలమొగములను, జోకన్=సంతోషముతో.

కించ.—మఱియు:—

వృ॥సుమనోజనవాదరణస్థానం స్థానే సద్రూపశోభినీ, సేయమ్
సురతాభ్యుదయవిధాత్రీ శుభ కాంచీ సాధు రంజయతి చేతః॥

అ. సు-మనోజ - నవ-ఆదరణ - స్థానం = మన్మథుని-క్రొత్తక్రొత్త - ఆదరమునకు- మంచిస్థానమై— సుమనోజన - వాద-రణ-స్థానం = పండితజనుల - శాస్త్రచర్చయనెడి - యుద్ధమునకు - స్థానమై, స్థానే = తగినదే; సత్ - ద్రు-

ఉపశోభినీ = మంచివైన-వృక్షములచేత-ప్రకాశింపఁజేయునదై — సద్రూప-శోభినీ=మంచియాకారముతో-శోభిల్లఁజేయునదై, సురత—సురతా - అభ్యుదయ-విధాత్రీ = సురతముయొక్క - దేవత్వముయొక్క-అభివృద్ధిని - చేయునదై; సాఽయం=ఆయీ, శుభకాంచీ=శుభకరమగు ఒడ్డాణము—కాంచీపట్టణము, చేతః=మనస్సును, సాధు=చక్కఁగా, రంజయతి=రంజిల్లఁజేయుచున్నది.

తా. ఈకాంచీపట్టణము ఒడ్డాణమువలె మన్మథక్రీడలకు మంచిస్థానమై, మామిడి మొదలైనమంచివృక్షములు కలిగి, సురతక్రీడ నభివృద్ధి చేయునదై యుండుటయేకాక; పండితుల శాస్త్రీయచర్చలతోను, మంచిమణిమంటపాదులతోను, మనోహరమై యక్కడఁ జేరువారికి పరమందు దేవత్వమును గలుగఁజేయునదియై రాజిల్లుచున్నది. (అలంకారము—శ్లేష.)

తే. వసుధ నా సుమనోజన వాదరణము
స్థలము, సుమనోజ్ఞ సద్రూప సంస్థితంబ
నిరతమును సురతోదయ పరత నుంటఁ
గాంచి గాంచినఁ గాంచనై కాంచితంబ.

టి. కాంచి=ఒడ్డాణము—కంచి, కాంచన-ఏక-అంచితంబు - అ = బంగారమువలె-ముఖ్యమై-అంచితంబ=మనోజ్ఞమయినదియే.

గ॥ నగరీమేనాం దక్షిణేన కరుణార్ఝరీవ భగవతో వేగవతీనామ
ప్రవహతి పావనీ శైవలినీ॥ 404

వ. ఈనగరికి దక్షిణమున భాగవతియయిన కరుణానదివలె వేగవతి యనెడి ద్వీపవతి యతిపావనియై ప్రవహించుచున్నది.

టి. భాగవతి=భగవత్సంబంధిని, ద్వీపవతీ=నది.

ఇ॥ వేగాపగ=వేగవతీనది—ఇది యిక్కడిప్రాంతములలోని అశ్వా, మంజుళా, కంపా, హారిద్రా, విరజా, క్షీరా, వేగవతీ—అనుసప్తనదులలో నొకటియైనది. మఱియు సరస్వతీదేవి బ్రహ్మచేసెడి అశ్వమేధయాగమపుడు తన భర్తృవియోగమునకు చాలాకాలము తాళఁజాలక, ఆయాగమునకు విఘ్నము చేయఁగోరి అతివేగముతో ఈనదీరూపమున ప్రవహించుచు వచ్చిననది.

వృ॥ మాధుర్యాధ్యయనోపపన్నమధునిష్యందాని, మందానిల
వ్యాలోలత్తటచారుభూరుహశిఖానిష్ఠ్యూతపుష్పాధికైః
డిండీరైస్స్మితవంతి పాంతు, దురితాద్వేగాపగాయాస్స్ఫుర
ద్వేగోద్వేజితవాజిమేధమఖకృద్వేధాంసి, పాథాంసి, నః॥ 405

అ. మాధు...ష్యందాని—మాధుర్య = తీయఁదనము, అధ్యయన=చేర్చుటకై, ఉపపన్న=కూడుకొన్న, మధునిష్యందాని=తేనెసోనలుగలవై; మందా...ధికైః=మందానిల - సన్నగాలిచేత, వ్యాలోలత్ = చలించుచున్న, తట=గట్లయందలి, చారు=సొగసైన, భూరుహశిఖా = చెట్లకొనలనుండి, నిష్ఠ్యూత=పడుచున్న, పుష్ప=పూవులచేత, అధికైః=అత్యంతములైన, డిండీరైః=నుఱుగులచేత, స్మితవంతి=నవ్వుచున్నవై; స్ఫుర... ధాంసి—స్ఫురత్ =అధికపడుచున్న, వేగ=ప్రవాహవేగమునకై, ఉద్వేజిత=భయపడిన, వాజిమేధమఖకృత్ =అశ్వమేధయాగముచేయుచుండు, వేధాంసి=బ్రహ్మదేవుఁడుగలవైన, వేగాపగాయాః=వేగవతీనదియొక్క, పాథాంసి=జలములు, నః=మమ్మును, దురితాత్ =పాపమునుండి, పాంతు=రక్షించునుగాక?

తా. సన్ననిగాలికిఁ గదలి గట్లలోని చెట్లకొనలనుండి తీయనితేనెబొట్లతో జాఱి పడుచుండు పూవులచేత నిండుకొనియుండు నుఱుగులచేత నవ్వుచుండునట్లుండి, బ్రహ్మ తాను జేయునశ్వమేధయాగ మేమి చెడిపోవునో యని భయపడు నంతటిప్రవాహవేగము గల యీవేగవతీజలము మమ్ముఁ గాచుచుండుఁగాత?

సీ. మధురిమ కలుగుకై మకరందనిష్యంద
ములు తీరభూరుహములను గురిసి
యలతీరభూరుహముల మందమారుత
ములఁ బతత్సుమవారములను గలసి
చిఱునవ్వు నవ్వినై తెఱఁగునఁ దరఁగల
నూయాలలూఁగెడు నురువు లాఁగి
యలనాఁటియశ్వమేధాధ్వరంబునయందు

విధియె సాధ్వస మందు నవ్వ్యధకు లోఁగి

తే. కలిత కల్హార కైరవ కలితవిమల
సలిల సలలితవీచీవిచలితచకిత
శకున కులకలనాదమోదకజనౌఘ
మెనయి యావేగవతియె మహాఘవిఘాతి.

టి. పతత్సుమవారములను = జాఱిపడుచున్న పుష్పసమూహములను, తరఁగలన్ = అలలలో, ఆఁగి = పట్టుకొని, అధ్వరంబునయందు = యజ్ఞమందు, విధియె = బ్రహ్మయె, సాధ్వసము-అందు = భయమునుపొందునట్టి, మోదకజన-ఓఘము = సంతోషపడుజనసమూహముకలది, అఘవిఘాతి = పాపహారి.

ఇ. మఖకృద్వేధ = యజ్ఞకర్తబ్రహ్మ—(బ్రహ్మయాగము)ముందు కాలమందు ఈబ్రహ్మ ఆమహావిష్ణువును ప్రత్యక్షము చేసికొనుటకై యీకాంచీపట్టణమందు చేయుచుండిన యశ్వమేధయాగము.

గ॥ ఇతశ్చ సఖే ! చక్షుర్నిరూప్యతామ్॥ 406

వ. చెలికాఁడ ! యీడను నీచూపు నిరూపింపుము ?

హస్తిగిరివర్ణనము.

ఇ. గజభూభృత్ = కరిగిరి. ఇది-గంధర్వులిర్వురు దాయభాగమునకై యొక్కరొక్కరు శపించుకొని కరిమకరములుగా పుట్టి కనిపెట్టుకొనియున్నమకరిచేత కరిచిక్కుకొని చాలాకాలము విడువఁబడక కృశించి యెందఱినో వేఁడుకొని యెవరివలనను ఉపయోగము లేక తుదకు ముక్తినపేక్షించి శ్రీమన్నారాయణుని ప్రార్థింపఁగా, శ్రీనారాయణుఁడు వచ్చి కటాక్షించి ఆగజేంద్రుని విముక్తునిఁ జేయఁగా, ఆయనదయాళుత్వమున కధికానందపడి అదిమొదలు నారాయణునాజ్ఞచేతనే ఆగజేంద్రుఁడీకాంచీపురమున వరదరాజస్వామిగానున్న యానారాయణునకే వాసస్థానమైనపర్వతము.

వృ॥ య ఏష రాజత్కటక స్సదాలిభి
స్సమాశ్రిత శ్శోభనదానసంపదా

స నిత్యశుద్ధం వరదం త ముద్వహ
న్యథార్థనామా గజభూభృ దీక్ష్యతే॥ 407

అ. యః ఏషః=ఏయిది, రాజత్-కటకః = ప్రకాశించు-సానుప్రదేశములు-కుంభస్థలములుకలదియు; సత్-ఆలిభిః—సదా - అలిభిః = సత్పురుషుల-సమూహముల చేత—ఎప్పుడును-భృంగములచేత, సమాశ్రితః=ఆశ్రయింపఁబడినదియు; శోభనదాన-సంపదా= శుభములనిచ్చుటయందలి - శుభకరమైనమదజలములందలి-సమృద్ధిచేత, నిత్యశుద్ధం=ఎల్లప్పుడును నిర్మలమైన, వరదంతం=ఆవరదరాజులను—శ్రేష్ఠమైనదంతమునున్, ఉద్వహన్=వహించుచు, యథార్థనామా=నిజమైన పేరుగల, సః=ఆ, గజభూభృత్ = కరిశైలము—కరిరాజును, ఈక్ష్యతే= చూడఁబడుచున్నది.

తా. ఈకరిశైలము తనచరియలలో సత్పురుషులకు శుభప్రదమగుచు, సర్వదా పరిశుద్ధస్వరూపుఁడైన వరదరాజులను తాను శిరసా వహించుచుండియు; కరిరాజువలె కుంభస్థలములును, మదజలమును, అందు భృంగములును గలిగి, గొప్పదంతములును వహించునదిగా నున్నయది.

తే. కటకమకుట మెయ్యది శుభకృప్రకటదాన
ముత్కటసదాళినికటమకృదుత్కటేభ
ధరణిభృన్మణివరదదకృద్వహానఘటిత
పటుతఁ గన్పడె నన్వర్థకృపదము గాఁగ.

దం. ఏహస్తిగిరి—ఏహస్తిరాజము మకుటమువలె ఉన్నతనితంబములు గొప్ప కుంభస్థలములె కిరీటముగా కలదో, మంగళములకు ప్రసిద్ధమైనదానము—మంగళకరమై ప్రసిద్ధమైన మదజలముకలదో, విశేషించిన సత్పురుషసమూహము-ఎల్లప్పుడు తుమ్మెదలును సమీపమున కలదో, ఆ, విజృంభించిన హస్తిపర్వతశ్రేష్ఠము - హస్తిరాజశ్రేష్ఠము (వరద-దత్—వర-దదత్ = కోరికలుకలుగనిచ్చుదంతములను - వరములిచ్చు వరదరాజును) వహించుటచేత కూర్పఁబడిన పటిమచేత సార్థమైననామముకలదిగా కనఁబడెను. (శ్లేషలు)

గ॥ సభక్తి ప్రకర్ష మంజలిం బధ్వా॥ 408
వ. భక్తి యతిశయించి యంజలియు బంధించి.

శ్రీ వరదరాజస్వామివర్ణనము.

(వీరు—ఈకాంచీపురమున కరిగిరితోడి సత్యవ్రతక్షేత్రమందు అగ్నితీర్థము మొదలు పంచతీర్థములతోడి అనంతసరసీతటమందు భృగు నారదమహర్షులకును అనంతగజేంద్రులకును బ్రహ్మదేవునకును ప్రత్యక్షమగుటకై ఆబ్రహ్మ చేసెడి యశ్వమేధయాగమందు అతఁడిచ్చు హవ్యకవ్యాదులందు తా నంగీకరించిన వపతో పరిమళించు నధరపల్లవముతోలేచి సాక్షాత్కరించి కృతయుగమున ఆ బ్రహ్మచేత నే పూజింపఁబడినట్లు త్రేతాయుగమున గజేంద్రునిచేతను, ద్వాపరయుగమున బృహస్పతిచేతను, కలియుగమున ఆదిశేషునిచేతను పూజింపఁబడి యిప్పటికిని భక్తులకెల్లరకును కోరినవరము లిచ్చుచు,అళగసింగప్పెరుమాళ్లతోను తనదేవియైన పెరుందేవి తాయారుతోను గూడి పూదత్తయాళ్వారియొక్కయు తిరుమంగైయాళ్వారియొక్కయు మంగళాశాసనములు కలిగి సేవసాయించుచున్న శ్రీదేవరాజపెరుమాళ్లు.)

వృ॥ ద్విపాచల ముపాశ్రితం త్రిదశపాదపస్వర్గవీ
త్రపాకర ముపాస్మహే దిగధిపావనం పావనమ్
కృపాశిశిరలోచనం కృతభవవ్యథామోచనమ్
వపాసురభిలాధరం వరదనామ ధామ స్థిరమ్॥ 409

అ. ద్విపఅచలం=హస్తిశైలమును, ఉపాశ్రితం=ఆశ్రయించినదియు, త్రిదశపాదప- స్వర్గవీ-త్రపాకరం = కల్పవృక్షమునకును - కామధేనువునకును-సిగ్గును గలుగఁజేయునదియు, దిగధిప-అవనం = ఇంద్రాదిదిక్పాలకులను-రక్షించునదియు, పావనం=పవిత్రమైనదియు, కృపా శిశిర-లోచనం = దయచేత-చల్లని-చూపులుకలదియు, కృత-భవవ్యథా - మోచనం = చేయఁబడిన - సంసారదుఃఖములను-విడిపించునదియున ; వపా-సురభిల-అధరం = మేదస్సుచేత - పరిమళిం

పఁబడిన+పెసవికలదియును,వరదనామ=వరదరాజులుఅను పేరుకలదియునైన, స్థిరం=శాశ్వతమైన, ధామ=తేజమును, ఉపాస్మహే=ఉపాసించుచున్నాము.

తా. ఈహస్తిశైలమందు దానమువలన కల్పవృక్షకామధేనువులనుగూడ మించుచు, ఇంద్రాదులను రక్షించుచు, కనికరముతోఁజూపులతో సమస్త దుఃఖములనుఁబోఁగొట్టుచు, బ్రహ్మాశ్వమేధయాగమందు హోమద్రవ్యముగా ఓష్ఠమందె పరిమళించుచున్న వపతోఁడఁగూడ ఆవిర్భవించియున్న యీవరద రాజస్వామిని సేవించుచున్నవారము.

సీ. కరిశైలమును జేరి ◈ సురసాలమును మీఱి
కోరినకోరికల్ ◈ కోరి యొసఁగ
దిక్పాలురకుఁ దానె ◈ దిక్కుగా నేర్పడి
పరమపావనతకే ◈ పాలుపడఁగఁ
గెందామరలఁ బోలు ◈ కందోయి దోఁపించు
పరమకారుణికతఁ ◈ బరిఢవిల్ల
సంసారసాగర ◈ సమ్మగ్నులను దేల్చు
దురితదూరకతమైఁ ◈ బరఁగుచుండ

తే. వేధయే చేయునాయశ్వ ◈ మేధమందుఁ
దానుగానే వపారస ◈ పానమందు
వాంఛ నవతరించినతన ◈ వరదనామ
ధామ మీయదే మాకు ను ◈ త్తారకంబు.

గ॥ కృశాను మామంత్ర్య॥

వ. కృశానునిం బిలిచి. 410

శ్లో॥వరదం భో! భజ సతతం శరదంభోరుహవిలోచనం దేవమ్
పరదంభోపహతికరంహారదంభోళిధరముఖమఖాశనుతమ్॥411

అ. భో=ఓకృశానూ! శరత్-అంభోరుహ-విలోచనం= శరత్కాలమందలి తామరలవలె-కన్నులుగలవాఁడును, పరదంభ-ఉపహతికరం=శత్రు

వులయొక్క-గర్వమును-నాశముచేయువాఁడును, హర - దంభోలిధర - ముఖ-మఖాశ-నుతం = శివుఁడును-ఇంద్రుఁడును - మొదలైన-దేవతలచేత - స్తోత్రము చేయఁబడినవాఁడునైన, వరదం-దేవం = వరదరాజులనెడి-స్వామిని, సతతం= ఎల్లప్పుడును, భజ=భజింపుమా? (వృత్త్యనుప్రాసాలంకారము)

తా. ఓకృశానూ! శరత్కాలపుఁదామరలవంటి కనులు కలిగి, రుద్రేంద్రాదులస్తోత్రములకు పాత్రుఁడై, శత్రులగర్వము నడఁచుచుండునట్టియీవరదరాజస్వామిని భజించుచుండుము?

క. వరదుని గని శరణనుమా
శరదురు సరసీజపత్రసమనేత్రు మహో
ద్ధురతర రిపు దంభహరున్
హరహరిహయజయవిజృంభణాదరణపరున్.

టి. హర...పరున్=శివునకును, ఇంద్రునకును, జయాతిశయమందలి యాదరమందు, ఆసక్తిగలవాఁడునైన.

గు॥ పునస్సానుస్మరణ రోమాంచమ్॥ 412

వ. మఱల ననుస్మరించి యవయవంబులుం బులకరించి.

వృ॥ తాపత్రయప్రశమనాదమృతం గ్రహీతుమ్
తామేన వైధహాయమేధవపామపాసే
అంభోధిజాధర సుధారస వాసితేన
యాచుంబితా వరదరాజ ముఖాంబుజేన॥ 413

అ. అంభోధిజా-అధర-సుధారస-వాసితేన = క్షీరసాగరపుత్రియైన లక్ష్మీదేవియొక్క-మోవియందలి - అమృతరసముచేత - పరిమళించుచున్న, వరదరాజ-ముఖాంబుజేన=వరదరాజస్వామియొక్క-మోముదామరచేత, యా=ఏవప, చుంబితా = చప్పరింపఁబడినదో? తాం=ఆ, వైధ-హాయమేధ - వపాంఏవ= బ్రహ్మసంబంధియైన.అశ్వమేధమందలి - వపనే, తాపత్రయ - ప్రశమనాత్ =

తాపత్రయమును+నశింపఁజేయుటనుండి, అమృతం=మోక్షమును, గ్రహీతుం=గ్రహించుటకై, ఉపాసే=భజించుచున్నాను.

తా. ఈవరదరాజస్వామి తనముఖారవిందమున ఆలక్ష్మీదేవియధరామృతరస పరిమళము సదా యుండియు, ఆబ్రహ్మాశ్వమేధయాగమందలివపాపరిమళము ను గోరి, తనయధరమున ధరించియుండునట్టి యావపనే నేనుఈతాపత్రయాలు పోఁగొట్టుకొని యామోక్షమును సిద్ధింపఁజేసికొనుటకై భజించుకొనుచున్నవాఁడను.

తే. తాపములతిగ తెగమాపి కేత దమృతమును
గాంచఁ గాంచనగర్భు యాగమున వపను
పానచేసెద నెద నున్న కేపక్ష్మలాక్షి
యధరసుధ గ్రోలువరదు ముఖాబ్జప్రపను.

టి. తత్-అమృతమును = ఆ-మోక్షమును, ముఖాబ్జప్రపను = ముఖకమలమనెడి పానీయశాలయందు, కాంచనగర్భు=బ్రహ్మయొక్క, తిగ = మూఁడు. (తాపత్రయము—ఆధ్యాత్మిక, అధిభౌతిక, ఆధిదైవికములు.)

గ॥ పున స్సానందమ్॥ 414

వ. ముఱలఁ బరమానందభరమున.

వృ॥భువనవహనశీలా సింధురాగం భజంతీ
జయతి వరదమూర్తి స్సాధు వేగాపగా చ
దముయితు మనతీర్ణా ధాతృయజ్ఞం ద్వితీయా
నఫలయితు మిహాద్యా సాదరా ప్రాదురాసీత్॥ 415

అ. భువన-వహన-శీలా = లోకములను-జలములను-ఉద్వహించుచే—ప్రవహించుచే-స్వభావముగాఁగల,వరదమూర్తిః=వరదరాజస్వామి, వేగాపగా చ=వేగవతియు, సింధుర-అగం—సింధు-రాగం = హస్తి-శైలమును—సముద్రమందలి-ప్రేమను, భజంతీ=అవలంబించుచున్నదై, సాధు=చక్కఁగా, జయతి=సర్వోత్కర్షముగానున్నది. ఇహ=ఇక్కడ, ఆద్యా=మొదటిది, ధాతృయజ్ఞం=బ

హ్మాయజ్ఞమును, సఫలయితుం=సఫలపఱచుటకు, సాదరా= ఆదరముతోఁగూడినదియై,ప్రాదురాసీత్ =ప్రాదుర్భవించెను; ద్వితీయా=రెండవది, దమయితుం =చెడఁగొట్టుటకు, అవతీర్ణా=పుట్టినది.

తా. జగద్రక్షణమే స్వభావముగాఁగల యావరదరాజస్వామి యీహస్తిశైలము చేరి బ్రహ్మయజ్ఞము సఫలపఱచుటకును, జలప్రవాహమే స్వభావముగాఁగల ఆ వేగవతీనది సముద్రసంగమాపేక్షను పొంది బ్రహ్మయజ్ఞమును జెఱుపుటకును ఆర్భవించిరి.

ఆ. భువనవహనజయము ♦ భువి సింధురాగము
వరదమూర్తి వేగ ♦ వతియుఁ బడయు
ద్రుహిణసవన మపుడు ♦ దులిపింప రెండవ
దనధరింప మొదటి ♦ దవతరించె.

టీ. జయము=ఉత్కర్షమును, ద్రుహిణసవనము=బ్రహ్మయజ్ఞమును, దులిపింపన్=నశింపఁజేయుటకును, అవధరింపన్ = ఉద్ధరింపఁజేయుటకును, అవతరించెన్=అవతారమెత్తెను. (శ్లేషయథాసంఖ్యాలంకారములు.)

కృశానుః—కృశానుఁడు.—

గ॥ వయస్య ! తవేయం జయానభిజ్ఞే తస్మిన్ జయతీత్యుక్తిరయుక్తా । సవనసఫలీకరణ ఫణితిరపి తత్ప్రాతికూల్యభాజిని నోచితా॥

వ. సుహృదయా ! యిటు జయానభిజ్ఞుఁ డౌనితనియందు జయోక్తి యయుక్తమగుటయుఁ గాక, సవనము నవధరించుటకై యవతరించెననుటయు, దాని ప్రతికూలునం దనుకూలమగుటయు కలదా ?

తథాహి.—అటులెకదా?—

శ్లో॥ అజయజ్ఞోద్భవే తస్మిన్ కథంనామ జయజ్ఞతా
సవనాశానుకూలే కా సవసాఫల్యకారితా॥ 417

(పైఁజెప్పినదానినే విభాగభేదముచేత ఇటు శ్లేషగాఁ జెప్పుచున్నాఁడు.)

అ. అ-జయజ్ఞ-ఉద్భవే=జయజ్ఞుఁడుకానివాఁడుగా-జన్మముగల, తస్మిన్=అవరదరాజులయందు, జయజ్ఞతా=జయజ్ఞుఁడగుట, కథంనామ=ఎట్లు? సవ-నాశ-అనుకూలే=యజ్ఞము-చెఱుపుటకునుఅనుకూలుఁడైనవానియందు, సవ-సాఫల్య-కారితా=యజ్ఞములకు-సఫలత-చేయుట, కా=ఎట్టిది? (అర్థాంతరము) హేఅమ=ఓభాగ్యరహిత! కృశానూ! అజయజ్ఞఉద్భవేతస్మిన్=బ్రహ్మయజ్ఞమున జన్మముగలవానియందు, జయజ్ఞతా=జయజ్ఞత్వము,కథంన=ఎట్లు కలుగదు? సవనాశ-అనుకూలేతస్మిన్ = దేవతలకు అనుకూలుఁడైనయతనియందు, అసవసాఫల్యకారితా=యజ్ఞసాఫల్యము చేయకుండుట, కా=ఎట్టిది?

తా. అజయజ్ఞజన్ముఁడై జయజ్ఞుఁడుగా జన్మించుటయు, సవనాశుల కనుకూలుఁడై సవసాఫల్యము కలుగుటయు నెట్లు? అనియు, బ్రహ్మయజ్ఞజన్ముఁడై జయజ్ఞతయు సవనభుక్కుల కనుకూలుఁడై సవసాఫల్యము లేకపోవుటయు నెట్లు అనియు విభాగవివేచనము.

తే. అజని యజయజ్ఞజని యెతఁడతనియందు
నటుజయజ్ఞత యెటు గల్గునదియ కాక
యవున? సవనాశపాశము నతనియందె
కలదు, కలదంట సవనసఫలత వెంట.

టి. అజని=జన్మరహితుఁడో, అజయజ్ఞజని = జయజ్ఞుఁడు కానివాఁడుగా (బ్రహ్మయజ్ఞమందు) జన్మముకలవాఁడో, జయజ్ఞత=జయజ్ఞుఁడగుట, సవనాశపాశమును=యజ్ఞధ్వంసముచేయుట అనెడుబంధముకూడ- యజ్ఞభుక్కులైన దేవతలందు ప్రేమబంధముకూడ, వెంటన్=తోడనే, కలదంటసవనసఫలత=సవనసాఫల్యము-అసవనసాఫల్యము కలదంట?

విశ్వావసుః—విశ్వావసువు.—

గ॥ సఖే! శ్లేషభంగ్యైవ దోషముద్భావయతా భవతా సకల
హేయప్రత్యనీకత్వైవాస్మిన్నావిష్కృతా యుక్తంచైతత్॥

వ. నీ వీ శ్లేషముఖాననే దోషముద్ఘోషించుచును సకలహేయప్ర

త్యనీకతయే యితనియందు నావిష్కరించుచున్నావు. ఇది యును యుక్తము.

టి. శ్లేషముఖాన నే=నానార్థవాచకశబ్దద్వారా, హేయప్రత్యనీకత=దోషప్రతికూలత.

వృ॥ పద్మోల్లాసవిధాయిని సత్పథదీప్తికృతి చక్రభవ్యకరే
భాస్వతి వరదే భవితా నజాతు దోషానుషంగవార్తాపి॥ 419

అ. పద్మ-పద్మా-ఉల్లాసవిధాయిని = తామరలకు - లక్ష్మికి - సంతోషమును జేయునతఁడును, సత్పథ-దీప్తికృతి = ఆకాశమార్గమునకు—సన్మార్గమునకు-కాంతిని జేయునతఁడును, చక్ర-భవ్యకరే=చక్రవాకములకు—చక్రాయుధము చేత-శుభకరమైన-కిరణములు—హస్తముకలయతఁడునైన, భాస్వతి=సూర్యునియందును, వరదే=వరదరాజస్వామియందును, దోషా—దోష-అనుషంగవార్తా౽పి=రాత్రితోడి—సకలదోషములతోడి - సంబంధపుమాటయైన, జాతు = ఒకప్పుడైనను, నభవితా=కలుగఁజాలదు. (శ్లేషయథాసంఖ్యాలంకారములు.)

తా. తామరలకు వికాసమును, ఆకాశమునకు ప్రకాశమును, జక్కవలకు ఉల్లాసమును గలిగించు సూర్యునియందు రాత్రితోడిసంబంధ మనుమాటయే లేనట్లు; లక్ష్మీదేవికుల్లాసమును, సన్మార్గమునకు ప్రకాశమును, చక్రహస్తమును గలిగియుండు నావరదరాజస్వామియందు ఏదోషముతోడిసంబంధ మనుమాటయే లేకయుండును.

ఆ. సత్పథప్రకాశ ! సతతపద్మోల్లాస
చక్రభరణము లను ! సద్గుణములె
భూషలుగను వెలుఁగ ! దోషానుషంగ మఱి
వార్త గలుగు నెటుల ! వరదహరికి.

టి. వరదహరికి=వరదరాజస్వామియనెడి సూర్యునికి. (శ్లేషరూపకములు)

గ॥ సమంతా దవలోకయ న్నంజలిం బద్ధ్వా॥ 420

వ. కలయం గాంచి యంజలియుం గావించి.

వృ॥ సేవేఽనంతసర, శ్శ్రయే కరిగిరిం, శ్రీపుణ్యకోట్యాసమమ్
ధ్యాయామ్యుత్తరవేది, మత్ర మహితం దేవాధిరాజం భజే
కల్యాణీం కలయామి కంజనిలయాం కల్యాణకోటిస్థితాం
ఈడే రాఘవయాదవాదిమకిటీన్, వందే ముకుందాశ్రితాన్॥

అ. అనంతసరః=అనంతసరస్సును, సేవే=అనుసరించుచున్నాను; కరిగిరిం=హస్తిశైలమును, శ్రయే = ఆశ్రయించుచున్నాను; ఉత్తరవేదిం=ఉత్తరవేదికను, శ్రీపుణ్యకోట్యాసమం=పుణ్యకోటివిమానముతోఁ గూడ, ధ్యాయామి = ధ్యానముచేయుచున్నాను;అత్ర=ఈయుత్తరవేదియందు, మహితం=పూజితుఁడైన, దేవాధిరాజం=వరదరాజస్వామిని, భజే=సేవించుచున్నాను ; కల్యాణకోటిస్థితాం=కల్యాణకోటివిమానమందుండునట్టి, కల్యాణీం=మంగళస్వరూపురాలైన, కంజనిలయాం=పద్మాలయయైనలక్ష్మిని, కలయామి=సేవించుచున్నాను; రాఘవ-యాదవ-ఆదిమకిటీన్ = శ్రీరాముని-శ్రీకృష్ణుని - ఆదివరాహస్వామినిన్, ఈడే=స్తుతించుచున్నాను; ముకుందాశ్రితాన్ = హరిసమాశ్రితులైన సనకాదులనున్, వందే=నమస్కరించుచున్నాను.

తా. అనంతసరస్సున స్నానముచేసి, హస్తిశైలమెక్కి, పుణ్యకోటివిమానముతో ఉత్తరవేదిని స్మరించుకొని, అందు ఆదేవరాజస్వామిని సేవించి, కల్యాణకోటివిమానమున ఆపెరుందేవి తాయారును సేవించి, మఱియు నందు శ్రీరాముని శ్రీకృష్ణుని ఆదివరాహస్వామినిన్ ప్రణుతించుచు, అందు అంపఱనున్ సేవించుచుండు సనకాదులనున్ నమస్కరించుచున్నాను.

సీ. సదనంతసర సెంతొ | సదమలస్వాంతమై
సేవింతు నిదె చెంతఁ | జింత లణఁగఁ
గరిరాజు గిరిరాజు | నురవగు తేజుతో
నాశ్రయింతును సాజ | మైనయోజఁ
బుణ్యకోటిని గోటి | పుణ్యము ల్గలుగుకై
పాటింతు ధుతపాప | ఘోటికోటి

వేధోశ్వమేధీయ వీధి యుత్తరవేది
ధ్యానింతు నిదె సదాధ్యయనవేది

తే. ద్విరదవరదుని వరమునిద్వర వరింతుఁ
గలయఁ గలయింతుఁ గమలను గనులనిలయ
రాము రామసోదరుఁ గిరిఁ బ్రణతిఁ గాంతుఁ
జనకసనకాదులకును వందనము లెంతు.

టి. కరిరాజుగిరిరాజుక = హస్తిశైలమును, ఓజక = వరుసతో, ధుత+పాప—ఘోటికోటి=తొలఁగఁగొట్టఁబడిన-పాపములనెడు - అశ్వసమూహముకలది యైన, వేధః-అశ్వమేధీయ-వీథి=బ్రహ్మయొక్క-అశ్వమేధయజ్ఞసంబంధియైన-మండపపంక్తి కలదియై, కిరిక = వరాహస్వామినిక, చనక = విడిచిపోవక.

గ॥ ఇతి ప్రతీచ్యాం దిశి కించిదంతర మతిక్రమ్య సవిస్మయానందమ్॥

వ. అని పశ్చిమంబునకుం గొంతయంతరం బతిక్రమించి సవిస్మయం బగు సంతోషభరంబున.

అత్ర హి—ఇక్కడఁ గదా:—

వృ॥ స్వావజ్ఞానసమున్మిషద్రుషి సరస్వత్యాం విరించ్యధ్వర
ప్రత్యూహాయ నదీప్రవాహవిధయా పర్యాపతంత్యామహో
దూనే తద్ద్రుహిణే గణేచ మరుతాం దీనే మఖం విఘ్నతః
పాతుం సేతుకృదేవ సేతురభవత్పక్షీంద్రకేతుః స్వయమ్॥

అ. స్వ-అవజ్ఞాన-సమున్మిషత్ - రుషి = తనయొక్క-అవమానముచేత-రేఁగుచున్న-కోపముగల, సరస్వత్యాం=సరస్వతి, విరించి-అధ్వర-ప్రత్యూహాయ= బ్రహ్మయొక్క-యజ్ఞముయొక్క-విఘ్నముకై, నదీప్రవాహవిధయా = వేగవతీ నదీప్రవాహరీతితో, పర్యాపతంత్యాంసత్యాం = వచ్చుచుండఁగా; తత్ ద్రుహిణే=ఆబ్రహ్మ, దూనేసతి=దుఃఖించుచుండఁగా; మరుతాంగణేచ=దేవతలయొక్క-సమూహమును, దీనేసతి = సోలిపోవుచుండఁగా; మఖం=యజ్ఞమును, విఘ్నతః=విఘ్నమునుండి, పాతుం=రక్షించుటకై, పక్షీంద్రకేతుః=గరుడధ్వ

జుఁడైన, సేతుకృత్ =శ్రీరాముఁడు, స్వయమేవ= తానే, సేతుః = సేతువుగా, అభవత్ = అయ్యెను.

తా. సరస్వతి తన్ను బ్రహ్మ అవమానించినందుకై కోపపడి బ్రహ్మయజ్ఞము ను జెఱుపుటకే తాను వేగవతీనదిగా వేగపడి వచ్చి వెల్లువమై పాఱుచుండఁగా; బ్రహ్మయేకాక, యందఱుదేవతలును దుఃఖితు లగుచుండఁ జూచి, ఆయజ్ఞము ను గాపాడుటకై యీ దేవరాజస్వామియే తాను సేతువుగా అడ్డపడెను.

సీ. తన పరాభవమున ✽ కెనసిన కినుక రేఁ
గిన దైన భారతి ✽ తనదుపతియొ
చేసెడునది యైనఁ ✽ జేకొని క్రతువును
గాసి చేసెదుకోఱ ✽ కోసరిలక
పైఁబడి పాఱెడి ✽ పగిదికి బ్రహ్మయు
మానమందు భయమందు ✽ చున కృశింప
సరసిద్ధసాధ్యకి ✽ న్నరులును మునివరు
లెల్ల రుల్లోలురై ✽ డిల్లపడఁగఁ
తే. గాంచి కరుణించి మఖము వి ✽ ఘ్నము దలంచి
మున్ను మున్నీట సేతువ ✽ యెన్ని చేసి
నట్టి పక్షీంద్రకేతువె ✽ యాక్షణమున
సేతు వయ్యెను గాదె ర ✽ క్షింప దాని.

టి. భారతి=సరస్వతి, ఓసరిలక=వెనుకతీయక, పక్షీంద్రకేతువె = గరుడ ధ్వజుఁడె.

కించ.——మఱియు.——

శ్లో॥ పరం వేగం సరస్వత్యా ఉద్వేగమపి తత్పతేః
స ఏష సేతూద్ధరణోఽప్యరుణ ద్యుగప త్ప్రభుః॥ 424

అ. సేతూద్ధరణః=సేతువునుద్ధరించినట్టి, సఏషఃప్రభుః=ఆయీప్రభువైన శ్రీరాముఁడు, సరస్వత్యాః=వేగవతీరూపయైనయాసరస్వతియొక్క, పరం=

అధికమైన, వేగం=వేగమును, తత్పతేః=ఆసరస్వతీపతియైన బ్రహ్మయొక్క, ప్రఖరం=అధికమైన ఉద్వేగమపి=భయమునున్, యుగపత్=ఒకప్పుడె, అరుణత్=అడ్డిపఱిచెను.

తా. అప్పుడు సేతూద్ధరణము చేసి ఆశ్రీరాముఁడు ఇప్పుడీ వేగవతిగా పాఱిన సరస్వతీప్రవాహవేగమునే గాక, ఆసరస్వతీపతియైన యాబ్రహ్మయొక్క భయాన్ని గూడ నొక్కప్పుడె పడఁగొట్టెను.

తే. వేగవతి యగువాగ్దేవివేగభరము
వాగధీశుఁ డగుమఖి యుద్వేగభరము
నొక్కసారియ సేతువు నుద్ధరించి
నట్టిఁ డగుప్రభుఁ డటు బిట్టు నట్టువఱిచె.

టి. మఖి=యాజకుఁడైన బ్రహ్మయొక్క, ఉద్ధరణము=తొలఁగించుటయు-చెలఁగించుటయు, (శ్లేషభిత్తితోఁడి అభేదాధ్యవసాయము చేవిరోధాభాసాలం).

పరిమళరంగనాయకవర్ణనము.

పరిమళరంగనాయకులు—(వీరు సత్యలోకమున తన్నారాధించుకొనుచున్న బ్రహ్మయందలి తనవాత్సల్యముచేత అబ్రహ్మ యీసత్యవ్రతక్షేత్రమున చేయునశ్వమేధయజ్ఞమునకు విఘ్నముచేయ వేగవతిగా వచ్చినసరస్వతి నాటంకపఱచుటకై ఆమెకంటె భాషావిశేషమున అధికశాబ్దికుఁడై తనశాబ్దికభావ్యపరిమళముతో విశేషించిన ఆయాదిశేషునే శయ్యగాఁజేసికొని పరిమళించుకొనుచున్న యాశ్రీరంగనాయకులుగానె సేవసాయించువారు.

అపిచ.—మఱియు:—

వృ॥ఆశా మీశానబంధోశ్చరణనఖరుచాం ధారయా స్మేరయంతీ
కుంభీడింభస్యకాష్ఠామపిమణిముకుటన్యస్తముక్తామయూఖైః
పర్యంకే శబ్దవిద్యాపరిమళసరళే పంకజస్పర్ధినేత్రా
వ్య ర్వేగాపగాయాం స్వపితి భగవతీ కాపితాపింఛవర్ణా॥

అ. ఈశానబంధోః=శివునిచుట్టమైన కుబేరునియొక్క, ఆశాం=దిక్కును, చరణనఖరుచాం=కాలిగోళ్ల కాంతులయొక్క, ధారయా=పంక్తిచేత ; కుంభిడింభస్య = కుంభసంభవుఁడైన అగస్త్యునియొక్క, కాష్ఠామపి = దిక్కును గూడ, మణిమకుట న్యస్తముక్తామయూఖైః=రత్నపుఁగిరీటము నుంచఁబడిన ముత్యపుఁగాంతులచేత, స్మేరయంతీ=నవ్వించునదియై, పంకజస్పర్ధినేత్రా=తామరతో సెలపెట్టుచున్నకనులు కలదియై, తాపింఛవర్ణా=కానుఁగుపన్నెకలదియై, కాపి=ఒకానొక, భగవతీ=భగవత్సంబంధియైన, వ్యక్తిః=స్వరూపము, వేగాపగాయాం=వేగవతీ నదీతీరమందు, శబ్దవిద్యాపరిమళసరళే=శాబ్దిక భాష్యముయొక్క వాసనావిశేషముచేత మృదులమైన, పర్యంకే = శేషశయనమందు, స్వపితి=శయనించుచున్నయది.

తా. పద్మనేత్రములతోను, తమాలవర్ణముతోను, దక్షిణదిక్కున శిరస్సుతోను, ఉత్తరదిక్కున పాదములతోను ఆభగవానుఁడైనరంగనాయకులు, ఆదిశేషశయ్యయందు శయనించుచున్నతఁడు.

కుంభిడింభుఁడు=కుంభడింభకుఁడు అగస్త్యమహాముని-147 వృత్తముచూడు.

తే. చరణనఖరుచిరుచిర కిన్నరపదిశయు
మకుటమౌక్తికమంజుకుంభజనిదిశయుఁ
బసఁగఁ బవళించుఁ బరిమళరసికరంగ
నాయకుఁడ? తోయజాయతనయనుఁ డితఁడు.

టి. కిన్నరపదిశయు=కిన్నరాధిపతియైన కుబేరునిదిక్కును, కుంభజనిదిశయు=కుంభసంభవుఁడైన అగస్త్యునిదిక్కును, పసఁగన్=మనోహరముగ.

సప్రత్యభిజ్ఞం.—

వృ॥ ప్రాజాపత్యముఖాంతరాయుతటినీపాథోనిరోధోద్యతః
ప్రాప్తః పావనహేమతామరసినీతీరం కృపారమ్యధీః
క్షేమం కోమలవల్లికాసహచరః పుష్ణాతు కృష్ణాంబుద
చ్ఛాయస్సోయమవాతరన్మహతి యో రంగే భుజంగేశయః

అ. యః=ఎతఁడు, మహాతి=గొప్పదైన, రంగే = శ్రీరంగమందు, భుజంగే శయః= శేషశాయియై, అవాతరత్ =అవతరించెనో, ప్రాజాపత్యమఖ-అంతరాయతటినీ - పాథోనిరోధ-ఉద్యతః = బ్రహ్మసంబంధియైన యజ్ఞమునకు-విఘ్నమైనవేగవతియొక్క-జలమును అడ్డగించుటకై - ఉదయించినతఁడును, కృపారమ్యధీః=దయారసముచేతమనోహరమైన బుద్ధిగలయతఁడును, కోమలవల్లికాసహచరః=కోమలవల్లి తాయారుకు భర్తయును, కృష్ణాంబుదచ్ఛాయః=నీలమేఘవర్ణుఁడును, పావన హేమ తామరసినీతీరం=పవిత్రమైన బంగారు తామరతటాకముగట్టును, ప్రాప్తః=చేరినతఁడునైన, సోఽయం=ఆయితఁడు, క్షేమం=క్షేమమును, పుష్ణాతు=వృద్ధిబొందించునుగాక.

తా. శ్రీరంగమందలి యారంగనాథుఁడు ఈతామరతటాకతీరమందు చేరి ఆబ్రహ్మయజ్ఞమునకు విఘ్నముగా పాఱిన వేగవతీజలము నడ్డగించుటకై కృప కలిగి కోమలవల్లి తాయారుతోఁ గూడి, యుండునతఁడై మాకు క్షేమమును వర్ధిల్లఁ జేయుచుండునుగాక.

వ. జ్ఞప్తిచేసికొని విజ్ఞప్తియుం జేసికొనియె.

ఉ. తామరచూలియధ్వరము తారెడి తత్తటినీ నిరోధియై
హేమసరోజినీతటిని నేమఱ కుండు కృపాకరుండు శ్రీ
కోమలవల్లితో నసిత కోమలతోల్లసితాంబుదాభుఁడా
శ్రీమహనీయరంగపతి సేమ మొసంగుత శేషశాయియై.

టీ. తారెడి = చేరెడి, తటినీ = నదికి, అసిత+కోమలతా+ఉల్లసితాంబుద, ఆభుఁడు=నల్లనై +మృదుత్వముతో+ప్రకాశించెడి మేఘమువలె+కాంతులు గలయతఁడు.

యథోక్తకారివర్ణనము.

యథోక్తకారి—(వీరు ఆబ్రహ్మయజ్ఞవిఘ్నకారిణి యైనయాసరస్వతి నడ్డగించుటకే శేషశయనుఁడై యక్కడ నున్నయన్నారాయణుని గని ఆమె వెనువీయక, స్వామీ! నే నిట్లు రాను. పాతాళమార్గమున నె చని యాబ్రహ్మదేవుయజ్ఞ

కుండముననె యుండెద, తా మక్కడ నాకు సేవసాయించునట్లు నన్ననుగ్రహించవలెనని వేఁడుకొని పాతాళముగుండఁ బోయి ఆబ్రహ్మగుండమునకు వచ్చి నిల్వ ఆమె ప్రార్థించినట్లుగానె తా మనుగ్రహించి సాయించిన సేవ లభించి యానందించె. ఇట్లు యథా+ఉక్త+కారి = చెప్పినట్లు చేసినవారు అను తిరునామము కలిగిన యాభగవానుఁడు.)

గ॥ పున రనుధ్యాయన్ సానందమ్॥ 427

వ. మఱల ననుసరించి ధ్యానించి యానందించి.

వృ॥ శతమఖమణిస్తోమశ్యామం శయానమహీశ్వరే
శశిసఖముఖం రాజీవాక్షం సమున్నతనాసికమ్
మహితచరణం ధాతుఃపత్న్యా మహ స్తమసఃపరమ్
హృది లగతుమే బింబోష్ఠం తద్యథోక్తకృదాహ్వయమ్॥ 428

అ. శతమఖమణిస్తోమశ్యామం = ఇంద్రనీలరత్నముల సమూహమువలె శ్యామలవర్ణము కలదియు, శశిసఖముఖం = చంద్రునితో సఖ్యముగల మొగము గలదియు, రాజీవాక్షం = తామరలవలె నేత్రములుకలదియు, సమున్నతనాసికం=పొడవైన ముక్కుకలదియు, ధాతుఃపత్న్యా=బ్రహ్మభార్యయైన సరస్వతీదేవిచేత, మహితచరణం=పూజింపఁబడిన పాదములు కలదియు, బింబోష్ఠం=దొండపండువంటి పెదవి కలదియు, అహీశ్వరే=సర్పరాజైన ఆదిశేషునిమీఁద, శయానం=శయనించునదియు, యథోక్తకృదాహ్వయం=యథోక్తకారి యను నామముకలదియునై, తమసఃపరమ్=అజ్ఞానాంధకారమునుండి మీఱినదియునైన, తత్ మహః=ఆవిష్ణుతేజము, మేహృది=నాయొక్కహృదయమందు, లగతు=చేరియుండుఁగాక!

తా. ఇంద్రనీలమువలె మేనివర్ణమును, చంద్రునివలె మొగమును, తామరలవలె కనులును, దొండపండువలె పెదవియును, పొడుగైనముక్కును, సరస్వతి పూజించుపాదములును గలిగి; యథోక్తకారి యనెడియాతేజము నామనస్సున చేరియుండునుగాక!

ఉ. శ్యామలకోమలాంగు శశిసన్ముఖు నున్ముఖనాసు భాసురా
క్షామలనేత్రు విద్రుమసమాధరుఁ దామరసోద్భవాంగనా
ప్రేమను తాంఘ్రితామరసుఁ బ్రేంఖదహీనశయాను నామనో
ధామవిహారిఁ జేయుదు సుధామసుహారి యధోక్తకారినిన్.

టీ. సుధామసుహారిన్=చక్కని తేజముచేత మిక్కిలి మనోహరుఁడైన, నామనోధామవిహారిన్=నామనోమందిరమున విహరించువానినిగా.

వృ॥ వేగవతీ సేతుతయా ప్రాగవతీర్ణాఽఽదిదేవతా వినతాన్
ద్రాగవతీయం దురితాత్ రాగవతీ కలశజలధికన్యాయామ్॥ 429

అ. వేగవతీసేతుతయా=వేగవతీనదీప్రవాహమునకు అడ్డగించుటకే సేతువగుటతో, ప్రాక్ అవతీర్ణా = ముందు బ్రహ్మకై అవతరించినదై, కలశజలధికన్యాయాం=క్షీరసాగరకన్యయైన లక్ష్మియందు, రాగవతీ=ప్రేమకలదైన, ఇయం ఆదిదేవతా=ఈరంగనాయకమూర్తి, వినతాన్=భక్తులను, దురితాత్=పాపమునుండి, ద్రాక్=త్వరగ, అవతి=రక్షించుచున్నది.

తా. లక్ష్మీప్రియుఁడైన శ్రీరంగనాథుఁడు బ్రహ్మయజ్ఞముచెఱుపు వేగవతి నడ్డగించుటకై యిట్లవతరించి, అఖిలాశ్రితులకు న్నిఖిలదోషములనుం దొలఁగించి కాచుచుండును.

ఆ. వేగవతికి నదికి వేగ సేతువు గాఁగ
నవతరించి మున్ను నవనతాళిఁ
బ్రోచె దురితపాళిఁ ద్రోఁచి దేవాద్యుఁడు
కలశజలధికన్య కాంతుఁ డితఁడు.

కృశానుః—కృశానువు.—

గ॥ అహో! కథమాశుకవిస్స న్నపి భవానముం దేవ మభినందతి॥

వ. ఆహా! ఆశుకవివైయైనను, నీవీ దేవునెట్లభినందించుచున్నావు?

తథాహి:—అశ్లేకదా.—

వృ॥ అధఃకరోమ్యాదిమశాబ్దికోరగం

కలానిధిం ధిక్కురుతే ముఖేన యః
కృతాంతరాయస్య సరస్వతీజవే
స్తవే రుచిస్తస్య కథం భవేత్కవేః॥ 431

అ. యః=ఎతఁడు, ఆదిమశాబ్దికఉరగం = ఆద్యుఁడైనశబ్దశాస్త్రవేత్తయైన యాదిశేషుని, అధఃకరోతి=క్రిందుపఱుచుచున్నాఁడో, కలానిధిం=సకలకళా సముద్రుఁడైనవానిని—చంద్రుని, ముఖేన=మొగముచేత, ధిక్కురుతే=ధిక్క రించుచున్నాఁడో, సరస్వతీజవే = వాగ్దేవీవిజృంభణమందును— వేగవతీవేగ మందును, కృతాంతరాయస్య=చేసినవిఘ్నము కలవాఁడైన, తస్య=అరంగనా థునియొక్క, స్తవే=స్తోత్రవిషయమై, కవేః=కవికి, రుచిః=ఆసక్తి, కథం = ఎట్లు? భవేత్=కలుగును?

తా. ఈరంగనాథుఁడు ఆదిశబ్దశాస్త్రవేత్త యైనయాదిశేషుని అధఃకరిం చుట గాక (శయనము చేసికొనుటయే గాక) ముఖముతో కళావంతుఁడైనవానిని (చంద్రుని) మించుచున్నాఁడు; మఱియు సరస్వతీ (వేగవతీనది) వేగమునకు ఆటంకము చేసెను. అట్టి ఇతనిగుఱించిన స్తోత్రమును ఏకవి కోరును?

తే. అడరునాదిమశాబ్దికు నడుగువఱిచి
ముఖమునన కళానిధిని విముఖునిఁ జేసి
తగ సరస్వతిజవము నెంతగనొ నిల్పి
నతని స్తవమును రుచియించు నతఁడుఁ గవియె?

టీ. ఆదిమశాబ్దికుఁ=శబ్దశాస్త్రవేత్తలలో ప్రథముఁడైనవానిని (ఆదిశేషుని), అడుగువఱిచి=అలక్ష్యముచేసి (పడకచేసికొని), కళానిధిని = విద్యాసముద్రుని (చంద్రుని), ముఖమునన=మాటచేతనే (ముఖముచేతనే) విముఖునిఁ జేసి=ముఖ ముచూపనివానిఁగాఁ జేసి (అవమానపఱచి).

విశ్వావసుః.—విశ్వావసువు —

గ॥ కి మేభిః శ్లేషైకావలంబనైర్దోషై రముం దేవ మాశ్రితేషు జనేషు ఖల్వప్రత్యూహా స్సరస్వతీప్రవాహో విజయతే। 432

టీ. శ్లేషఏక అవలంబనైః=శ్లేషయందే ముఖ్యమైనపట్టుగలవియగు, అప్రత్యూహాః=నిరాటంకమైన.

వ. ఈశ్లేషాశ్లేషమైన దోషోద్ఘోషము చేతనే తద్దేవత నాశ్రయించిన జనసముదయ విషయమున సయిత మాసరస్వతీప్రవాహము ప్రత్యూహరహితమైజయావహమై యున్నయదియకదా?

పశ్య.—చూడు.—

వృ॥ కల్పంతే కామరామాస్ఫురదధరసుధాగర్వసర్వస్వమోషో
ద్యుక్తాన్యుక్తాన్యమీషాంరసికజనముదేధాతృయోషాహి యేషాం
శ్లాఘావేలాసు దోలాయితనిజముకుటాకల్పకల్పద్రుసూనో
డ్డీనాళిధ్వానతానాకలనపరికనచ్చారువీణాభిగానా॥ 433

అ. ధాతృయోషా=సరస్వతీదేవి, యేషాం=ఎవరియొక్క, శ్లాఘావేలాసు=కొనియాటవేళలందు, దోలాయిత నిజముకుట-ఆకల్ప కల్పద్రుసూన ఉడ్డీనాళి ధ్వానతాన ఆకలన పరికనత్ చారువీణా అభిగానా= చలించుచున్న తనకిరీటమందలి భూషణములైన కల్పవృక్షపుష్పములనుండి ఎగురుచున్న తుమ్మెదలయొక్క ధ్వనియనెడి శ్రుతివిశేషముతోడి కూడికచేత వృద్ధియగుచు సొగసైన వీణాగానము గలదో; తేషాం=అట్టి, అమీషాం=ఈరంగేశ్వరాశ్రితులయొక్క, కామరామాస్ఫుర దధరసుధా గర్వసర్వస్వమోష ఉద్యుక్తాని=మన్మథభార్యయైనరతీదేవియొక్క ప్రకాశించునట్టి పెదవియందలి అమృతరసముయొక్క గర్వమనెడి సర్వధనముయొక్క దొంగిలించుటయందు సిద్ధమైనవియైన, ఉక్తాని=వచనములు, రసికజనముదే=రసికుల సమూహముయొక్క సంతోషమునకై, కల్పంతేహి=కల్పించుచున్నవి కదా?

తా. సరస్వతీదేవి తన్నుకొనియాడునపుడు తనకిరీటములోని కల్పవృక్షపుష్పములలోనుండి ఎగిరెడి భృంగముల తానధ్వనితోఁ గూడినవీణాగానము గలదిగానుండునో; అట్టి ఈరంగేశ్వరునియాశ్రితులైనవారి వాక్కులు రసికులకు సంతోషముగా రతీదేవియధరామృతమును అపహరించునవిగా నున్నయవి.

తే. అమృతమధురములీ దేవకీర్తితోక్త
ములు సదా సదావళికిఁ బ్రకామోదప్రదము
లగును వాణీ సువేణీ సుమ గతమధుప
గానతానప్రవీణ వీణానుగములు.

టి. వాణీసువేణీ సుమగత మధుపగానతాన ప్రవీణవీణా-అనుగములు= సరస్వతీదేవియొక్క చక్కనిజడయందలి పూలలోనుండు తుమ్మెదలగాన శ్రుతులయందు సమర్థమైనవీణతోఁ గూడినవి.

గ॥ కించి దుత్తరతో దృష్టిమాధాయ సాంజలి బంధమ్॥ 434

వ. కొంచెము దక్కు దిక్కునకుదృష్టి మఱలించి యంజలిబంధించి.

స్ర॥ క్షేమారమ్భనిదాన మాప్లవజుషాం హేమాభిరామామ్బుజ
స్తోమాయాతమరన్దతున్దిలపయోభూమా స్వభూమానితా
సహ్యాద్రిప్రభవాసమానవిభవా మహ్యంమమహ్యార్తిహృత్
పుహ్యోయోగివరేణ్యపుణ్యసరసీ ద్రుహ్యాదసహ్యంహసే॥ 435

అ. ఆప్లవజుషాం=నీటమునుఁగఁ గోరినవారికి, క్షేమారంభనిదానం=క్షేమములను మొదలుపెట్టుటలో ముఖ్యకారణమును, హేమ-అభిరామాంబుజస్తోమఆయాతమరంద తుందిల-పయోభూమా = బంగారువలె-సుందరమైన-తామరల సమూహమునుండి-జారిన తేనియలచేత-నిండిన - జలాతిశయముగలదియును, స్వభూ-మానితా = బ్రహ్మచేత-సన్మానింపఁబడినదియును, సహ్యాద్రిప్రభవా-సమానవిభవా=కావేరినదితో-సమానమైనమహిమ గలదియును, మహ్యం=భూమియందు, ఆర్తిహృత్=దుఃఖములను హరించునదియునై, పుహ్యే=పుహ్యఆనెడి, యోగివరేణ్య పుణ్యసరసీ=యోగులకు వరింపఁదగిన పావనమగు సరస్సు, మమ=నాయొక్క, అసహ్య-అంహసే = సహింపశక్యముకాని-పాపమునకై, ద్రుహ్యాత్ హి=ద్రోహపఱచునుగదా ?

తా. స్నానముచేయువారికి సేమముగా బంగారుతామరలతేనెలతో డిజలము గలిగి, బ్రహ్మచే పూజింపఁబడుచు కావేరివలె సకలదోషములను హరిం

చుచు, సకలయోగులకును గోరందగిన యీపుష్కరసరస్సు నాసర్వదోషము లనుక్ అపహరించునుగదా?

తే. స్నాతలకు సేమ మలరించు శాతకుంభ
కమల కమనీయపానీయ గణ్యపుణ్య
సరసి యరసిన సహ్యజ సరి? యనఘ
దురితహారి గ్రాహ్య పుష్య యా ద్రుహిణప్రణుత.

టి. శాతకుంభకమల=బంగారు తామరలచేత, ద్రుహిణ=బ్రహ్మచేత.

గ॥ ఇతివిమానం దక్షిణతః ప్రస్థాప్య సాదరమక్షి నిక్షిప్యప్రాంజలి ర్ధ్యాత్వా॥ 436

వ. అని విమానంబును దక్షిణపుదిక్కునకుం బఱపి సాదరపుం దృష్టిని సారించి సాంజలిబద్ధుండనై.

అష్టభుజస్వామివర్ణనము.

అష్టభుజస్వామి.-(వీరు, రాక్షసులప్రార్థనచే ఈశ్వరుఁడు అష్టపాదములతో శరభమూర్తియై యిక్కడి హస్తిగిరిబిలమందలి నృసింహస్వామిపై రాఁగా, తాము అష్టభుజములతో శంఖచక్రగదాఖడ్గధనుర్బాణపాశములు ధరించి అతనితో యుద్ధముచేసి జయించి అతనిని అక్కడనే బ్రహ్మయాగసంరక్షణార్థమై నిలిపి, తాము నక్కడనే నివసించియున్నవారు.

వృ॥ విశ్వాహ్లాదకరీం కరీంద్రసరసీ కల్హారపారంపరీ
భవ్యామోదధురంధరానిలజడే ద్వ్యాలయే జాగ్రతీం
కష్టాపద్వినివర్తినీం ఘనతపః క్లిష్టాత్మనాం యోగినా
మిష్టా మష్టభుజాం భజామి విబుధై రాసేవితాం దేవతామ్॥

అ. విశ్వ-ఆహ్లాదకరీం = ప్రపంచమునకు-సంతోషమునుజేయునదియు, కరీంద్రసరసీ-కల్హారపారంపరీ-భవ్యామోద-ధురంధర - అనిల-జడే = గజసరస్సునందలి-చెంగలువల పంక్తియొక్క-మనోహరమైన పరిమళముయొక్క-భార

వాహియైన-గాలిచేత-చల్లనైన, దివ్యాలయే = దేవాలయమందు, జాగ్రతీం= ప్రకాశించునదియును, కష్ట-ఆపత్-వినివర్తనీం = కష్టములైన-ఆపదలను-పోఁగొట్టునదియును, ఘనతపః-క్లిష్ట-ఆత్మనాం = గొప్పతపముచేత-కష్టపడు-మనస్సుగలవారైన, యోగినాం=యోగీశ్వరులకు, ఇష్టాం=కోరఁబడినదియు, విబుధైః=దేవతలచేత, ఆసేవితాం=సేవింపఁబడునట్టిదియునైన, అష్టభుజాం= అష్టభుజస్వామియనెడు, దేవతాం=దేవుని, భజామి=సేవించుచున్నాను.

తా. లోకమునకు సంతోషమునిచ్చుచు, కష్టములను దీర్చుచు, యోగీశ్వరులకు కోరఁబడునతఁడై అక్కడిసరస్సున చెంగల్వలపరిమళముగల దేవాలయమందు దేవతలారాధించునతఁడైన అష్టభుజస్వామిని సేవించుచున్నాఁడను.

మ. జగదాహ్లాదకరుఁ గరీంద్రసరసీశ్రీజాగ్రతస్స్రోజాతజా
తగతామోదధురంధరుఁ జిరతపస్స్వాంతార్తిత్రాణకరుఁ
బ్రగతక్లేశసమూహమోహితబుధప్రత్యక్షరక్షాకరుఁ
భగవంతుఁ భజియింతుమష్టభుజుగీర్వాణేడ్యుఁ దార్క్ష్యధ్వజున్.

టి. ప్రగత-క్లేశసమూహ-మోహిత-బుధ-ప్రత్యక్ష-రక్షాకరుఁ = మిక్కిలికలిగిన- కష్టసమూహములచేత - మైమఱచిన-జ్ఞానులకు - ఎదుటనె - రక్షణను చేయువాఁడును, గీర్వాణ-ఈడ్యుఁ=దేవతలచే-కనంపగిన.

గ॥ అథప్రతీచ్యాందిశి కించిదంతరంవిమానమానీయ సహర్షమ్॥

వ. అటుపిమ్మటఁ బడమటఁ గొంతయంతరము విమానమానయించి హర్షించి.

దీపప్రకాశస్వామివర్ణనము.

దీపప్రకాశస్వామి—(వీరు బ్రహ్మదేవునియజ్ఞమునుండి ఆశాగ్రపాణిస్వామిచేఁ దఱుమఁబడివచ్చి యిక్కడి హస్తిగిరిబిలమందు డాఁగఁబోయి అంపలి నరసింహస్వామిచేతను తఱుమఁబడిపోయి శ్రీశైలమున మల్లికార్జునేశ్వరుని వేఁడుకొనఁగా, అతఁడష్టపాదశరభావతారముతో ఇక్కడికి వచ్చి తనతమోగుణమాయాంధకారముతో ఆయజ్ఞగుండమును ముంచుకోఁగా, అప్పుడు బ్రహ్మచేఁ బ్రార్థిం

పఁబడిన నారాయణమూర్తి తనతేజోతిశయముతో దీపజ్యోతివలె ప్రకాశించుచు ఆయంధకారమును బోఁగొట్టినవారు.)

శ్లో॥ త్రిదశాకలితస్నేహస్స్ఫూర్తిమాన్ శమయం స్తమః
భాతి దీపప్రకాశోఽత్ర శరణాగత బోధకృత్ ॥ 439

అ. త్రిదశాకలితస్నేహస్స్ఫూర్తిమాన్-త్రిదశా=మూడువత్తులతో, కలిత=కూడుకొన్న, స్నేహ=నూనెచేత, స్ఫూర్తిమాన్=నిండికగలదియు;(త్రిదశ=దేవతలయందు, ఆకలిత=కూడుకొన్న, స్నేహ=ప్రేమయొక్క, స్ఫూర్తిమాన్=నిండికగలవాఁడును) తమః=చీఁకటిని (అజ్ఞానమును), శమయన్=పోఁగొట్టుచు, శరణాగతబోధకృత్-శరణ=ఇంటికి, ఆగత=వచ్చినవారికి, బోధకృత్=ప్రకాశమును చేయునదియునైన; (శరణ=రక్షణమునకై, ఆగత=వచ్చినవారికి, బోధకృత్=జ్ఞానమునిచ్చువాఁడునైన;) దీపప్రకాశః = దీపముయొక్క ప్రకాశము (దీపప్రకాశస్వామి) అత్ర=ఇక్కడ, భాతి=ప్రసిద్ధపడుచున్నది (ప్రసిద్ధపడుచున్నవాఁడు).

తా. మూఁడువత్తులతో నిండునూనెతోను ప్రకాశించుచు, చీఁకటిని తొలఁగించి, యింటికివచ్చినవారికి తెలియఁబఱచు దీపప్రకాశమువలె, దేవతలయందు ప్రేమకలిగి, అజ్ఞానము తొలఁగి శరణాగతులైనవారికి జ్ఞానము కలిగించు దీపప్రకాశస్వామి ప్రసిద్ధపడుచున్నయతఁడు.

క. త్రిదశాకలితస్నేహమ
సదృశావలితభువనాంధకసంతమసహారం
బధికమితాశ్రితబోధము
ముదమున దీపప్రకాశమూర్తి రహించున్.

టి. అసదృశ-ఆవలిత-భువన-అంధతమసహరంబు = సాటిలేనిదై-చుట్టుకోఁబడిన-లోకమండలి-కటికచీఁకటిని హరించునది.

కృశానుః.—కృశానుఁడు.—

శ్లో॥ దీపప్రకాశసంజ్ఞో దేవేఽస్మి న్నుత్తమస్ఫురణే

రాత్రిచరప్రతికూలే నదీపజాతోల్లసద్రుచౌ నార్హా॥ 440

అ. ఉత్తమ-స్ఫురణే= పైకిలేచిన అంధకారముయొక్క (లేచిపోయిన అజ్ఞానముయొక్క మేలైన) - విజృంభణము కలవాఁడును, రాత్రిచర-ప్రతికూలే=రాత్రిలోతిరుగువారికి - (రాక్షసులకు) - ప్రతికూలుఁడును, న-దీప-జాత-ఉల్లసత్-రుచౌ = దీపమునుండి-పుట్టిన-ప్రకాశించు-కాంతులు కలవాఁడు కానివాఁడు-(నదీపజాతా-ఉల్లసద్రుచౌ = నదీపతియైన సముద్రుపుత్రియగు లక్ష్మీదేవియందు-అతిశయించు ప్రేమగలవాఁడునైన), అస్మిన్ దేవే=ఈదేవునియందు, దీపప్రకాశసంజ్ఞా=దీపప్రకాశకసంజ్ఞ, నఅర్హా=తగినదికాదు, (నార్హా?=తగినదికాదా?)

తా. ఉత్తమప్రకాశముకలిగియు, అంధకార మతిశయించి; రాత్రిలోతిరుగువారికిని ప్రతిగోపురద్వారమువంటివాఁడయ్యు రాక్షసులకు ప్రతికూలుఁడై; సర్వైశ్వర్యసంపన్నురాలైనలక్ష్మికి ప్రియుఁడయ్యు, దీపమువలన నైనప్రకాశములేని యీతనియందు దీపప్రకాశులనెడిపే రెట్లుతగును? (తగదా?)

తే. చనున? దీపప్రకాశసంజ్ఞను దలంప
నీదృశోత్తముఁడై యన న్యాదృశోక్త
గుణత రాత్రిచరప్రతికూలుఁడైన
దీపజోచితరుచి యైన దేవునందు.

టి. నదీపజోచితరుచి=దీపమువలన కలిగినవై యుక్తములైన కాంతులు కలవాఁడు కానివాఁడు—నదీపతిజాతయైన లక్ష్మియందు యుక్తాపేక్ష కలవాఁడు.

విశ్వావసుః.— విశ్వావసువు.—

గ॥ మందమతే మైవంభాణీః॥ 441

వ. ఓమందమతీ! నీ వీచంద మనువదింపకుము ?

వృ॥ ప్రకటితదశావతారే ప్రచురాజ్యాకలనభావితస్ఫురణే
దీపప్రకాశనామ క్షమం విభావర్యుదితభీతిహారే॥ 442

అ. ప్రకటిత-దశా-అవతారే = ప్రసిద్ధపఱుపఁబడిన-వత్తికలుగుట—దశ-

అవతారే=దశావతారములుకలవాఁడై,పరిచుర-ఆజ్య-ఆకలన-భావిత-స్ఫురణే=పరిబలమైన-నేతియొక్క—(ఆజి=యుద్ధముయొక్క) కూడికచేత - నిశ్చయింపఁబడిన - ప్రశస్తికలవాఁడై-విభావరి-ఉదిత-భీతిహారే = రాత్రివలన — (విభా) అరి=శత్రులవలన-పుట్టిన-భయమునుపోఁగొట్టువాఁడైన, విభౌ=స్వామియందు, దీపప్రకాశనామ=దీపప్రకాశుఁడను పేరు, క్షమం=సమర్థము.

తా. దశావతారములందును రాక్షసయుద్ధములందును ప్రసిద్ధపడి, శత్రుభయ మనునదియే లేకచేయుచును, మంచివత్తితోను మిక్కిలి నేతితోను ప్రకాశించి చీఁకటిభయమే లేకచేయు నీస్వామియందు ఆదీపప్రకాశులనెడి పేరు సమర్థమైనదే.

క. సుదశావతరణకరణము
విదితాజ్యావిష్కరణసువిస్ఫురణము రా
త్ర్యుదితభయోద్ధరణ మగుట
సదమలదీపప్రకాశసంజ్ఞయుఁ జనదో?

టి. సుదశావతరణకరణము=మంచివత్తులు కలిగియుండుటకు కారణమును-మంచి దశావతారములు చేయుటయును, విదితాజ్యావిష్కరణ సువిస్ఫురణము=ప్రసిద్ధమైన నేయికలుగుటచేత ప్రకాశించుటయు-యుద్ధములు కలుగుటయందు ప్రతాపించుటయు, రాత్ర్యుదితభయోద్ధరణము=రాత్రులయందు కలిగిన—రాత్రులందు తిరుగఁ బుట్టిన రాక్షసులవలని భయమును బోఁగొట్టుటయును, అగుటన్=కలుగుటచేత.

వేదాంతదేశికవర్ణనము.

వేదాంతదేశికులు—వీరు కాంచీపురంబున తూప్పిల్కుడియందు వడమకులంబున పుండరీకదీక్షితపౌత్రుండును, తోతారాంబానంతార్యవర్యపుత్రుండును, శ్రీమద్వేంకటేశఘంటాంశసంభూతుండునైనందున వేంకటేశాభిధానుండునై, స్వమాతులుండైన కిడాంబిఅప్పిళ్లగార్లవలన పంచసంస్కారము లభించి, వారివలననే కాణాదపాణినీయపాతంజల్యాది శాస్త్రములును, చతుస్సహస్ర

ద్రావిడప్రబంధ తద్వ్యాఖ్యానములును, వేదాంతరహస్య వైశ్వదేవక్రమాది వేదాంతవిద్యలునుగా లభించి; శ్రీహయగ్రీవ శ్రీరంగరాజ శ్రీపాణియోగీంద్రులే తిరువారాధనమై, ఆహయగ్రీవోపాసనముతోను వైనతేయసాక్షాత్కారముతోను ఘటికాసహస్రకవనోన్ముఖుండై, తూప్పిల్పిళ్లై, వేంకటాచార్య, వేంకటనాథ, వేదాంతాచార్య, వేదాంతదేశికులు అనునామాంతరములును, కవితార్కికకంఠీరవ, కవివాదిగజకంఠీరవ, భగవద్రామానుజసిద్ధాంతనిర్ధారణసార్వభౌములు అనుబిరుదనామములును గలిగి, కోవిల, పెరుమాళ్కోవిల, తిరుమల, తిరునారాయణపుర, పురుషోత్తమాది దివ్యదేశములను సేవించుచు, స్వసేవనోపేతచేతనోజ్జీవనచేతసుండునై యుండిరి.

వీరి స్వమతస్థశిష్యులు—కుమారనయనాచార్య, కిడాంబినయనాచార్య, బ్రహ్మతంత్రజీయర్, ప్రభాకరజీయర్, వేదాంతాచార్యభట్టారక, ఎళయభట్టారక, కందాడఎంబార్, తిరుమలనల్లాన్ మొదలైనవార్లు. మఱి అన్యమతస్థులుగానుండి స్వమతస్థులైన శిష్యులు——అద్వైతసార్వభౌమ, విద్వజ్జనసార్వభౌమ, కాశీవాగీశ్వరభట్టారక, సోమేశ్వరభట్టారకులు మొదలైనవార్లు.

వీరు విరచించినగ్రంథములు——గీతాప్రబంధ, అభయప్రదాన, రహస్యత్రయ, ద్రవిడోపనిషత్సారములును; అధికరణసారావళియు; తత్త్వత్రయ, కంతుక, కుటికా, పరిహాసగాథలును; స్తోత్ర, చతుశ్శ్లోకీ, గద్యత్రయ, మీమాంసాభాష్యములును; తత్త్వ, రహస్యములపదవీ, మాతృకలును; తత్త్వదీపికా, విషయవాక్యదీపికలును; మఱితత్త్వ, రహస్యముల నవనీత, రత్నావళులును; రత్నావళీహృదయమును; తత్త్వత్రయ, రహస్యత్రయచులుకములును; న్యాయ, వారిదిన తిలకములును; గీతార్థసంగ్రహ, సచ్చరిత్రసంగ్రహ, పాంచరాత్ర, రహస్యరక్షలును; ప్రణవాకృతి, పుణ్యకో, ట్యానందనిలయ విమానవైభవములును; అంజలివైభవమును; ఆదినాథ, జగన్నాథ, వేంకటేశ, దీపప్రకాశ, లక్ష్మీనృసింహ, శ్రీరంగరాజస్తవములును, అభీతి, మతి స్తవములును; పరమార్థ, దేహళీశ, గోదా, శ్రీస్తుతులును; వేంకటేశప్రపత్తియు; దశావతార హయగ్రీవస్తోత్రములును; అష్టభుజ, నృసింహ, సుదర్శనాష్టకములును; అచ్యు

త, దయా, శరణాగతి, సంప్రదానశతకములును; వ్యూహపంచక, న్యాసదశకములును; న్యాస, గోపాలవింశతులును; వరదరాజ, గరుడపంచాశతులును; యతిరాజసప్తతియు, పాదుకాసహస్ర, మీమాంసాపాదుకలును ; న్యాయ, సంప్రదాయ పరిశుద్ధులును ; సర్వార్థసిద్ధియు; భగవద్ధ్యానసోపాన, పరమపదసోపానములును ; వాక్యత్రయవివరణ, నిగమ పరిమళ, ఉపకారసంగ్రహ, విరోధిపరిహార, సారాసార, సారసంక్షేపరహస్య, న్యాయసిద్ధాంజనములును; మఱి కణ్ణినుణ్ శిరుత్తాంబువ్యాఖ్యాన, వేదార్థసారసంగ్రహవ్యాఖ్యానములును ; మఱియు దృష్టినిరసన, పరమతభంజన అద్వైతఖండనములును; మఱియు ననేకములను చేసి, అందఱను పఠనపాఠనములచే ప్రహర్షపఱచుచుండినవారు.

గ॥ నిరూప్యసానందమ్॥ 443

వ. అటు నిరూపించి యానందించి.

వృ॥ శ్రీరంగేశ్వరశాసనా దధిగత శ్రుత్యంచలాచార్యకమ్
దాంతం యం కవివాదిదంతిహరి రిత్యార్యా వదంతి క్షితౌ
సర్వస్యామపి హంత తర్కసరణౌ స్వాతంత్ర్యమాసేదుషామ్
సుత్రామా సహి వేంకటేశకవిరా డత్రావిరాసీ ద్గురుః॥444

అ. శ్రీరంగేశ్వర శాసనాత్ = శ్రీరంగనాథునియాజ్ఞవలన, అధిగత-శ్రుత్యంచల-ఆచార్యకం=అవలంబించిన-వేదాంత ఆచార్యులనెడి పేరుగలవారును, దాంతం=దాంతియనెడి జితేంద్రియత్వగుణము గలవారును, సర్వస్యాం=సకలమైన, తర్కసరణౌ=తర్కశాస్త్రమార్గమందు, స్వాంతంత్ర్యం=స్వతంత్రతను, ఆసేదుషామపి=పొందినవారికిఁగూడ,సుత్రామా=ఇంద్రునివంటివారును, యం=ఎవరిని, ఆర్యాః=పెద్దలు, కవివాదిదంతిహరిః=కవులును ప్రతివాదులు ననెడి ఏనుఁగులకు సింహము, ఇతి=అని, క్షితౌ=భూమియందు, వదంతి=చెప్పుచున్నారో, సః=అట్టి, గురుః=గురువులైన, వేంకటేశకవిరాట్ = వేంకటేశులనెడి కవిరాజు, అత్ర=ఇక్కడ, ఆవిరాసీద్ధి=పుట్టిరికదా? హంత=ఆహా !

తా. శ్రీరంగనాథులవలన వేదాంతాచార్యులనియు, శిష్టులచేత తర్కశా

స్త్రవేత్తలలో ప్రధానులనియు కవివాదులనెడి గజములకు సింహమనియు, పేరు పొంది, ఆచార్యులైన యీ వేంకటేశులనెడి కవిరాజు ఈ కాంచీపట్టణమందే అవతరించినవారు.

శా. దాంతుండుద్భవమైయిటన్ సకలసత్తంత్రస్వతంత్రుండు, శ్రీ
కాంతుండున్ దను నర్హుఁడంచుజగతిన్ గాంక్షింపరక్షింపవే
దాంతాచార్యతయీన్ వహించెఁగవిరాట్జైత్రార్కికుల్ వాదులన్
దంతీంద్రంబులకున్ మృగేంద్రమగుటన్ దాన్ వేంకటేశప్రథన్.

గ॥ జనా నుద్దిశ్య॥ 445

వ. జనుల నుద్దేశించి.

వృ॥ భేదాభిదా విషయవాదాపత ద్దురుపపాదార్థసాధకమదో
త్సాదావహాద్భుతమఖాదాపగా స్యదవినోదాభిజాతభణితిః
పాదారవిందనతభేదాపనోద చతురోదారమాధవగుణా
స్వాదాభితుష్టఇహమోదాయవోభవతువేదాంతదేశికమణిః॥

అ. భేద...భణితిః—భేదఅభిదా=భేదాభేదములైన ద్వైతాద్వైతముల యొక్క, వాద=వాదమునకై, ఆపతత్=వచ్చుచున్న, దురుపపాదఅర్థ=చెప్పఁగూడనియర్థములను, సాధక=సాధించువారియొక్క, మదఉత్సాద=గర్వమును నివారించుటకే, ఆవహ=ప్రవహించుటచేత, అద్భుత=ఆశ్చర్యమైన, మఖాద ఆపగా=దేవనదియైన గంగానదియొక్క, స్యద=వేగమువలె, వినోద = విలాసముతో, అభిజాత=పైకిలేచిన, భణితిః = వాక్యములుగలవారై, పాదా...తుష్టః-పాదారవింద = తనపాదపద్మములను, నత = ఆశ్రయించినవారియొక్క, ఖేద=కష్టములను, అపనోద=పోఁగొట్టుటయందు, చతుర=సమర్థమై,ఉదార= అతిశయించిన, మాధవగుణ ఆస్వాద=భగవద్గుణానుభవమందు, అభితుష్టః= సంతోషించినవారైన, వేదాంతదేశికమణిః = వేదాంతాచార్యులు, ఇహ = ఇక్కాంచీపట్టణమందు, వః=మీకు, మోదాయ=సంతోషమునకై, భవతు = అగుదురుగాక.

తా. ద్వైతాద్వైతవిషయవాదములలో దురుక్తార్థములు సాధించువారి గర్వమణఁచుకై గంగావేగము గలవాక్కులతోను, స్వాశ్రితులకష్టములను తొలఁచుకై సమర్థములైన భగవద్గుణముల యనుసంధానములతోను సంతోషించుచుండు ఆవేదాంతాచార్యులు మనలనుఁ సంతోషింపఁజేయుదురుగాక.

సీ. ద్వైత మద్వైత మా వాదించువిషయమై
నిందార్థములె యెప్డు నిర్ణయించు
వారలగర్వము లార్పింప నద్భుతా
వహ మయి గంగాప్రవాహమువిధము
వేగమై మధురమై విమల మౌ వాగ్ధారఁ
బరఁగి, పాదాంబుజప్రణతిఁ జేయు
వారలదుఃఖము లార్పింపఁగాఁ దానె
చాతుర్యమును గాంచి సంభ్రమించు

తే. మాధవాద్భుతగుణగణాస్వాదజనిత
మోదభూయిష్ఠమానసమునఁ జెలంగి
దేవమణిఁ బోని వేదాంతదేశికమణి
మీకు మాకును మోదంబు మీఱ నొసఁగు.

అపిచ.—మఱియు.—

వృ॥ నానామ్నాయపరిశ్రమం కలయతాం నాస్త్యేవ శాస్త్రేషు ధీః
సత్యోరప్యనయో స్తయో ర్నసులభా సాహ్యాత్మతా సాహితీ
అప్యేతాసు సతీషు నాస్తి వినయో నాచారభక్తిక్షమా
చాతుర్యస్సచసాచసాచసచతా శ్చాలంబ్యఖేలంత్యముమ్॥

అ. నానా ఆమ్నాయపరిశ్రమం = నానావిధములైన వేదములయందు అధ్యయనాదికష్టమును, కలయతాం=కలిగించుకొనుచున్నవారికి, శాస్త్రేషు = శాస్త్రములందు, ధీః=జ్ఞానము, నాస్త్యేవ=లేనేలేదు; తయోః=ఆ, అనయోః= ఈవేదశాస్త్రాభ్యాసములయందలి ధీవిశేషములు, సత్యోఃఅపి = ఉండియున్నను,

సా=ఆ, అక్షతా=చెడనిదైన, సాహితీ=సాహిత్యము,నసులభాహి=లభించునది కాదుకదా? ఏతాసు=ఇవి, సతీష్వపి=ఉండియు; వినయః=అణఁకువ,నాస్తి=లేదు; ఆచార-భక్తి-క్షమా-చాతుర్యః=సత్ప్రవర్తనము-భక్తి-క్షాంతి-చతురత్వమును,న=లేవు;సచసాచసాచసచతాశ్చ=అది అది అది ఆదియుఅదియును,అమూం=ఈవేదాంతాచార్యులను, ఆలంబ్య=అవలంబించి, ఖేలంతి=క్రీడించుచున్నవి.

తా. అనేకులు వేదవేత్తలయ్యును శాస్త్రజ్ఞులుకాకయు,వేదశాస్త్రఉభయజ్ఞులయ్యును సాహిత్యపరులు కాకయు, సాహిత్యముతోడను వేదశాస్త్రజ్ఞులయ్యును వినయాచార భక్తిక్షాంతి చాతురీగుణములు లేకయున్నారు. వీరో ఆగుణములన్నియుఁ గలిగి లోకోత్తరులై యున్నవారు.

అపిచ:—మఱియు.—

ఉ. జానుగ వేదవేదులకుఁ శాస్త్రపరిశ్రమ యుండ, దుండినన్
గాన సమీహా సాహితియుఁ గల్గదు, కల్గిన సద్వినీతియో ?
మానుగ నుండ, దుండ వసమానసమాచరణానురాగభా
గా,నుపమక్షమా,క్షమతలన్నియు, నాగురునందుఁ గందమా
దానిని దాని దాని మఱిదానిని దానిని దాని దానినే.

టి. జానుగన్=మనోజ్ఞముగ, సమీహన్=మంచికోర్కెతో, సమాచరణము=సదాచారము, అనురాగభాగము=ప్రేమతోడిభక్తి, అనుపమక్షమ=సాటిలేనియోర్పు, క్షమత=సమర్థత. (పంచపాదియుత్పలమాలావృత్తము.)

హయగ్రీవవర్ణనము.

తురగముఖదేవుఁడు—హయగ్రీవుఁడు-మధుకైటభ రాక్షసులు వేదములను అపహరించికొనిపోయి పాతాళమున అణఁచివేయఁగా, యోగనిద్రలోనుండిన విష్ణుమూర్తి బ్రహ్మప్రార్థనచే మేలుకొని మనుష్యశరీరముతో హయగ్రీవముతోను (గుఱ్ఱపుమొగముతోను) వచ్చి ఆవేదములను దెచ్చియిచ్చెను. మఱొకప్పుడు ఈవేదముల నపహరించుకొనిపోయి సముద్రములో దాఁచివేసిన సోమకాసురుని మత్స్యావతారమై సంహరించి ఆవేదములుదెచ్చి బ్రహ్మకిచ్చెను.

కిం బహునా.—విశేషమేల ?—

వృ॥ అర్వాంత మాస్యే త ముపాస్య దేవం
గర్వం తమోజం కుదృశాం ప్రశాంతమ్
కుర్వంత మేకం గురు మంతరేణ
గుర్వంతరం కోఽత్రగుణీ వృణీతే॥ 448

అ. ఆస్యే=ముఖమందు, అర్వాంతం=అశ్వరూపుఁడైన, తం దేవం=ఆ హయగ్రీవస్వామిని, ఉపాస్య = సేవించి, కుదృశాం=కుదృష్టులైన దుర్వాదులయొక్క, తమోజం=అజ్ఞానమువలనఁ గలిగిన, గర్వం=గర్వమును, ప్రశాంతం=అణఁగినదానిఁగా, కుర్వంతం=చేయుచున్న, గురుం=వేదాంతాచార్యులను, ఏకం అంతరేణ=ఒకరినివప్ప, గురు అంతరం=వేఱు ఆచార్యుని, గుణీ=గుణవంతుఁడు, కః=ఎవఁడు, అత్ర=ఇక్కడ, వృణీతే=అంగీకరించుచున్నాఁడు?

తా. హయగ్రీవోపాసకులై దుర్వాదుల గర్వ మణఁచుచుండు నీవేదాంతాచార్యులనేగాక, మఱి వేఱొకని గుణవంతుఁ డంగీకరింపఁడు.

తే. తురగముఖదేవు సముపాసకో పరఁగఁజేసి
కుత్సితుల తమోజపుగర్వకో ముత్సహించి
తెరలిచిన గురు విడిచి వేకొ ఱొరుని గురుని
గుణియు నగువాఁడు నేవాఁడుకొ గొని వరించు.

కృశానుః.—కృశానువు.—

గ॥ వయస్యమాస్తైవంవదసి య దేతత్పక్షావలంబనతః పక్షాంతర స్వీకార ఏవ వర ఇతి మే ప్రతిభాతి॥ 449

వ. చెలిమికాఁడా! పలుకకుమిట్లు ? అట్లు వేఱొరునిగురుని వరియింపఁ గాదను మర్కటకిశోరన్యాయసిద్ధమైనపక్షం బవలంబించుటకంటె "కష్టంకర్మ" అని మార్జాలకిశోరన్యాయ సిద్ధమైన పక్షంబు నవలంబించుటయే మేలని తోఁచుచున్నయది.

టి. కోఁతి యెక్కడ ఎగురుచున్నను, దానిఁబట్టుకొని దానిపిల్లయే పాలు త్రాఁగును. పిల్లి తనపిల్లను నాకుచునుండియే దానికిపాలిచ్చి పెంచుచుండును. ఇట్లు తల్లియే పిల్లకు పాలుత్రాగించునట్లు మనము భగవచ్ఛేషభూతులమై తద్రక్షణయునందే యుండువారము.

తథాహి.—అది సరే.—

వృ॥ యస్మిన్ పక్షేఽస్తి మోక్షో గురుణి లఘుని వా సాధనేఽప్యప్రయుక్తే। శ్లాఘాహేతుశ్శ్రమార్థవ్యయకరయజనాద్యగ్ర్యకర్మప్రహాణమ్ । తం హంతోపేక్ష్య పక్షం శ్రయతి జగతి కః కామ్యవేదోక్తకర్మానుష్ఠానావశ్యకత్వప్రకటనకఠినం వేదచూడార్యమార్గమ్॥ 450

అ. యస్మిన్ పక్షే=ఏపక్షమందు, గురుణి=మహత్తైనదిగాని, లఘుని వా=అల్పమైనదిగాని, సాధనే=ఉపకరణమైనకర్మ, అప్రయుక్తేపి=ప్రయోగింపఁబడనిదైనను; శ్లాఘాహేతుః=శ్లాఘించుటకు కారణమైన, మోక్షః=మోక్షము, అస్తి=కలదో; శ్రమ-అర్థవ్యయ-కర-యజనాది-అగ్ర్యకర్మ-ప్రహాణం = ఆయాసమును - ద్రవ్యనాశమునున్ - చేయునట్టి - యజ్ఞాదులైన - బ్రాహ్మణకర్మల యొక్క - పరిత్యాగముగలదైన, తం పక్షం=అట్టి తెంగలవారిపక్షమును, ఉపేక్ష్య=విడిచి, కామ్య-వేదోక్త-కర్మ-అనుష్ఠాన - ఆవశ్యకత్వ-ప్రకటన-కఠినం=కామ్యములై, వేదోక్తములైన-యజ్ఞాదికర్మలను - అనుష్ఠించుటయే - ఆవశ్యకమగుటను - ప్రకటించుటయందు - దుష్కరమైన, వేదచూడార్య - మార్గం=వేదాంతాచార్యులయొక్క-పక్షమును, జగతి=లోకమందు, కః=ఎవఁడు, శ్రయతి=ఆశ్రయించుచున్నాఁడు? హంత=అయ్యో!

తా. తాను తెంగలపక్షమున ముముక్షులై అల్పానల్పములైన మోక్షసాధనములలో నేదియైనఁ జేయకయే, యజ్ఞాదికర్మలను గూడ విడిచి; కామ్యకర్మల ననుష్ఠించుటే ఆవశ్యకమని ప్రకటించు వీరివడగలపక్షమవలంబించువాఁడెవఁడు?

శా. ఏ దానిం గొని మోక్షు మొందుఁ బురుషుం డేసాధనం బేసి యా

పాదింపంబడ కట్టిపతకమునకుం కై బత్కాంతరం బెక్కడే?
వేదోక్తంబదియైనఁ గామ్యమగుటన్ వేదాంతవర్యాగ్ర్యమా
ర్గాధీనం బగుకష్టకర్తయెవఁడీహం జేయు,నూహింపుమా?

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ నిరూపణనిపుణోఽపిభవాన్ కథమేవం కథయతి॥ 451

వ. కృశానూ ! నీవు నిరూపించు నిమిత్తమున నిపుణుఁడవే యైనను ; ఎటుల నీ వీవేదాంతదేశికుల గుఱించి నుతించుచున్నావు?

వృ॥ వేదాంతార్థవిశోధితం హితపథం వ్యాధూయసాధూచితమ్
చాపల్యాదనురుంధతే తదితరం పంథాన మంధానరాః
ఇష్టం భక్షయ కాంతయాచవిహరే త్యేవం ప్రియాలాపినమ్
రోగార్తాశ్చపలాస్తువంతి నతు తం యఃపథ్యవాదీభిషక్॥

అ. అంధాః=తెలివిలేక గ్రుడ్డివారైన, నరాః=మనుష్యులు, సాధూచితం=సత్పురుషులకు యోగ్యమై,వేదాంతార్థవిశోధితం=వేదాంతార్థములందు పరిశోధింపఁబడిన, హితపథం = హితమైనమార్గమును, వ్యాధూయ = విడిచి, చాపల్యాత్=చపలగుణముచేత, తత్ ఇతరం=దానికంటె వేఱైన, పంథానం=మార్గమును, అనురుంధతే=అనుసరించుచున్నారు. చపలాః=చంచలగుణముగలవారై, రోగార్తాః=వ్యాధిచేత పీడితులైనవారు, ఇష్టం=ఇష్టమైనదానిని, భక్షయ=భక్షించుము? కాంతయాచ=స్త్రీతోఁగూడ, విహర=విహరించుము? ఇతిఏవం=అనియిట్లు, ప్రియఆలాపినం=ప్రియములాడువానిని, స్తువంతి=పొగడుచున్నారు. యః=ఎవఁడు, పథ్యవాదీ=పథ్యమునే చెప్పునట్టివాఁడైన, భిషక్=వైద్యుఁడో? తంతు=వానినో, న స్తువంతి=పొగడరు.

తా. వ్యాధిగ్రస్తులు చపలగుణముగలిగి, కావలసినది తిను? కాంతతోవిహరించు? అని చెప్పెడువానిని పొగడుకొనుచు, అదివద్దు ఇదివద్దు అని పథ్యముండుమని చెప్పెడు వైద్యునైన, పొగడుకొనరు. అట్లే తెలివిలేనివారు వేదాం

తార్థములం దేర్పఱుపఁబడిన సన్మార్గము వదిలి, చపలగుణముతో వేఱుమార్గము నవలంబించుచున్నారు.

తే. వేదచూడార్థశోధితా ♦ వితథపథము
విడిచి పరకీయపథమునె ♦ పడయువారు
కోరెనవె కొను? మొనయుము ♦ దార ననెడు
వైద్యునకె కూర్తు, కూర్తురె? ♦ వైద్యు నితరు.

కించ.— మఱియు.—

వృ॥ ఆమ్నాయమౌళిగురుణా కరుణాకరేణ
నావాతరిష్యత యదీహ భవాబ్ధినావా
అజ్ఞాతభక్తి జగదశ్రుతసచ్చరిత్రమ్
అజ్ఞాతశాస్త్ర మభవిష్య దవైదికంచ॥ 453

అ. భవాబ్ధినావా=సంసారసముద్రమునకు ఓడవంటివారై, కరుణాకరేణ= దయానిధియైన, ఆమ్నాయమౌళిగురుణా=వేదాంతాచార్యులచేత, ఇహ=ఈలోకమందు, నఅవాతరిష్యత యది=అవతరింపఁబడఁగలది యైనయెడల; జగత్= ఈలోకము, అజ్ఞాతభక్తి=తెలియఁబడనిభక్తి గలదియును, అశ్రుతసచ్చరిత్రం= వినఁబడని మంచినడవడిగలదియు, అజ్ఞాతశాస్త్రిం=తెలియఁబడని శాస్త్రము కలదియు, అవైదికంచ=వైదిక కర్మాచరణము లేనిదియునుగా, అభవిష్యత్= కాఁగలదు.

తా. కరుణానిధియైన సంసారసముద్రమును తరింపఁజేయు నీవేదాంతాచార్యులే యీలోకమం దవతరింపకపోయిరేని, యీలోకమే భక్తిహీనమై సత్ప్రవర్తనము శాస్త్రజ్ఞానము వైదికచింతయును లేనిదై పోవును.

తే. అవనిశ్రుతిశిరోగురుఁ డిటు ♦ లవతరింపఁ
డాయెనేని శ్రుతి శ్రుతసంప్రదాయభక్తు
లలవరించుట జగమున ♦ కకట యెటు? భ
వాంబుధి తరించుట యెటు? లే ♦ కతనికరుణ.

పునరాలోచ్య.—మఱల నాలోచించి.—

గ॥ అస్యాఖిలు నిగమమౌళిగురో ర శేషవిద్యాసముద్ర తల స్పర్శి
త్వా దధునాతనవిబుధవ్యూహసమభివ్యాహారో నోచితః॥ 454

వ. ఈ వేదాంత దేశికు లను వీరికిఁ గల యశేషవిద్యా విశేష సముద్రమందలి తలస్పర్శిత్వమువలన నిప్పటిశిష్టసమష్టితో సమముగఁ జేర్చి చెప్పుట యొప్పియుండదు కదా?

కించ.—మఱియు.—

శ్లో॥ నిశమయతి యః కిల దృశా
నిశామయత్యంఘ్రిణాచ యో విశ్వమ్
గజతురగౌచ ముఖే యా తై
స్సహ వేదాంత దేశికో గణ్యః॥ 455

అ. యః=ఎవఁడు, దృశా=కంటిచేత, విశ్వం=ప్రపంచమును, నిశమయతి=వినుచున్నాఁడో; యః=ఎవఁడు, అంఘ్రిణాచ=కాలితోను, నిశామయతి=చూచుచున్నాఁడో; యౌ=ఎవరు, ముఖే=మొగమందు, గజతురగౌచ = ఏనుఁగు గుఱ్ఱములునున్నవో; తైస్సహ=వారితోఁగూడ, వేదాంతదేశికః=వేదాంతాచార్యులు, గణ్యః=ఎంచఁదగినవారు.

తా. కన్నులే చెవులుగాఁగల ఆదిశేషునితోను, కాలను గన్నుగల గౌతమునితోను, ఏనుఁగుమొగమె తనమొగముగాఁ గల విఘ్నేశ్వరునితోను, గుఱ్ఱముమొగమె తనమొగముగాఁ గల హయగ్రీవునితోను సమముగా ఈవేదాంతాచార్యులు నెన్నఁదగియున్నవారు.

క. కనుఁగొనలను వినునతఁ, డడు
గునఁ గనుఁగొనియెడునతఁడును గుఱ్ఱపుమొగముం
గన నేనుఁగుమొగముం గలి
గినవారును బోల నితఁడు గేవలుఁ డగునే?

టి. ఇట వీరితో పోలెడివారు వరుసగ శేషగౌతమహయగ్రీవగజాననులు.

దృశా నిశమయతి=కంటితో వినుచున్నవాఁడు.—

ఆదిశేషుఁడు— ఇతఁడు కద్రూకశ్యప బ్రహ్మల ప్రథమపుత్రుఁడై అనేక దివ్యక్షేత్రములందు తపస్సుచేసి బ్రహ్మను ప్రార్థించి అతనిచే అతిశక్తినిపొంది వేయిపడిగలతో భూభారమును వహించుచు గరుడునిస్నేహించుచు విష్ణువునకు శయనాసనాది రూపములతో పరిచర్యాప్రధానుఁడై చక్షుశ్శ్రవసులైన సకల విధసర్పములకును రాజాధిరాజై యుండునతఁడు.

అంఘ్రిణా నిశామయతి=కాలితోఁ జూచుచున్నవాఁడు.—

గౌతమర్షి — 52 వృత్తముక్రింద చూడుము?

ముఖేగజః=మొగమందు ఏనుఁగుమొగమురూపము కలవాఁడు.—

విఘ్నేశ్వరుఁడు— ఇతఁడు పార్వతీశ్వరుల ప్రథమపుత్రుఁడై తన్ను కొలుచువారికి విఘ్నములు కలుగకుండఁజేయుచు, దక్షయజ్ఞధ్వంసమున తనతమ్ముఁడైన వీరభద్రునిచేత తనతల నఱకఁబడి, ఈశ్వరునియాజ్ఞచేత ఏనుఁగు తల నంటించి బ్రతికింపఁబడి; గజముఖుఁడు, ఏకదంతుఁడు, విఘ్నేశ్వరుఁడు, వినాయకుఁడు, లంబోదరుఁడు, హేరంబుఁడు, మోదుకహస్తుఁడు, మూషక వాహనుఁడు అను నిట్టిపేళ్ళతో ప్రచురపడుచు; కుమారస్వామికి అన్నయై తండ్రికి ప్రమథగణప్రధానుఁడై యున్నయతఁడు.

ముఖేతురగః— మొగమందు గుఱ్ఱముమొగమురూపము కలవాఁడు.—

హయగ్రీవుఁడు— 405 వృత్తముక్రిందఁ జూడు?

విచింత్య.—ఆలోచించి.—

వృ॥ గంభీరశబ్దేన విశాలమోహ
దశాపిశాచ గ్రహమోచనేన
ఘంటా హరే ర్వేంకటనాథరూపా
కల్యాణ ముల్లాసయతి శ్రుతీనామ్॥ 456

అ. హరేః=వేంకటేశ్వరునియొక్క, వేంకటనాథరూపా=వేదాంతాచార్య రూపమైన, ఘంటా=గంట, విశాల-మోహదశా-పిశాచగ్రహ-మోచనేన = విశే

షమైన-అజ్ఞానవశ అనెడు-పిశాచము పట్టుటను - విమోచించునదియైన, గంభీర శబ్దేన=గంభీరమైన శబ్దముతో-వ్యాఖ్యారూపవాక్కుతో, శ్రుతీనాం = చెవులకు-వేదములకు, కల్యాణం=శుభమును-శుభార్థమును, ఉల్లాసయతి=ఉల్లసింపఁజేయుచున్నది.

తా. ఈవేదాంతాచార్యరూపమైన వేంకటనాథుని ఘంటాఘోషము పిశాచమునువలె అజ్ఞానమును బోఁగొట్టి, తన గంభీరమైనధ్వనిచేతవలె వ్యాఖ్యావాక్కుచేత చెవులకువలె వేదములకున్ ఉల్లాసము కలిగించుచున్నయది.

క. వేంకటనాథునిఘంటయె
వేంకటనాథార్యరూప విపరిణతం బై
కొంకక మోహపిశాచభ
యంకరగంభీరశబ్ద యై తగుశ్రుతులన్.

పునస్సచమత్కారమ్.—మఱల చమత్కారముతో.—

శ్లో॥ వేదాంతాచార్యశబ్దోఽస్మిన్ వేదాంతస్థాపనేక్షమః
ఇమం వివేకం కుర్వంతో దాంతాచార్యంచ తం విదుః॥ 457

అ. అస్మిన్=ఈలోకమందు, వేదాంతాచార్యశబ్దః=వేదాంతాచార్య లను నామపదము, వేదాంతస్థాపనే = వేదాంతార్థములను స్థాపించుటయందు, క్షమః=సమర్థమైనది; ఇమం=ఈ, వివేకం=విచారమును (ఈపదమును, వివేకం=విడిచినవే అక్షరముకలదానిఁగా) కుర్వంతః=చేయువారు, తం=ఆవేదాంతాచార్యులను, దాంత ఆచార్యంచ - దాంత = ఇంద్రియ నిగ్రహము గలవారికి, ఆచార్యం=ఆచార్యునిగాను, విదుః=తెలిసికొనుచున్నారు.

తా. ఈవేదాంతాచార్య లనుతిరునామము వేదాంతార్థస్థాపకులని తెలిపించియు, వే అక్షరమును విడిపించుననెడి వివేకపదార్థమును దెలిసికొన్నవారు వారికిఁగల దాంతాచార్య లను బిరుదునామమునుగూడ తెలిసికొనుచున్నారు.

క. వేదాంతాచార్య లనన్
వేదాంతస్థాపనన్ వి వేకము విజమే

యీాదానర్ణ వింత యవు సు
వే దాంతాచార్యులన వి కే వేకముఁ దగుటన్.

టి. వివేకము=వివేచనాశక్తి-విశేషమైన 'వే' యనునక్షరముకలది యగు
ట, (2) విగతమైన 'వే' యనునక్షరము కలదియగుటయు.

కృశానుః.—కృశానువు.—

గ॥ కథంనామ ద్రుహిణ గృహిణీ చికురనికురంబచుంబి చంపక కు
సుమసుకుమారతరాః కవికథకకంఠీరవ గురోర్గిరోఽపి దుస్త
రప్రస్తరోదర నిష్ఠురబంహిష్ఠ సాసూయహృదయనిర్భేదాయ
జాయంతే॥ 458

వ. సరస్వతీసతీ చికుర నికరాంచత్కాంచనకుసుమ సుకుమార
తరంబులగు నీకవి కథక కంఠీరవగురువు భాషణంబు లాభీష
ణపాషాణోపమేయ సాసూయదుర్హృదయ హృదయనిర్భేద
నిర్భరప్రభవంబులు నగును.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ సఖే! శృణుతావత్॥

వ. చెలికాఁడా! వినుమా?

వృ॥ వేదాంతార్యగిరః ప్రసూనమృదవో మోదందధానస్సతామ్
ప్రౌఢగ్రావకఠోరకా ణ్యపి పరం భిందంతి హృంది ద్విషామ్।
నందాద్యార్యజనాభినందితమృదుస్పర్శోఽపి పాదో హరే
ర్దుర్భేదే శకటాసురేతు శతకోట్యాకారమాగాన్న కిమ్॥ 459

అ. ప్రసూనమృదవః=పూవులవలె మెత్తనివై, మోదం=సంతోషమును,
సతాం=సత్పురుషులకు, దధానాః=చేయునవియైన, వేదాంతార్యగిరః=వేదాం
తాచార్యవాక్కులు, ప్రౌఢ గ్రావ.కఠోరకాణ్యపి=గొప్పరాలవలె-కఠినములైన
వియును,ద్విషాం=విరుద్ధులయొక్క,హృంది=హృదయములను,పరం=మిక్కిలి,

భిందంతి=భేదించుచున్నవి; నందాది-ఆర్యజన-అభినందిత-మృదుస్పర్శః అపి=
నందగోపులు మొదలైన-పూజ్యులైనవారిచేత-సంతోషింపఁబడినదై-మెత్తనైన
సంస్పర్శముకలదియైనను, హరేః పాదః=ఆశ్రీకృష్ణునిపాదము,దుర్భేదే=భేదింప
శక్యముకాని, శకటాసురేతు=శకటాసురునియందో, శతకోటి-ఆకారం=వజ్రా
యుధముయొక్క-స్వరూపమును, నఅగాత్ కిం=పొందలేదా?

తా. నందగోపాదుల కానందకరమై అతిమృదువైన శ్రీబాలకృష్ణుని పా
దము శకటాసురునివిషయమై వజ్రాయుధమువలె నైనట్లు; ఈవేదాంతాచా
ర్యుల శ్రీసూక్తులు అతిమృదువులైనను, అతికఠినములైన గుండ్రాలవలె పర
మతస్థులహృదయములను భేదించుచున్నవికదా?

మ. కవికంఠీరవగీర్వరాలు, మృదులశ్లాఘ్యాతప్రసూనోత్కరా
లవనిన్ దుష్టికరాలు, నిష్ఠురతరాకారలైనన్ ద్విషద్ధృద్ద్రుష
న్నివహోద్యద్భిదురాలురాజిలవె? శ్రీశౌరిన్ బాలకృష్ణాంఘ్రిప
ల్లవముల్ శైశవమందె తచ్ఛకటభృద్రక్షోద్రిభిద్వజ్రమై.

టి. ద్విషత్-హృత్-ద్రుషత్ - నివహ-ఉద్యత్ - భిదురాలు=శత్రులయొ
క్క-హృదయములనెడి - గుండ్రాలయొక్క - సమూహమునకై - లేచుచున్న-
వజ్రాయుధములైన.

గ॥ పునస్సప్రార్థన మంజలిం బద్ధ్వా॥ 460

వ. మఱలఁ బ్రార్థనాపూర్వకముగఁ బ్రాంజలియు బంధించి.

వృ॥ దర్పావిష్టకుదృష్టి దుష్టసమయోత్సాదాయ భేదాంకురో
ద్భేదాయ ప్రబలే కలావపి జయోత్పాదాయ వేదాధ్వనః
శ్రీమల్లక్ష్మణ పక్ష రక్షక బుధామోదాయ పాపాటవీ
చ్ఛేదాయార్థిమరుత్తరుర్విజయతే వేదాంతవిద్యాగురుః॥ 461

అ. దర్ప-ఆవిష్ట-కుదృష్టి-దుష్ట-సమయ - ఉత్సాదాయ=గర్వముచేత-ఆవే
శింపఁబడినవారైన - దురభిప్రాయములయొక్క - దుష్టమైన-నిష్కర్షసిద్ధాంత
మును-తొలఁగించుటకును, భేద-అంకుర-ఉద్భేదాయ=ద్వైతవాదముయొక్క-

ఆరంభమును-ఎత్తివేయుటకును, కలౌ=కలియుగము, ప్రబలేపి=ప్రబలమైయుం డియు; వేదాధ్వనః=వేదమార్గమునకు, జయ-ఉత్పాదాయ=జయమును-కలిగిం చుటకును, శ్రీమత్-లక్ష్మణపక్ష-రక్షక-బుధ-ఆమోదాయ=సంపద్యుక్తమైన-రా మానుజీయమతమునకు - స్థాపకులైన-సత్పురుషులను - సంతోషపఱచుటకును, పాప-అటవీ - ఛేదాయ=పాపములనెడి - అడవిని-ఛేదించుటకును, అర్థి-మరు త్తరుః=కోరువారికి-కల్పవృక్షమైన, వేదాంతవిద్యాగురుః=వేదాంతవిద్యాచా ర్యులు, విజయతే=జయోత్కృష్టు లగుచున్నారు.

తా. గర్వితులైన మతాంతరుల సిద్ధాంతములను, ద్వైతమతవాదములను, సకలదోషములనుగా వారించుచు; వేదమార్గములకు విజయమును, విశిష్టాద్వైత రామానుజ మతస్థాపకులకు సంతోషమునుగా కల్పవృక్షమువలె కలిగించుచు; ఈవేదాంతాచార్యులు సర్వోత్కృష్టులుగా నున్నవారు.

సీ. దర్ప మావేశించు ॥ దర్శనేతరులయు
      సముదయసమయము ॥ సమయఁ జేయ
   భేద మాతద్ద్వయ॥వాదివాదము సము
      ద్భేద మద్వయముగఁ ॥ బృథివిఁ జేయఁ
   గలియుగమందును ॥ గలయంగ నామ్నాయ
      పథమునకు జయంబు ॥ పదిలపఱుప
   రామానుజీయమై ॥ రమణీయమైనట్టి
      సత్సంప్రదాయము ॥ సఫలపఱుప
తే. ధర దురాపపాప వనులఁ ॥ దర దహింప
   వినతజనతాభిలాష లా॥విష్కరింప
   సారరాజమహీజము॥సరణి ధరణిఁ
   దేజరిల్లెను వేదాంత॥దేశికమణి.

ఇ. శ్రీమల్లక్ష్మణ పక్షము = శ్రీ రామానుజీయమతము — ఇది ద్వైతా ద్వైతమతములకంటె విశిష్టమై విశిష్టాద్వైతమత మనఁబడును. (అనఁగా)

ఈలక్షణమునిపక్షమున తెంగలవైష్ణవమతము-జాతిభేదము లేక, వీతరాగులై భగవద్విషయమున ప్రపత్తినిష్ఠులైన ప్రపన్నులు తమతమ ఆత్మయాత్ర ఈశ్వరాధీనమే, దేహయాత్ర కర్మాధీనమె అనియు నిశ్చయించుకొని, ఉపాయాంతరమువిడిచి, ఉపేయమైన భగవత్కైంకర్యములోనే అన్వయించుచు, బ్రహ్మసంహితయైన ద్రావిడ వేదాధ్యయనముతోను ద్వయానుసంధానముతోను ఆచార్య నియమన ప్రకారము సదాచారముననే కాలక్షేపము చేయఁబడుచుండెడి విశిష్టాద్వైతమతము.

ఈవిశిష్టాద్వైతము.—నిత్యనిరవద్య నిరవయవ నిర్వికార అజడానందానురూప జ్ఞానాశ్రయమై ఈశ్వరునకె శేషమై యుండునట్టి నిత్యముక్తబద్ధాత్మకమై ఆత్మవాచ్యమైనచిత్తును, సత్వసంపన్నమై నిత్యమై జ్ఞానానందమయమై శేషలను భగవదిచ్ఛామాత్రప్రకారమై యుండియు జడమై ప్రకృత్యాదిచతుర్వింశతితత్వమయమై మహదాదివికారములఁ గలిగించుచు శరీరరూపమునై యుండునట్టి పంచభూతాత్మకమై అనాత్మవాచ్యమైన అచిత్తును, నిఖిలహేయప్రత్యనీకానంతజ్ఞానానందైక స్వరూపుఁడై కల్యాణగుణపరిపూర్ణుఁడై సృష్టిస్థితిలయకర్తయు భర్తయు భోక్తయు శ్రీభూనీళాధిపతియు పరవ్యూహవిభవాంతర్యామ్యర్చావతారుఁడునై పరమాత్మవాచ్య మైనఈశ్వరుఁడును అనెడు త్రివిధములతో విశిష్టమైన అద్వైతము. ఇదియె-ఆళ్వారాములు రామానుజులు మొదలైన పూర్వాచార్యుల సమ్మతమైన మతము.

నృసింహస్వామివర్ణనము.

(నరహరిః=నరసింహస్వామి.—304 వ వృత్తముపైగ ఇతిహాసము.)

గ॥ ఇత్యన్యతో దృష్టిం విన్యస్య ప్రాంజలిస్సన్॥ 462

వ. అని యన్యాశకుం దృష్టివిన్యాసముం జేసి యంజలియుం జేసి.

వృ॥ శ్రీమాన్ గభీరతర వేగవతీప్రతీర

భూమా వఘుద్రుహి స్సురద్రు రివావతీర్ణః

కామాదివైరిగణ ముల్బణ మస్మదీయం
నామాసినా నరహరిః కవలీకరోతు॥ 463

అ. అఘద్రుహి=పాపనాశకమైన, గభీరతరవేగవతీ ప్రతీరభూమౌ = అతిగంభీరమైన వేగవతీనదియొక్క గట్టుభూమియందు, శ్రీమాన్ =సంపద్యుక్తుఁడై లక్ష్మీసహితుఁడై, సురద్రుః ఇవ=కల్పవృక్షమువలె, అవతీర్ణః = అవతరించిన, నరహరిః=నరసింహస్వామి, నామఅసినా=తనతిరునామ మనుఖడ్గముచేత, ఉల్బణం=మీఱియున్న, అస్మదీయం=నాదియైన, కామ ఆదివైరిగణం=కామము మొదలైన శత్రుసమూహమును, కవలీకరోతు=మ్రింగివేయును గాక.

తా. సకలపాపనాశని యైన యావేగవతీ తీరమందు కల్పవృక్షమువలె అవతరించి యుండు నాశ్రీనరసింహస్వామి నాకామక్రోధాది యరిషడ్వర్గమును తన నామస్మరణమాత్రముననే మ్రింగివేయునుగాక.

తే. వేగవతితీరధారుణి ♦ విబుధధారు
ణీరుహామురీతి నవతీర్ణుఁ ♦ డై రహించె
నాదుకామాదిరిపుల నీ♦నారసింహుఁ
డాత్మనామాసిఁ గామాసి ♦ నంటఁగొట్టు.

టి. ఆత్మనామ-అసిన్ =తననామ మనుఖడ్గముచేత, కామాసిన్ = ఈకామాసి గ్రామమందు.

గ॥ తతోన్యత శ్చతు ర్నిక్షిప్య ప్రాంజలి స్సన్॥ 464

వ. దానికన్న నన్యదిశను దనదృశను నిలిపి యంజలియు సలిపి.

వైకుంఠప్పెరుమాళ్ వర్ణనము.

(పూర్వకాలమున ధర్మప్రవర్తనుఁడైన విరోచనమహారాజు తనకు పుత్రోత్పత్తి నిమిత్తమై కైలాసనాథు నారాధించి యతనియనుజ్ఞచేత ఈకాంచీపురమున విష్ణువునుధ్యానించి యందావిష్ణుప్రీతిగ అశ్వమేధయజ్ఞముచేసి ఆవిష్ణు

వును ప్రార్థింపఁగా, వా రావైకుంఠమునుండి వచ్చి ప్రత్యక్షమై తమద్వారపాలకులైన జయవిజయములే నీకు పల్లవ విల్లవులని పుత్రులుగా కలుగుదురని యనుగ్రహించి యతని ప్రార్థనామూలమున అల్లే ఇక్కడను సేవసాయించుచున్నవారు.)

వృ॥ భయార్తజీవాతు దయామహిమ్నే
వైకుంఠధామ్నే తనవై నమాంసి
ఆమ్నాయ ఉక్తః పరమేశితేతి
నామ్నాయఉక్తః పరమత్ర చిత్రమ్॥ 465

అ. పరమ-ఈశితా=పరమేశ్వరుఁడు, ఇతి=అని, ఆమ్నాయే ఉక్తః=వేదమందు చెప్పఁబడినవాఁడు; అత్ర=ఇక్కడ, నామ్నాయ ఉక్తః = వేదమందు చెప్పఁబడనివాఁడు అనుట, పరంచిత్రం=మిక్కిలి ఆశ్చర్యము! (యః=ఎవఁడు, నామ్నా=పేరుమాత్రముచేత పరమేశ్వరుఁడని, ఉక్తః=చెప్పఁబడినవాఁడో; తస్మై=అట్టి) భయ-ఆర్త-జీవాతు-దయామహిమ్నే=సంసారభయమువలన-బాధింపఁబడువారికి-జీవనౌషధమైన- కృపామహత్త్వముగల, వైకుంఠధామ్నే=వైకుంఠప్పెరుమాళ్లకు, నమాంసి=నమస్కారములు, తనవై=చేయుచున్నాను.

తా. పరమేశ్వరుఁడని వేదోక్తుఁడై (నామ్నాయఉక్తః=వేదోక్తుఁడుకాఁడని యర్థాంతరమున ఆశ్చర్యపడి) వైకుంఠధాముఁడని పేరుతోఁగూడ వాస్తవార్థమున వేదోక్తుఁడే యై కడతేర్చు కరుణాప్రభావము కల యీవైకుంఠప్పెరుమాళ్లకు ప్రణామములు చేయుచున్నవాఁడను.

క. శ్రుతి శ్రుతపఱచెను "పరమే
శితా" యనుచుఁ దోఁడుతన విశిష్టత నదె వి
శ్రుతపఱచెను నిది యద్భుత
మతులదయు వికుంఠనిలయు శ్రీనాహరిఁ గొలుతున్.

టి. వికుంఠనిలయుఁడు=వైకుంఠుఁడు, శ్రుతి=వేదము.

గ॥ యుక్తం చైతత్, యతో "విష్ణుః పరమః" ఇతి శ్రుతా శ్రుతిః॥

వ. ఇదియును దగినదియె "విష్ణుః పరమః" అను శ్రుతి శ్రుత మైనయదియ.

శ్లో॥ అనపాయరమో విష్ణుః కస్మాదపరమో భవేత్
యుక్తం రమాపతే రన్యే దేవా స్త్వపరమా ఇతి॥ 467

అ. అనపాయ-రమః=ఎడఁబాపులేని లక్ష్మీదేవిగలవాఁడైన, విష్ణుః=మహావిష్ణువు, కస్మాత్=ఎందువలన, అపరమః=లక్ష్మీదేవిలేనివాఁడు - పరమపురుషుఁడుకానివాఁడు, భవేత్=అగును. రమాపతేః=లక్ష్మీపతికంటె, అన్యే=ఇతరులైన, దేవాఃతు=దేవతలో, అపరమాః = లక్ష్మీదేవినుండి తొలఁగఁబడినవారు, ఇతి=అనుట, యుక్తం=సరే.

తా. "విష్ణోరేషాఽనపాయినీ" అని లక్ష్మితో అనపాయియైన యీ మహావిష్ణువు పరమపురుషుఁడయ్యెను, లక్ష్మిని విడిచినవాఁడు కాఁడు. ఇతనికంటె ఇతరదేవతలు లక్ష్మీసంపన్నులు కాకున్నను, పరమపురుషులును కారు.

క. అపరముఁ డగు నెటు ? విష్ణుం
డెపుడును ననపాయరముఁడు ? నీవదువున, యు
క్తపువితమె ? రమాపతి కిత
రపుదైవతము లెపుడు నపరము లే యనఁగా.

శార్ఙ్గపాణిస్వామివర్ణనము.

(వీరు—బ్రహ్మచేయు అశ్వమేధయజ్ఞమందు దేవతలతో వచ్చినరాక్షసులకు మర్యాదచేయనందున, వా రాదేవతలతో యుద్ధముచేయుచుండఁగఁ జూచి ఆబ్రహ్మ తనయజ్ఞమునకు భంగము సంభవించునని నారాయణునిధ్యానింపఁగా, తాము తోడనె వచ్చి తమ శంఖచక్రాదులతోడి శార్ఙ్గధనుస్సుతో అనేక బాణము లెక్కుపెట్టి రాక్షసులను తరిమివేసి యిక్కడ ఇప్పుడును ఆరూపమున నే సేవ సాయించుచున్నవారు.)

కించ.— మఱియు.—

వృ॥ జాగ్రత్యేవ శిరాంసి నిత్యవచసాం సర్వోన్నతౌ శార్ఙ్గిణః
తత్ర వ్యాసపరాశరాదికృతయో దత్తాదరా వస్తుతః
యః పాదాంబు దదాతి యస్తదుపసంగృహ్ణాతి గృహ్ణాతివా
యశ్చై తచ్ఛిరసైవ తేషు పరమం జానాతి కోనాత్మవాన్॥

అ. నిత్యవచసాం=వేదములయొక్క, శిరాంసి=శిరోభాగములైన ఉపనిషత్తులు, శార్ఙ్గిణః=విష్ణువుయొక్క, సర్వోన్నతౌ=సర్వోత్తమత్వవిషయమై, జాగ్రత్యేవ=జాకరూకములైయే యున్నవి. తత్ర=ఆవిషయమందే, వ్యాసపరాశరాది కృతయః=వ్యాసులు పరాశరులు మొదలైనవారి పురాణములు, దత్తాదరాః=కలుగనిచ్చినపట్టుదల గలవి, వస్తుతః = వాస్తవముగ, యః=ఎవఁడు, పాదాంబు=పాదజలమును, దదాతి=ఇచ్చుచున్నాఁడో; యః=ఎవఁడు, తత్=ఆపాదజలమును, ఉపసంగృహ్ణాతి = చేర్చుకొనుచున్నాఁడో; యః=ఎవఁడు, ఏతచ్చ=ఈపాదజలమునున్, శిరసైవ=శిరస్సుతోనే, గృహ్ణాతివా=చేకొనుచున్నాఁడో; తేషు=వారిలో, పరమం = పరమపురుషునిఁగా, ఆత్మవాన్ = జ్ఞానవంతుఁడు, కః=ఎవఁడు, నజానాతి=తెలిసికోలేఁడు?

తా. ఎవని సర్వోత్తమత్వమును ఈశావాస్యాది సకలోపనిషత్తులును, భారతాది సకలపురాణములును వివరించుచున్నవో; ఎవని శ్రీపాదతీర్థమైన గంగాజలమును బ్రహ్మ కమండలములోను, శివుఁడు శిరస్సులోనుధరించెనో; అట్టియతనిఁ బురుషోత్తముఁడని, యేజ్ఞానవంతుఁడు తెలిసికొనఁడు?

వ్యాసముని—ఈయన సత్యవతీపరాశరమునులకు పుత్రుఁడై శుకమహర్షికి తండ్రియునై, వేదములను చతుర్విధములుగా విభాగించి; పదునెన్మిదిపర్వముల భారతమును,పదునెన్మిదిపురాణములను,బ్రహ్మసూత్రాది వేదాంతగ్రంథములను రచియించి; వేదవ్యాసుఁడు,కృష్ణద్వైపాయనుఁడుఅని ప్రసిద్ధపడియుండు నతఁడు.

పరాశరులు.—ఈయన వశిష్ఠపుత్రుఁడైన శక్తిపుత్రుఁడు, శుకునితండ్రియైన వ్యాసునితండ్రి, ఇతఁడు యమునానదిని పడవతో దాఁటించుచున్నదాశ

రాజుకూఁతురు సత్యవతిని చూచి ఆమెకు యోజనగంధిత్వమిచ్చి ఆమెవలన సద్యోగర్భమున ఆవ్యాసునిఁ గన్నయతఁడు.

సీ. నిరవధి నిత్య మహా నిరుపమశ్రుత్యాళి
శిరము లెవ్వనిపరాత్పరతఁ బలికె
వ్యాసపరాశర ప్రముఖులకృతు లెల్లఁ
దెలుప నెవ్వానితత్పరత మెలఁగె
నేవాఁడు తనపాద పావనపానీయ
మదె యుపాదేయము చర్ధి నొసఁగఁ
బరమేష్ఠి దాని నే పావన మకుకముం
డలు నించి తాన సఫలత నెనఁగె
తే. నీశ్వరుఁడు దానిఁ గొని దా నిదే ధరించు
చున్నవాఁడు చూడుము? తన యుత్తమాంగ
మందె, యిందున నెవ్వాఁ డమందమహిమ
నుత్తమోత్తముఁ డని యెన్న సత్తముండు.

గ॥ పుర స్సచమత్కారమ్॥

వ. మఱియనుక జమత్కారసహితంబుగ.

వృ॥ దుర్వాదినో విష్ణుపదారవిందం
దోషాపహం నానుసరంతు మోహాత్
తేషాం మతంతు స్వయ మత్ర విష్ణు
పదారవిందానుసృతిం విధత్తే॥ 469

అ. దుర్వాదినః=మతాంతరులైన దుర్వాదములవారు, దోషాపహం=సర్వదోషహరమైన, విష్ణుపదారవిందం=మహావిష్ణు పాదారవిందమును, మోహాత్=అజ్ఞానమువలన, నానుసరంతు=అనుసరించరు గాని; తేషాంమతంతు=ఆదుర్వాదులమతమో, అత్ర=ఇక్కడ, స్వయం=తానుగానే, విష్ణుపదారవిందానుసృతిం=ఆకాశతామరసమునె అనుసరించుటను, విధత్తే=చేయుచున్నది.

తా. మతాంతరులు అజ్ఞానముచేత విష్ణుపాదారవిందము ననుసరించకపో యినను, వారిమతము ఆకాశతామరవలె అసంభవమే అగును.

తే. అవని దుర్వాదివిష్ణుపాదారవింద
ములను దోషాపహములను మోహమునన
యనుసరింపఁడు, తిన్నతే మనుసరించుఁ
దనుగ విష్ణుపదారవిందము నెఱ తమిని.

టి. నీటిలో నుండు తామర ఆకాశములో నుండుట అసంభవ మనుట.

శ్రీ త్రివిక్రమస్వామివర్ణనము.

త్రివిక్రమస్వామి—మూఁడడుగులు గలసామి. విష్ణుదశావతారములలోని యైదవదైన వామనావతారము. ఈయన, యింద్రుని తఱిమి త్రిలోకములనుఁ బరిహరించుకొన్న బలిచక్రవర్తివలన, ఆమూఁడులోకములను పరిగ్రహించుటకై, ఆవామనావతారమున మూఁడెయడుగులు యాచించుకొని, విశ్వరూప మెత్తు కొని త్రిలోకములను మూఁడడుగులతోనె కొలిచి తీసికొని, ఆదేవేంద్రునికిచ్చి, ఇప్పుడు నల్లో యిక్కడ ఆనీలమేఘప్పెరుమాళ్లతోను, ఆశేషాకారప్పెరుమాళ్లతోను సేవసాయించుచున్నవారు.

గ॥ ఇత్యన్యతో దృష్టిం నిక్షిప్య.

వ. అని యన్యదిక్కునకుం దనదృక్కును నునిచి.

వృ॥ సమన్తరూఢద్రుమపుష్పనిష్పత
న్మరందసంతత్యభిషిక్త ముత్తమమ్।
రవిక్రమాశుత్వనిరోధిగోపురం
త్రివిక్రమస్యాయతనం నిశామ్యతామ్॥ 470

అ. సమన్త-రూఢ-ద్రుమ-పుష్ప-నిష్పతత్- మరందసంతతి-అభిషిక్తం = సమీపమున-లేచిన-చెట్లయందలి-పువ్వులనుండి-పడుచున్న-మకరందధారలచేత ముంచఁబడినదై, ఉత్తమం = శ్రేష్ఠమై, రవి-క్రమ-ఆశుత్వ-నిరోధి-గోపురం=

సూర్యునియొక్క-రాకపోకలయొక్క-వేగమునకు-అడ్డమైన-గోపురములు కలది యైన, త్రివిక్రమస్య-ఆయతనం=త్రివిక్రమస్వామియొక్క-ఆలయము, నిశామ్యతాం=చూడఁబడుఁగాక.

తా. చుట్టుప్రక్కల తేనెలు కాఱు పుష్పవృక్షములును, ఆకాశము నంటు గోపురములును గలిగియుండు త్రివిక్రమస్వామిసన్నిధిని వీక్షించుము?

ఆ. తరియ విరియఁ బూయు • తరువర నుమ సము
దయపతన్సరందమయము మఱియుఁ
దరణిసరణి నాపు • తద్గోపురము రమిఁ
దగుత్రివిక్రమాయతనము గనుము?

గ॥ సవిస్మయ మభిధ్యాయన్॥

వ. అద్భుతసహితంబుగ నభిధ్యానంబు సేయుచు.

వృ॥ అవ్యా దాశ్రయతా మనశ్వరపదప్రాసాదనిశ్శ్రేణికా
హర్షాదూర్ధ్వ ముదంచితస్సచరణ స్త్రైవిక్రమో నఃక్లమాత్
త్రైలోక్యార్పణత స్సితం శుభయశశ్ఛత్రం యదాసీద్బలే
ర్ద్రాఘిష్ఠో హరినీలదండఇవ య స్తద్ధారణాయోద్ధృతః॥ 471

అ. ఆశ్రయతాం=ఆశ్రయించువారికి, అనశ్వరపద-ప్రాసాద-నిశ్శ్రేణికా=నాశరహితస్థానమైన వైకుంఠమునకువలె-దేవాలయమునకు-నిచ్చెనవంటిదియు, హర్షాత్=సంతోషమువల్ల, ఊర్ధ్వం=పైకి, ఉదంచితః=ఎత్తఁబడినదియు, త్రైవిక్రమః=త్రివిక్రమస్వామిసంబంధమైనదియు, యః=ఏచరణము; త్రైలోక్య-అర్పణతః=త్రిలోకములను-సమర్పించుటవలన, బలేః=బలిచక్రవర్తికి, సితం=తెల్లనైన, శుభయశః=శుభకరమైనకీర్తి, యత్ ఛత్రం=ఏగొడుగుగా, ఆసీత్=అయ్యెనో, తత్-ధారణాయ=ఆగొడుగును-ధరించుటకై, ఉద్ధృతః=పైకెత్తఁబడినదై, ద్రాఘిష్ఠః=అతిదీర్ఘమైన, హరినీలదండఇవ=ఇంద్రనీలదండమువలె, సః చరణః=ఆవిష్ణుపాదము, నః=మమ్మును, క్లమాత్=కష్టమునుండి, అవ్యాత్=రక్షించునుగాక ?

తా. ఈత్రివిక్రమ స్వామియొక్క ఊర్ధ్వముఖ శ్రీపాదము పరమపదమునకుఁ బైకెత్తఁబడి తమకో వెలకు నిచ్చెనగాను, తమకు త్రిలోకములును దానము చేసిన బలిచక్రవర్తికీర్తి యనెడు తెల్లని ఛత్త్రమునకు నల్లని యింద్ర నీలదండముగాను నుండునదియై మమ్ము రక్షించుచుండునుగాక.

ఉ. సేవకకోటికిం బరము సెందఁగ నందఁగ నిచ్చు నిచ్చనై
యీవగ శేంగానె గడు నీనియంఘ్రి త్రివిక్రమక్రమో
ద్భావన మప్పు డాబలి కుదారతఁ దెచ్చిన స్వచ్ఛకీర్తి ఛ
త్త్రావరణంబునై యింద్రమణీయదుద్భాతదండముదండితాఘమౌన్.

బలి=బలిచక్రవర్తి—ప్రహ్లాదునికి పుత్రుఁడైన విరోచనునికి పుత్రుఁడు. తాను బాణాసురుఁడు మొదలైన నూర్గురు అసురులకును తండ్రి, ఇతఁడు ఇంద్రునివంచించి త్రిలోకములు నపహరించి త్రివిక్రమావతారమున విష్ణువునకు ఆత్రిలోకములును దానమిచ్చి ఆతని మూఁడవపాదముచే నుంచఁబడిన తన శిరస్సుతో పాతాళమునకు కొనిపోఁబడి ఇప్పుడును "అశ్వత్థామా బలీ వ్యాసో హనూమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ॥" అని చిరంజీవియై ఆత్రివిక్రమస్వామితోఁగూడ నున్నవాఁడు.

కృశానుః.—కృశానువు.—

గ॥ కిమరే? మాయావిన మేన మక్రమం త్రివిక్రమ మభినందసి?

వ. ఏమిరా? మిగులమాయలకాఁడై క్రమమునె విడనాడిన యిట్టి త్రివిక్రము నభినందించుచున్నాఁడవు?

పశ్య?—చూడుము?—

శ్లో॥ శ్రీమానపి స్వయం దైత్యాత్, కుర్వాణః కుప్రతిగ్రహమ్।
విన్దన్ సమహతీం పృథ్వీం, మిష్టాం గోత్రభిదే దదౌ॥ 473

అ. సః=ఆత్రివిక్రముఁడు, స్వయం=తాను, శ్రీమాన్ అపి=భాగ్యవంతుఁడయ్యును—లక్ష్మీవంతుఁడయ్యును, దైత్యాత్=రాక్షసునివలన—బలిచక్రవర్తివలన, కుప్రతిగ్రహం=కుత్సితాదానము—భూప్రతిగ్రహణమును, కుర్వాణః సన్=చేయుచు

వాఁడునై, మహతీం=గొప్పదైన,పృథివీం=భూమిని,విందన్ సన్=పొందువాఁడునై, ఇష్టాం=తనకిష్టమైన యాభూమిని, గోత్రభిదే=వంశచ్ఛేదకుఁడైన వానికి—ఇంద్రునికి, దదౌ=ఇచ్చెను.

తా. ఈత్రివిక్రమస్వామి బలిచక్రవర్తివలన భూదాన మడిగి తీసికొని దేవేంద్రుని కిచ్చినవాఁడయ్యెను; ఇతఁడు తాను భాగ్యవంతుఁడైనను, తీయఁగూడని రాక్షసునివలన కల్పితమైన దానమును తీసికొన్నదిగాక, దానిని వంశచ్ఛేదకుఁడైనవాని కిచ్చినది అక్రమమే; (అని తోఁచునట్లు చెప్పుటచే ఇది వ్యాజస్తుత్యలంకారము.)

గ॥ విశిష్యాయ మకపటానాం కవీనాం నశ్లాఘనీయః॥ 474

వ. విశేషించి యితఁడు కపటులు కాని కవులకు శ్లాఘింపఁదగు
వాఁడు కాఁడు.

తే. తాను శ్రీమానుఁడై యాతుధానువలనఁ
గుప్రతిగ్రహ మొనరిచెఁ గుమతివలనఁ
దనుగ గోత్రాభివర్ధకతను బ్రసిద్ధిఁ
గొనుచు గోత్రాభిఘాతికె గోత్ర నొసఁగె.

టీ. గోత్రాభివర్ధకతన=భూమ్యభివర్ధకత్వమందు (వంశాభివర్ధకత్వమందు) గోత్రాభిఘాతికి పర్వతచ్ఛేదకునికి-భూచ్ఛేదకునికి-(వంశచ్ఛేదకునికి) ఇంద్రునికి.

యతః.——ఎందువలన నంటేని?——

శ్లో॥ నిత్యానపాయిప్రమదో౽పి నాథో
వటూభవ న్వంచితదాత్రకో౽సౌ।
కవివ్యథాకృ త్ఖలు భూసురో౽పి
భూదానవత్వం క్షమమేవ లేభే॥ 475

అ. నిత్యానపాయి ప్రమదో౽పి=ఎప్పుడును ఎడఁబాయని భార్య-లక్ష్మి కలవాఁడయ్యును, వంచితదాత్రకః=వంచింపఁబడినవాఁడై దాతయైన బలిచక్రవర్తికల

వాఁడై, కవివ్యథాకృత్ =కవులకును — శుక్రునకును కష్టమును చేయువాఁడైన, అసౌ=ఈ, నాథః=త్రివిక్రమప్రభువు, భూసురోఽపి=తాను బ్రాహ్మణుఁ డయ్యును, భూదానవత్వం=భూమియందు రాక్షసత్వమును- బలిచక్రవర్తి చేసిన భూదానము కలవాఁడగుటను, లేభే = పొందెను, క్షమమేవ ఖలు = ఇది సమర్థమేకదా ?

తా. ఇతఁడు తాను లక్ష్మీవంతుఁడైయైనను, వడుగుగావచ్చి దాతను వంచించి కవికిని (శుక్రునికిని) మనోవ్యథ కలిగించినదేగాక, తాను బ్రాహ్మణుఁడుగ నుండియు, భూలోకమున దానవత్వమును పొందుట గట్టితనమే?

క. అనపాయిని సీమంతినిఁ
గొనియును వడుగౌచు దాతఁ గొనకొని వంచిం
చినదె ద్విజుఁడై కవి వ్యథ
నొనరిచి భూదానవత్వ మొగిఁ దగి తనరెన్.

కవి=శుక్రుఁడు—ఇతఁడు బ్రహ్మమానసపుత్రులలోని భృగువుపౌత్రుఁడు, కవిపుత్రుఁడు, అసురుల కందఱకును ఆచార్యుఁడు, ఈతఁడు బలిచక్రవర్తి విష్ణువునకు మూఁడడుగులు దానముచేయునపుడు ఆదానమునకు ఆదరోద్భేదకపాత్రమురంధ్రమున దూఱి ఆటంకముచేయఁగా, అపుడావామనుఁడు పుల్లతో పొడిచి అతనిని గ్రుడ్డివానినిజేసినందున ఒంటికంటివాఁడు అయ్యెను.

విశ్వావసుః—విశ్వావసువు.—

గ॥ అభ్యుపగచ్ఛామ ఏవ భవతః ప్రౌఢగుణదోషీకరణపాండిత్యం
ఆస్తామేవ శ్లేషచమత్కారః, ఆకర్ణయతావ దేతత్ యదా
శ్రితరక్షణాయ పద్మేక్షణః స్వమహాత్మ్యానురూప మపి
రూపమాపేదే॥ 476

అ. ప్రౌఢ-గుణదోషీకరణ-పాండిత్యం=ప్రౌఢమైన-గుణములను దోషములుగాఁ జేయుటయందలి-పండితత్వమును.

వ. ఇటు శ్లేష చేయుచమత్కార మటుండనీ? గుణములనుం దోషములుగఁ జేయు నీప్రౌఢపాండిత్యము నె యెందును గను చుందునుగాని; యేయది యాశ్రితులరక్షణార్థ మాపద్దేక్షణుఁడును దనమహిమానురూపమె కానివామనరూపము నుం బ్రాపించుచున్నాఁడో? విన్నాఁడవే యాయదియు?

వృ॥నిత్యోన్నతోఽపి నిరపాయరమాశ్రయోఽపి
దాతాపి హంత! బహుశో మహతాం పదానామ్।
స్వీకృత్య వామనవపుశ్శ్రిత మింద్ర మీశః
పాతుం పదత్రితయ మత్ర బలిం బిభిక్షే॥ 477

అ. ఈశః=ఈత్రివిక్రమస్వామి, నిత్యోన్నతోపి=ఎల్లప్పుడు నుత్తముఁడే అయ్యును, నిరపాయరమాశ్రయోపి = విడుచుటయే లేనిశ్రీదేవికి స్థానమే అయ్యును, బహుశః=అనేకములై, మహతాం=గొప్పవైన, పదానాం=బ్రహ్మపదాదిపదములకు, దాతాపి=దాతయే అయ్యును, హంత = అయ్యో! వామనవపుః=కుఱుచశరీరమును, స్వీకృత్య=స్వీకరించి, శ్రితం = తన్నాశ్రయించిన, ఇంద్రం=దేవేంద్రుని, పాతుం=రక్షించుటకై, అత్ర=ఈభూలోకమందు, బలిం=బలిచక్రవర్తిని, పదత్రితయం=అడుగులు మూఁటిని, బిభిక్షే=భిక్షమడిగెను.

తా. ఈత్రివిక్రమస్వామి సర్వోత్తముఁడును, శ్రియఃపతియును, పరమపద బ్రహ్మపద ఇంద్రపదాదుల నిచ్చునతఁడు నయ్యును; తన్నాశ్రయించిన యింద్రునిఁ గాపాడుటకై వామనరూపము నెత్తుకొని బలిని మూఁడడుగు లడిగికొనెను.

చ. నిరతము నుత్తమోత్తమత నిక్కముగా నిరపాయలక్ష్మికి
న్నిరతుల కున్నతోన్నతవిశేషలసత్పద మిచ్చు నిచ్చలే
మఱని మహాత్ముఁడయ్యు,శత మన్యుని ధన్యునిఁ జేసి బ్రోచుకై
కరముచు వామనుండగుచుఁ గైకొనెఁ గోరిపదత్రయముఁ బలిన్.

టి. తస్మిరతులకున్ = అతనియందత్యాసక్తులకు, ఉన్నతోన్నత-వినిశ్చల-సత్పదము = ఉన్నతముకంటె ఉన్నతమై-అతిస్థిరమైన-పరమపదాది పదమును, శతమన్యునిన్ = దేవేంద్రుని, పదత్రయిన్ = అడుగుల మూఁటిని.

గ॥ పునస్సభక్తిప్రకర్షమ్॥

అత్రహి.—ఇక్కడఁ గదా?

వృ॥ త్రైవిక్రమ స్త్రిపథగాజనక స్సపాదః
పాయా త్పురస్య మరుతాం మరుతాం నిహంతా ।
శంభోః స్ఫురన్ముకుటభూషణదానచుంచు
మంభోనిధేః శ్వశుర మా ప్తగిరో య మాహుః॥ 478

అ. త్రిపథగాజనకః = గంగను పుట్టించినదియు, మరుతాంపురస్య = దేవతల పట్టణమైన స్వర్గమునకు, మరుతాం = నిర్జలప్రదేశత్వమును, నిహంతా = పోఁగొట్టునదియు; యం = ఏపాదమును, శంభోః = ఈశ్వరునియొక్క, స్ఫురత్-ముకుటభూషణ-దానచుంచుం = ప్రకాశించునట్టి-కిరీటమునకాభరణమును-ఇచ్చుటయందు సమర్థమైనదిగాను, అంభోనిధేః = సముద్రునకు, శ్వశురం = మామగాను, ఆప్తగిరః = వేదవాక్యములు, ఆహుః = చెప్పుచున్నవో; సః = అట్టి, త్రైవిక్రమః = త్రివిక్రమస్వామిసంబంధియైన, పాదః = శ్రీపాదము, పాయాత్ = రక్షించునుగాక.

తా. గంగనుపుట్టించి, స్వర్గమును జలసమృద్ధముగఁ జేసి, శివునిశిరస్సు నలంకరించి, సముద్రుని అల్లునిఁగాఁ జేసికొనియున్న శ్రీత్రివిక్రమస్వామి శ్రీపాదము మిమ్ము రక్షించుచుండునుగాక?

వ. మఱల భక్తిప్రకర్షంబున.

చ. అకుటిలవేదమార్గములకే నంబుధిమామన, నంబభర్తకున్
మకుటమునన్ విభూషక మకేనన్ జెలువొందుఁగ? నెయ్యదయ్యెదీ। ప్రకటిత మాత్రివిక్రమునికే పాదమె ప్రోచు మరు

త్వము౯ మరున్నగరికిఁ బోఁచు, గంగజనకేనంబునఁ బంబిన
కారణంబె యై.

టి. మరుత్వము౯ = మరుభూమి చెట్టుచామనీరును లేని నేల యగుటను, పంబిన=అతిశయించిన.

కామాక్షీ దేవీవర్ణనము.

కామాక్షీ దేవి=కంచికామాక్షి— కా-మా-అక్షి= సరస్వతి-లక్ష్మి-కనులుగాఁ గలది. ఈమె మొదట పరాశక్తి యనఁబడుచు, వెనుక తాను తన ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి చేత మహాగౌరియైయుండి ఆవెనుక ఈకాంచీపురిలో కామాక్షియ నఁబడియె. ఈమె జన్మాంతరమున దక్షప్రజాపతికి పుత్రియై దాక్షాయణి అనఁబ డియు, తండ్రియజ్ఞమున తన భర్తయైన శివుని పిలువక అవమానించినందున తాను అత్యాగ్రహమున మహాకాళియై అందఱిని భయపఱచుచు తనదు దేహ త్యాగము చేసికొని, వెనుక హిమవంతునకి మేరువుపుత్రి యైన మనోరమకు పుట్టి, పార్వతి, గౌరి, హైమవతి అనియు, ఈశ్వరునికి భార్యయై ఈశ్వరి, భవాని, శర్వాణి, రుద్రాణి అనియు, తాను సకలశుభస్వరూపిణియై సర్వ మంగళ, శివ అనియు పేర్లుకలిగి, ఆయీశ్వరునియందలి ప్రేమాతిశయమున అతనికి అర్ధాంగమై తాను అర్ధనారీశ్వరి అనియుఁగాక, అతనికిని అర్ధనారీశ్వ రుఁడని పేరును కలిగించిన యామె.

గీ॥ ఇతి కించి దంతర మతిక్రమ్య॥ 479

అత్రహి.—ఇక్కడఁ గదా?—

వృ॥ కాంచీనగరవిభూషా, కామాక్షీ కల్పమంజరీ భజతామ్।
రక్షా సురసేనానాం, రాజతి శర్వస్య సర్వస్వమ్॥ 480

అ. భజతాం=భజియించువారికి, కల్పమంజరీ=కల్పవృక్ష పుష్పగుచ్ఛము వంటిదియు; సురసేనానాం=దేవసేనలకు, రక్షా=రక్షకమైనదియు; శర్వస్య= శంభునకు, సర్వస్వం=సకలధనస్వరూపమైనదియు; కాంచీనగరవిభూషా =

కాంచీపట్టణమున కలంకారమైనదియునైన, కామాక్షీ=కామాక్షీదేవి, రాజతి=రాజిల్లుచున్నది.

తా. ఈకాంచీపురమందలి కామాక్షీదేవి తన్ను భజించువారికోరిక లిచ్చుటకై కల్పవృక్షపు పువ్వుల గుత్తువలెను, ఆశివునకు సకలవిధధనమువలెను, అందఱికిని రక్షకముగా రంజిల్లుచున్నది.

వ. అని కొంతయంతరము యతిక్రమించి.

తే. కాంచి కాకల్ప మయి భజియించు ప్రజకుఁ
కల్పభూరుహమంజరీకల్ప మగుచుఁ
గాంచఁగా నయ్యెఁ గామాక్షిఁ గాంచనాంగి
శర్వసర్వస్వ మమరేంద్రసైన్యరక్ష.

గ॥ నిరూప్య సవిస్మయానందం కామాక్షీ మామంత్ర్య॥ 481

వ. అని నిరూపించి విస్మయంబు నంది యానందించి యాకామాక్షిని యామంత్రించి.

వృ॥ దంతశ్రీస్తవ దృశ్యతే యది తతః కుందం ననిందంతి కే
వక్త్రం యద్యభిలక్ష్యతే బుధజనశ్చంద్రం నసంద్రక్ష్యతే।
దృష్టే దృష్టియుగే పున ర్నవినుయా ద్బాలోపి నీలోత్పలం
సూక్తిశ్చేదనుభూయతే మధురతా కామాక్షి! కాఽమాక్షికే॥

అ. కామాక్షి=ఓకామాక్షి! తవ=నీయొక్క, దంతశ్రీః=దంతకాంతి, దృశ్యతే యది=చూడఁబడునదేని, తతః=తర్వాత, కే=ఎవరు, కుందం=మొల్లమొగ్గను, ననిందంతి=నిందించరు? వక్త్రం=మొగము, అభిలక్ష్యతే యది = చూడఁబడునదేని, బుధజనః=తెలివిగలవారు, చంద్రం=చంద్రుని, నసంద్రక్ష్యతే=చూడరు; దృష్టియుగే=కంటిజంట, దృష్టే యది=చూడఁబడినదేని; బాలోపి=పసివాఁడైనను, నీలోత్పలం=నల్లకల్వను, పునః=మరల, నవినుయాత్=వినుతించఁడు; సూక్తిః=మాట, అనుభూయతే చేత్==వాడుకపడునదేని, మాక్షికే=తేనెయందు, మధురతా=మాధుర్యగుణము, కా=ఎట్టిది?

తా. ఈకామాక్షీదేవి దంతములు మొల్లమొగ్గలను, మోమును చంద్రుని, కన్నులు నల్లకలువలను, మాట తేనియనుఁ మించియుండును.

సీ. కామాక్షి ! నీదంత ♦ కాంతకాంతులు కాంచి
నిందింప రెవ్వారు ♦ కుందములను?
వామాక్షి ! నీమోము ♦ సోముగోమును గని
యాసోము నెవ్వార ♦ లాసగొనుదు?
రబ్జాక్షి ! నీలోచ ♦ నాబ్జయుగ్మముఁ జూచి
కలువలచెలువము ♦ దలఁతు రెవరు?
మత్స్యాక్షి ! నీతేఁట ♦ మాటమాదిరి గని
మధుమధురిమ నేరి ♦ మనసు గోరు?
తే. నిట్టిసోయగ మేయుగ ♦ మెవరియందు
నేని యెవరేని యేమేని ♦ మేనియందు
నార ! కన్నారఁ గన్నార? ♦ కాంచనాంగి !
కాంచినావె? నీవైనను ♦ గాంతుఁ జేసి.

కృశానుః.—కృశానువు.—

గ॥ యద్యపి విద్యతే కామాక్ష్యాస్సర్వాభినందనీయం సౌందర్యం 483
తథాపి ముధాతదితి ప్రతిభాతి॥

వ. కామాక్షికి సకలాభినందనీయమైనసౌందర్యము కలిగియున్న దియేమైనను, అదికేవలము విఫలముగనే తోఁచుచున్నయది.

తథాహి.—అట్లె కదా?—

శ్లో॥ కాంతో విరూపాక్ష ఇతి ప్రతీతః
కామస్య హంతా గిరిరాజపుత్ర్యాః।
స్తంబేరమాస్య స్తనయోపి తస్యా
లంబోదరః కిం ఫలమాశ్రయాస్యమ్॥ 484

అ. గిరిరాజపుత్ర్యాః=ఈపార్వతియైన కామాక్షియొక్క, కాంతః=పెనిమిటి, విరూపాక్షః=విరూపములైన-అసమములైన కన్నులు కలవాఁడయి, కామస్య=కామపురుషార్థమునకును—మన్మథునకును, హంతా = నాశకుఁడును; తనయోపి=కొడుకును, స్తంబేరమాస్యః=ఏనుఁగుమొగమువంటిమొగము గలవాఁడయి, లంబోదరః=వ్రేలాడుకడుపు గలవాఁడును; ఇతి=అని, ప్రతీతః = ప్రసిద్ధుఁడు. తస్యాః=అట్టిఆమెకు, ఆభిరూప్యం=ఇట్టి రూపాభిమానము, కింఫలం=ఏమిఫలము ?

తా. ఈకామాక్షి యెంతోయందకత్తెయైనను, మగఁడు సరియైనకనులే లేనివాఁడైయుండియు, తనకోరికనుకూడ పడఁగొట్టువాఁడైయుండుటే గాక మన్మథునిగూడ దహించినవాఁడుగాను, కొడుకు ఏనుఁగుమొగము గలవాఁడే గాక, వ్రేలాడుపొట్టయును గలవాఁడుగాను నుండఁగా, ఈమెయందమెందుకు ఫలితమగును ?

తే. కాంతుఁడా విరూపాక్షుఁడు కామహంత
సుతుఁడు లంబోదరుఁడు గజాస్యుఁడును నగుట
నకట ! గిరిరాజపుత్రికి నఖిలవిధుల
రూపమునకును నిది యనురూపఫలమె?

గీ॥ అనయోః ఖల్వంబికాత్ర్యంబకయో ర్దాంపత్య మననురూప
మితి వ్యక్తమేతత్॥ 485

వ. ఈయంబికాత్ర్యంబకుల కనురూపదాంపత్యమె లేదనునది
సుస్పష్టమె కదా?

వృ॥ఇయంతు సర్వమంగళా, సతు స్మశానమందిరో;
విభాతి హైమవత్యసౌ, సయాతి దిక్షు భిక్షుకః।
ఇయంతు కుంకుమాంకితా, సభస్మరాశిరూషితః;
స్త్వరాలకుంతలాచసా, జటాభిరేష భీషణః॥ 486

అ. ఇయంతు=ఈమెయో? సర్వమంగళా=సకలశుభములును గలది, సతు=

అతఁడో? స్మశానమందిరః = సుడిగాడే ఉనికిచోటుగాఁ గలవాఁడు ; అసౌ= ఈమె, హైమవతీ=బంగారము కలదిగా - హిమవంతునికూఁతురుగా, విభాతి= ప్రకాశించుచున్నది ; సః=అతఁడు, దిక్షు=దిక్కులయందు, భిక్షుకః = బిచ్చగాఁడై, యాతి=పోవుచున్నవాఁడు ; ఇయంతు=ఈమెయో? కుంకుమాంకితా= కుంకుమచేత గుర్తింపఁబడుచున్నది; సః=అతఁడు, భస్మరాశిరూషితః=భస్మసమూహముచేత పూయఁబడినవాఁడు ; సాతు=ఆమెయో ? అరాలకుంతలాచ= వంకరలైన ముంగురులు గలదియు; ఏషః=ఇతఁడు, జటాభిః=జడలచేత, భీషణః=భయంకరుఁడు.

తా. ఈపార్వతీశ్వరులు దంపతు లయ్యును, ఒకరికొకరు విరుద్ధముగా ఆమె సర్వమంగళములతో నుండియు, ఇతఁడు స్మశానవాసియై; ఆమె యెంతో బంగారము గలిగియుండియు, ఈతఁడు బిచ్చగాఁడై; ఆమె కుంకుమ మపూసికొని యుండియు, ఇతఁడు బసుమము పూసికొనియు; ఆమె ముంగురులతో నుండియు, ఇతఁడు జడలువేసికొనియు నున్నవారు.

ఉత్సాహ. ఈమె సర్వమంగళాఖ్య యితఁడు ప్రేతభూస్థితుం;
డీమె హైమవతియు నైన నితఁడు భిక్షుకుండు; ను
మ్మీమె కుంకుమాంకితాంగ యితఁడు భస్మరూషితుం;
డీమె కుటిలకుంతలాఢ్య యితఁడు దీర్ఘజటుఁ డగున్.

టి. హేమమే హైమము అని రూపాంతరము.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ వయస్య! మైవంవాదీః నఖల్వప్రశస్తైరపి స్మశానవాసకృత్తివాసఃప్రభృతిభి స్సాంసిద్ధిక మభిరూపాణా మాభిరూప్య మవహీయతే॥ 487

వ. వయస్య! వాదింపకుమిట్లు, అప్రశస్తములైనను, స్మశానవాసచర్మవస్త్రాదులచేత నీతని స్వతస్సిద్ధమయిన సౌందర్యము సుందరులకుఁ గొదువ నీయదకదా?

వృ॥ నివస్తాం వా కృత్తిం, నివసతు చిరం వా పితృవనే
శివస్తావ ద్ధత్తా మహిగణ, మథాప్యేష సుభగః।
పరీతం శైవాలై రుషితమపి పంకేషు, మలినా
మలీనాం బిభ్రాణం, కిమిహ కమనీయం న కమలమ్॥ 488

అ. శివః తావత్=ఈశ్వరుఁడో, కృత్తింవా=ఏనుఁగుతోలునైన, నివస్తాం=వస్త్రముగాఁ జేసికొనుఁగాక; పితృవనేవా = స్మశానేవా=సుడిగాటిలోనైన, చిరం=చాలకాలము, నివసతు=వాసము సేయుఁగాక ; అహిగణం=సర్పసమూహమును,ధత్తాం=ధరించుచుఁగాక; అథాపి=ఐనను; ఏషః=ఇతఁడు,సుభగః=సౌభాగ్యవంతుఁడే;శైవాలైః=తీఁగపాఁచితో,పరీతం=చుట్టఁబడినదియు, పంకేషు=అడుసులలో,ఉషితమపి=ఉండినదియైనను, మలినాం = మురికి గలిగియున్న, అలీనాం=తుమ్మెదలను, బిభ్రాణం = ధారకమైన, కమలం = తామరపూవు, ఇహ=ఈలోకమందు, కమనీయం=సొగసైనది, నకిం=కాదా?

తా. తామరపూవు క్రింద అడుసును, పైఁగ తీఁగపాఁచియునుగాక, మురికి పట్టినతుమ్మెదలును ముసురుచుండునదియై యున్నను, అందఱకు నానందము కలిగించునట్టులనె ఈశివుఁడును ఏనుఁగతోలే వస్త్రముగాఁగలిగి, స్మశానములోనే వాసము చేయుచుండుటయె గాక, పాములను సొమ్ములనగా పైనివేసికొనుచున్నను, అందఱకును ఆనందకరుఁడే !

ఉ. ఏనుఁగతోలు తాల్చిన, నిఁకనుడిగాట నివాస మున్న, నే
హీన మహీనపంక్తి ధరియించిన,నీశ్వరుఁ డెప్పుడొప్పడుఁ;
జానుగ నుండఁడే? కమలషండము పాఁచియుఁ బంకముఁ మఱిన్
తూనికలుఁ వికారముగఁ జిందోఁచిన, నీచిన నీటిపట్టులన్.

కించ.—మఱియు.—

వృ॥ రమణీయ స్సహి పురుషో, రమణీయ త్రైవ రజ్యతి విదగ్ధా।
శ్లోక స్సఏవ సుభగ,శ్చిత్తం సక్తం హి యత్ర రసికస్య॥ 489

అ. యత్ర=ఎక్కడ, రమణీ=స్త్రీ, విదగ్ధా=నేర్పరురాలై,రజ్యత్యేవ=రం

జిల్లుచు సేయున్నదో; సహి పురుషః=ఆపురుషుఁడేకదా? రమణీయః=మనోహరుఁడు; యత్ర=ఎక్కడ, రసికస్య=సాహితీసారజ్ఞునకు, చిత్తం=మనస్సు, సక్తం=ఆసక్తమైనదో; సఏవశ్లోకః=ఆశ్లోకమే,సుభగోహి=మనోహరముకదా?

తా. రసికునకు సారస్యమును జూపుశ్లోకమువలె, స్త్రీని రంజిల్లఁజేయు పురుషుఁడే మనోహరుఁడు.

ఆ. రమణి యొవనియెడల రంజిలు, రమణీయుఁ
డట్టిపురుషుఁడే కదా? యథార్థ
ముగను బద్దె మెద్ది ముద మొదవించు స
హృదయహృదయమునకు హృద్య మదియ.

గ॥ అవధార్యతా మత్రైవ తదతిమాత్రం చిత్రమ్॥ 490

వ. అవహితమతివగుము? అందును నిది అతిమాత్రము చిత్రము!

శ్లో॥ శివాక్ష్యాలోకతః కామో, జిత ఇత్యేవ శుశ్రుమ ।
వ్యత్యాసోఽత్ర జితః కాంచ్యాం, కామాక్ష్యాలోకత శ్శివః॥

అ. కామః=మన్మథుఁడు, శివ-అక్ష్యాలోకతః=శివునియొక్క-కంటిచూపుచేత, జితః=జయింపఁబడినవాఁడు, ఇత్యేవ=అనియే, శుశ్రుమ=విన్నాము; అత్ర=ఈవిషయములో,వ్యత్యాసః=విపర్యాసము,కాంచ్యాం = ఈ కంచిలో, కామ-అక్షి-ఆలోకతః=మన్మథునియొక్క-కంటిచూపుచేత—కామాక్షి-ఆలోకతః = కామాక్షీదేవియొక్క-చూపుచేత, శివః = ఆశివుఁడు, జితః= జయింపఁబడెను.

తా. శివునికంటి మంటచేత మన్మథుఁడు జయింపఁబడెనని వింటిమి. ఇప్పుడా శివుఁడామన్మథుని కడుపుమంటచేతనే ఆకామాక్షీదేవికంటఁ గనుఁగొంటచేతనే జయింపఁబడియె ఇదేమి వ్యత్యాసమో?

క. వినుదుము వీనుల విజితునిఁ
గనె కాము శివాక్షిఁ దగిలి కనులను గాంచిం
గనెదము శివునినె విజితునిఁ

క. శ్రీరంగతలాంగణమున
శ్రీరంగారంగనురము సేరంగ మనో
హారింగా రమితనము
స్ఫారిం గావింతు మోహకలన తొలంగన్.

కించ.—మఱియు.—

వృ॥ ప్రణిపతికర్త్రీకుర్మః
ఫణిపతిభోగేశయం రథాంగశయమ్
కారణ మేకం జగతాం
వారణపతిభీతివారణం ధామ॥ 6

అ. ఫణిపతిభోగేశయం=శేషుని శరీరమందు శయనించునదియు, రథాంగశయం=చక్రము హస్తమందుఁ గలదియు, జగతాం = లోకములకు, ఏక=ముఖ్యమైన, కారణం=హేతువును, వారణపతిభీతివారణం = గజేంద్రుని భయమును పోఁగొట్టినదియు నైన, ధామ=తేజమును, ప్రణిపతికర్త్రీకుర్మః=నమస్కారకార్యము కలదానినిగాఁ జేయుచున్నాము.

తా. శేషశాయి యై చక్రహస్తుఁ డై సకలలోకములకును గారణభూతుం డై గజేంద్రునకు భయనివారకుఁడు నైన శ్రీమహావిష్ణువుయొక్క తేజోరూపమును మానమస్కారపాత్రమునుగాఁ జేసికొనుచున్నాము.

క. ప్రణమింతుము ప్రణుతగుణున్
ఫణిపఫణాశయు రథాంగపరిచయశయు ర
క్షణచణచరణు జగత్కా
రణు వారణభీతిహారణు రమణీయఘృణున్.

కృశానుః.—కృశానువు.

...న్నపి మహాభుజంగశాయిని శ్రియంతే త్వయా ప్ర...
మి

తా. ఈపార్వతికి మొదటికొడుకు విఘ్నేశ్వరుడు గజాననుడుగ నుండియు తాను చంద్రముఖిగాను, రెండవకొడుకు కుమారస్వామి ఆఱుమొగములు గల తండ్రికంటె తా నాఱుమొగములుగలవాడుగాను క్షేమముగానుండుట అతిశయ మైనపుత్రభాగ్యము కదా?

ఏలనఁగా?.—

తే. కుశలి నిభ సాథముఖుఁ గనె సెనఁగ మొదట
గౌరి మదిఁ గోరి మఱి చతురాత్మధరిణి యయి
పంచముఖుఁ డగు జనకుని మించుకొడుకు
షణ్ముఖునిఁ గనె వెనుక నాశ్చర్యచర్య.

గ॥ ఇత్యన్యతః కించిత్పరిక్రామన్ సామోదమ్॥ 493

వ. అని మఱికొంతయంతరంబునకుఁ బరిక్రమించుచుం బరమ ప్రమదంబున.

ఏకామ్రేశ్వరవర్ణనము.

ఇ. ఏకామ్రేశ్వరుఁడు=ఏక-ఆమ్ర-ఈశ్వరుఁడు=వేదమే ఏక మైయున్న-మామిడివృక్షముక్రింద వసించుచున్న ఈశ్వరుఁడు. ఈయన ఈ కాంచీపురమందు మొదట జ్యోతిర్లింగముగనుండి, వెనుక కామాక్షిచే పూజింపఁబడుటకై సైకతలింగమై యున్న యతఁడు.

ఇతఁడు త్రిమూర్తులలో నొకఁడై త్రినేత్రములు కలిగి తామసగుణప్రధానుఁడగుచు జగత్సంహారము చేయుచును సంధ్యలలో నటనము చేయుచునుండు నతఁడు, మఱి యితఁడు వృషభమును కెక్కెమున నుంచుకొని, నందిని వాహనముగఁ జేసికొని, చేత శూలాయుధము నుంచుకొని తలను గంగను చంద్రునిన్ బెట్టుకొని యుండునతఁడు. మఱి యితఁడు త్రిపురాసురులను జయించునపుడు భూమియే రథముగను, సూర్యచంద్రులే చక్రములుగను, వేదములు గుఱ్ఱములుగను, బ్రహ్మయే సారథిగను, మేరుపర్వతము విల్లుగను, విష్ణువె బాణముగను, సముద్రము అమ్ములపొదిగను ఐ యుండినతఁడు. మఱియు

నితఁడు దేవరాక్షసులు పాలసంద్రమున అమృతము తఱచునపుడు కవ్వముగా నున్న మేరుపర్వతమునకు త్రాడుగానుంచుకొనఁబడిన వాసుకి అనుసర్పశ్రేష్ఠుఁడు తాళఁజాలక క్రక్కుకొన్న విషమును త్రాగివేసి, ఆవిషము పార్వతిచేత కంఠమందె పట్టి నిలుపఁబడినందున నిప్పుడును విషకంఠుఁడై యున్నయతఁడు.

వృ॥ శశాంకమౌలి స్సహకారమూలే
కైలాసవాసీ స ఇహావిరాసీత్
యస్యాగ్నిభూ ర్దృక్చ తనూభవశ్చ
యోషాఽపి భూషాఽపిచ నాగరాజీ। 494

అ. యస్య=ఎవనియొక్క, దృక్చ=నేత్రమును, తనూభవశ్చ = కొమారుఁడును, అగ్నిభూః = అగ్నిగా ప్రభవించినదో-అగ్నిలో ప్రభవించినవాఁడో, యోషాపి= స్త్రీయును, భూషాపిచ=భూషణమును, నాగరాజీ=నగరాజపుత్రియైన పార్వతియొ-సర్పముల సమూహమో; సః=అట్టి, కైలాసవాసీ=కైలాసమున వసించునట్టి, శశాంకమౌలిః=చంద్రశేఖరుఁడైన శివుఁడు, ఇహ= ఈకంచియందు, సహకారమూలే=మామిడిచెట్టుక్రింద, ఆవిరాసీత్ =ఆవిర్భవించెను.

తా. అగ్నిసంభవులైన నేత్రపుత్రులును, నగరాజపుత్రియైన పార్వతియు సర్పసమూహమునైన భార్యాభూషణములునుఁ గలిగి, కైలాసమందుండువాఁడయ్యు నీయేకామ్రేశ్వరుఁ డిక్కడ నీకంచియం దీమామిడిచెట్టుక్రిందఁ నావిర్భవించియున్నవాఁడు.

తే. వాసి నావిర్భవించెఁ గైలాసవాసి
మావిక్రేవను నతఁ డిందుమౌళి, యిందు
నగ్నిభువు చూపుచూలును నగు నెవనికి
నగయునెలనాఁగ యగు నలనాగరాజి.

కృశానుః.—కృశానువు.—

గ॥ వయస్య! కింవర్ణయసి విశ్వవిలక్షణచరిత్రంరుద్రమ్, లోకేహి

లోచనశైత్యం సంపిపాదయిషయా యతమానాన్ జనానేవ పశ్యామః; అయంతు పశుపతిః స్థాణురితిచ ఆహ్వాయ మన్వర్థయన్నిహ ఆశుశుక్షణి మక్ష్ణి నిక్షిప్తవాన్॥ 495

వ. వయస్యా! వర్ణించుచున్నావేమి? నీ పీ విశ్వవిలక్షణచరిత్రుండైన రుద్రుని, లోకములో లోచనములకుం జల్లదనమును సంపాదించుకై యత్నించువారిని గాంచుచున్నాము; ఇతండో పశుపతియనియు, స్థాణువనియుం దనకుం గలనామముల నన్వర్థము చేయుచు నిచటం దనకంటిమంటనె నించుచున్నాండు.

టి. విశ్వవిలక్షణచరిత్రుండు=లోకమునకంటె విగతలక్షణమైన-లోకములో విశేషమైన-చరిత్రము కలవాండైన, పశుపతి=పసులకు-సకలజంతుజాలమునకును అధిపతి, స్థాణువు=కొమ్మలేనిచెట్టుపంగ, లయకాలమందు కదలకయుండువాండు, అన్వర్థయన్=సార్థపఱచుచు, ఆశుశుక్షణిం=అగ్నిని.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ అవధేహి తావ దభిధాస్యామి రహస్యమ్॥ 496

వ. అవహితుండవగుము. ఆరహస్యము వచియించుచున్నాండను.

వృ॥ అంగానుషంగా మతిశీతబాధా
మిందో ర్ద్యుసింధోశ్చ తదన్వయేన
హర్తుం వహత్యగ్నిమయీం తృతీయాం
హా కో? హసంతీమివ హంత! దృష్టిమ్॥ 497

అ. హరః=ఈశ్వరుండు, ఇందోః=చంద్రునియొక్కయు, ద్యుసింధోశ్చ=ఆకాశగంగయొక్కయు, తదన్వయేన=ఆయొక్కొక్కటియొక్క సంబంధము చేత, అంగానుషంగాం = తన యంగములయందు సంబంధము గల, అతిశీతబాధాం=చలివలని యత్యంతకష్టమును, హర్తుం=హరించుటకై, తృతీయాం = మూండవదియైన, అగ్నిమయీం=అగ్నిస్వరూపమైన, దృష్టిం=కంటిని, హసంతీమివ=కుంపటినివలె, వహతి=వహించుచున్నవాండు-హంత=ఆశ్చర్యము!

తా. ఈశివుఁడు తనతలలో చల్లనిగంగనుఁ చల్లనిచంద్రబింబమునుఁ ధరించినందున నేకాక, అవి యొకొక్కటితోడి కూడికవలననుఁ గలుగు శీతల బాధను నిలుపుకొనుటకై కుంపటి నిప్పునువలె నిప్పుకంటిని కూడ వహించెను.

తే. ఇందువలనను మఱి నభస్సింధువలన
నంగములఁ గలశైత్యానుషంగ్రశమను
మాన్ప నింపుగఁ గుంపటి మాటిక్కఁ దాల్చె
నగ్నిమయముగ మూఁడవకేయక్షి మృడుఁడు.

కృశానుః.—కృశానువు.—

గ॥ హంత! తర్హి తుహినకిరణశకల సురసరిజ్ఝరీశిశిర శిరస్త్రిపుర
హరస్య కథ మభిషేకక్రియతా॥ 498

వ. అట్లయ్యేనేని, అయ్యో! అయ్యిఁదుకళలవలనను, అయ్యమరసరిజ్ఝరివలననుం (బెల్లు జల్లని) చల్లఁబాఱి చీఁదఱవదు తలకలయీాకపర్ది కేకరణినభిషేకమున నభిలాషముకలుగును?

తతశ్చ.—తర్వాతను.—

వృ॥ గంగాతరంగావలిభి స్సుధాంశో
స్సుధాఝరై శ్చానిశ మార్ద్రమూర్ధ్నః
ముధాభిషేకం కలయంతి శంభో
స్తృప్తాయ తోయేన దదత్యపః కే? 499

అ. గంగాతరంగావలిభిః = గంగానదియలలసమూహములచేతను, సుధాంశోః=చంద్రునియొక్క, సుధాఝరైశ్చ=అమృతమువెల్లువలచేతను, అనిశం=ఎల్లప్పుడును, ఆర్ద్రమూర్ధ్నః=తడిసినయుచ్చితల గలవాఁడైన, శంభోః=శివునికి, అభిషేకం=అభిషేకమును, ముధా=వ్యర్థముగా, కలయంతి = చేయుచున్నారు; తోయేన=నీటిచేత, తృప్తాయ = తనివిని పొందినవానికి, కే=ఎవరు, అపః=నీళ్లను, దదతి=ఇచ్చుచున్నారు?

తా. నీరు నిండియుండినవానికి మఱల నెవరు నీరు నీయనియట్లు గంగా

ప్రవాహమును, చంద్రునమృతప్రవాహమును తల నిండి యెప్పుడును తడసియుం డు శివునకు అభిషేకమే చేయఁ గాదుకదా?

తే. రంగదుత్తుంగగంగాతరంగములను
వఱలు నమృతాంశు నమృతప్రవాహములను
శివున కభిషిక్తునకు నభిషేక మొందు
కనెద రెందుకు నీరత్రుప్తునకు నీరు.

విశ్వావసుః. —విశ్వావసువు.—

గ॥ అత్రాపి యుక్త ముత్తరం వ్యాహరామి॥ 500

వ. ఇందుకును యుక్తమగు నుత్తరమె వచియించుచున్నాను.

వృ॥ జ్వలనాకలనా ద్విషస్య పానా
ద్విషభాజాం వహనాచ్చ తప్తమూర్తేః
అనిశం త్రిదశాపగాధరస్యా
ప్యభిషేకప్రియతా హరస్య జాతా॥ 501

అ. జ్వలనఆకలనాత్=(నొసటికంటి) అగ్నియొక్క కూడికవలనను, విష స్య పానాత్=కాలకూటవిషముయొక్క పానమువలనను, విషభాజాంవహనా చ్చ=సర్పములయొక్క ఉద్వహనమువలనను, తప్తమూర్తేః=తపింపఁబడెడిశరీ రముగలవాఁడై, త్రిదశాపగాధరస్యాపి=గంగనుధరించినవాఁడే యైనను; హర స్య=శివునకు, అనిశం=ఎల్లప్పుడును, అభిషేకప్రియతా=అభిషేకమందుప్రేమ, జాతా=కలిగియున్నదే.

తా. ఈశ్వరుఁడు తనతలయందు గంగయుండియు; నొసటికంట నిప్పును, గొంతున కాలకూటవిషమును, మెడను ఆవిషధరములే యైనపాములును గలిగి తపించుచుండెడి తనశరీరమునకు అభిషేకము అక్కఱ లేకయుండునా?

తే. దహనవిషవిషవహసముద్వహనములను
మిగులఁ గన క్రాఁగి వేఁగిన మేనివాని

కనిశమును శశిఁ బ్రిదశాపగను ధరించి
నను, శివున కభిషేకము సేను బ్రియంబె.

కృశానుః.—కృశానువు.—

గ॥ అస్త్యేవ మథా ప్యన్యద ప్యను యుజ్యతే॥ 502
వ. అది యట్లుండినను, మఱియొకటియు నడుగఁబడుచున్నయది.
గ॥ కిమసౌ విహాయసం విహాయ సంతతం శంకరశిరసి గంగాత
రంగాంతః ప్రతివసతి మృగాంకః కృశాంగః॥ 503

టి. విహాయసం=ఆకాశమును, గంగాతరంగఅంతః = గంగాతరంగములమధ్య, మృగాంకః=జింకగుఱ్ఱుకలవాఁడు-చంద్రుఁడు, కృశాంగః=కృశించినఅంగముగలవాఁడు.

తే. ఏమి ? యీసోముఁ డావ్యోమ మేది యెపుడు
జటలపటలంబునను విశంకటభయంక
రంబు శంకరునిది యాశిరంబుపయిన
గాంగ మగు తరంగములఁ గృశాంగుఁ డాయె.

టి. వ్యోమము+ఏది=ఆకాశమును+విడిచి, జటలపటలంబునను=జడలసమూహములోను, విశంకటభయంకరంబు = విస్తారమైనభయమును గలుగఁజేయునది యై.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ శృణు సఖే ! తత్ర కారణమ్॥ 504
వ. చెలికాఁడా ! దానికిని గారణము వినుము.
వృ॥ శివశిరసి శీతభాను
స్సాగరసూనుత్వసూచనాయ పరమ్
అధివసతి తన్మహిమ్నా
గంగాయా జఠర మల్పతను రేషః॥ 505

అ. ఏషః=ఈ, శీతభానుః=చంద్రుఁడు, శివశిరసి=శివునిశిరస్సునందు, సాగరసూనుత్వసూచనాయ=సముద్రపుత్రత్వమును సూచించుటకై, పరం=మిక్కిలి, అల్పతనుః=స్వల్పశరీరముకలవాఁడై, తత్ మహిష్యాః=ఆసముద్రునిభార్యయైన, గంగాయాః=గంగాదేవియొక్క, జఠరం=గర్భస్థానమును, అధివసతి=చేరుచున్నవాఁడు.

తా. ఈచంద్రుఁడు ఆశివునిశిరస్సున తాను సముద్రుపుత్రుఁడని తెలిపించుకొనుటకై ఆసముద్రుభార్యయైన గంగాదేవిని తనతల్లినిగాను తోఁపించుకొనుటకునై ఆగంగాగర్భమధ్యముననే చేరియున్నవాఁడు.

క. పురహరుతల నీశీతల
కరుఁ డలసాగరకుమారకకతసూచిత వ్యా
కరణిని నాతనిసతి యా
సురనదియుదరంబులో శిశుతను వసించున్.

కృశానుః.—కృశానువు —

గ॥ తథాపి లుబ్ధఏష ఫలైర్వేప్సుభిరనాదృత్యః॥ 506

వ. అట్లయినను, ఆదికిరాతుఁ డగునితఁడు ఫలములఁ గోరువారు
సమాదరింపఁ దగువాఁడు కాఁడు.

తథాహి.—అది సరే.—

మేరుపర్వతము.

ఇ. సౌవర్ణభూధరము-బంగారుకొండ=మేరుపర్వతము. ఇది మహోన్నతమై బంగారుమయమై సప్తద్వీపములమధ్యనున్నదై ఒకప్పుడు హిమవత్పర్వతముతోడివివాదముతో నీకంటె నేనే హెచ్చని పెరిఁగిపెరిఁగి భూమ్యాకాశములు నిండి సూర్యచంద్రుల రశ్మియే కనఁబడకుండుటచే దేవతలు మొఱపెట్టుకోఁగా, అగస్త్యమహాముని వచ్చి దీనిఁజూచి, అది సాష్టాంగనమస్కారముచేయఁగా, నీవిట్లేయుండు. ఇదో పోయివచ్చెదను. అని దానికాజ్ఞ యిచ్చిపోయి, ఇదివఱకు

ఆమలయపర్వతముననే (పళ్ణికొండలోనె) నిలిచిపోయినందున ఇదియు నిదివఱకును అట్లే నేల నణఁగియున్నయది.

వృ॥ సౌవర్ణభూధర మపి స్వకరే నిధాయ
భిక్షాం కపాలభృ దిహాటతి కృత్తివాసాః
ఆస్తామిదం స్వయమసౌ పరిగృహ్య లుబ్ధో
లక్ష్మీపతిం తమపి మార్గణయాంచకార॥ 507

అ. స్వకరే=తనచేత, సౌవర్ణభూధరమపి=బంగారుకొండను-మేరుపర్వతమును, నిధాయ=పెట్టుకొని, కృత్తివాసాః = ఏనుఁగుతోలువస్త్రమువాఁడై, కపాలభృత్=పుఱ్ఱెను చేకొన్నవాఁడునై, ఇహ=ఇక్కడ, భిక్షాం=బిచ్చమునుఁగూర్చి, అటతి=తిరుగుచున్నవాఁడు; ఇదం=ఇది, ఆస్తాం=ఉండనీ? అసౌ=ఇతఁడు, స్వయం=తానె, లుబ్ధః=ఆదికిరాతుఁడై-లోభియై, లక్ష్మీపతిం=సర్వైశ్వర్యసంపన్నుఁడైన లక్ష్మీపతిని, పరిగృహ్య=చేకొని, తమపి = అతనినిఁగూడ, మార్గణయాంచకార=బాణముగాఁ జేసికొనెను. వెదకుకొనెను.

తా. మేరువు ధనుస్సుగాను, విష్ణువు బాణముగాను గల ఇతఁడు బంగారుకొండను చేతఁ బెట్టుకొనియును; పుఱ్ఱె చేతఁ బట్టుకొని, తోలు కట్టుకొని బిచ్చమెత్తుకొనుచున్నాఁడు గాక, లోభికిరాతుఁడై సర్వైశ్వర్యసంపన్నుఁడైన విష్ణువును గనిపట్టియు, అతని వెదకుటందే యున్నాఁడు.

తే. కనకధరమున కరమునఁ గలిగి, లుబ్ధు
కేలఁ బునుకను నేనికతోలు మొలను
దాల్చి తిరియు నదుండనీ తానె శ్రీప్ర
భువును గనియును మార్గణంబున ఘటించె.

టి. మార్గణంబున=బాణమందు-వెదకుటందు, ఘటించె=ఘటిల్లఁజేసికొనె, తిరియుట్=తిరపమెత్తును.

వృ॥ సూక్ష్మసితాంశుకలాభోఽప్యపటో
హైమధరపదనివిష్టోఽపి।

లుబ్ధోఽయ మయోహస్తస్తండుల
సత్త్వోఽప్యటత్యహో భిక్షామ్॥ 508

అ. అయం=ఈ, లుబ్ధః=లోభియైన-ఆదికిరాతుఁడైనశివుఁడు, సూక్ష్మ+సితాంశుక+లాభోపి-సితాంశు+కలాభోపి=సన్నమైన+తెల్లనివస్త్రముయొక్క+లాభముకలవాఁడయ్యును (సన్నమైన+చంద్రునియొక్క+కళా కాంతికలవాఁడయ్యును;) అపటః=వస్త్రహీనుఁడును-దిగంబరుఁడునై, హైమధరపద+నివిష్టోపి=బంగారుకలిగియుండుస్థానమందు (మేరుపర్వతస్థానమందు) ఉన్నవాఁడయ్యును; అయోహస్తః = ఇనుమువంటిశూలముతోడి+చేయి కలవాఁడునై, తండుల+సత్త్వోపి=బియ్యము+ఉండియు- (తండు+లసత్త్వోపి=నందికేశ్వరునిచేత-ప్రకాశించుట కలిగియుండియు) భిక్షాం=బిచ్చమునుగూర్చి, అటతి=తిరుగుచున్నాఁడు, అహో=వింత!

తా. చంద్రశేఖరుఁడు, దిగంబరుఁడు, మేరుపర్వతవాసి, శూలపాణి, నందికేశ్వరసేవితుఁడు, నైనయితఁడిట్లు సన్నవస్త్రముకలిగియు వస్త్రములేనివాఁడుగాను, బంగారుండుచోట నుండియు లోభిగాను, తండులము లుండియు బిచ్చమెత్తుచున్నవాఁడు.

క. పిపులసితాంశుకలాభుఁడు
నపటుఁడు సౌవర్ణధరపదావిష్టుఁడుఁ దా
నిపుడును లుబ్ధుఁ డయఃకరుఁ
డుపతండులసత్త్వుఁ డుగ్రుఁ డూరక తిరియున్.

టి. ఉగ్రుఁడు=కోపి-శివుఁడు, ఊరక=వ్యర్థముగా - విస్తారముగా, ఉపతండులసత్త్వుఁడు = తండులసామీప్యమంటె ఉనికిగలవాఁడు - సమీపమంటె నందికేశ్వరునితో ప్రకాశము కలవాఁడు.

ఇ. లుబ్ధుఁడు=ఆదికిరాతుఁడు-శివుఁడు. ఇతఁడు అర్జునునితో యుద్ధముచేసి అతనికి పాశుపతాస్త్రము నిచ్చినపుడు కిరాతునివేషమును పూనియున్న యతఁడు.

గ॥ అత్యల్ప మిదముచ్యతే యచ్ఛంకరసంగాద్గంగాయామపి జీవ
నదాయిన్యాం సంక్రాంతా తద్గతా లుబ్ధతా॥ 509

వ. శివసంగమమున గంగానది జీవనద యయ్యును, ఆశివునియం
దలిలుబ్ధతయుం దానుఁ జేకొనునది యయ్యె.

టి. జీవనద=జలము నిచ్చునది-బ్రదుకునిచ్చునదియు, లుబ్ధత=లోభిత్వము-ఆదికిరాతత్వము.

పశ్య.—చూడుము.—

వృ॥ముక్తాశ్రితావిష్ణుపదోదితాపి
గాంగేయ ముత్పాద్య వసు ప్రకృష్టమ్
ప్రాప్యాపి రత్నాకర నిత్యసంగం
కపర్దికాశాం నజహాతి గంగా॥ 510

గంగానది— 92 వృత్తమున చూడు?

అ. ముక్త-ముక్తా - ఆశ్రితాపి = సంసారవిముక్తుల చేత - ముత్యముల చేత, ఆశ్రయింపఁబడినదియైనను; విష్ణుపద-ఉదితాపి=విష్ణుపాదమున - ఆకాశమున-పుట్టినదియయ్యును; గంగా=గంగానది, ప్రకృష్టం = విశేషించిన, గాంగేయం-స్వర్ణమయమైన - గంగాపుత్రుఁడైన, వసు=ధనమును-అష్టవసువులలో నొకఁడగు భీష్ముని, ఉత్పాద్య=పుట్టించి, రత్నాకర-నిత్యసంగం - శ్రేష్ఠవస్తువుల కన్నిటికి స్థానమైనవానితో - సముద్రునితో - సదాసాంగత్యమును, ప్రాప్యాపి=పొందియు, కపర్దిక-కపర్దికా-ఆశాం=శివుని శిరస్సునందు - గుల్లలయందు-కోరికను, నజహాతి=విడువదు.

తా. ఆకాశమునఁ బుట్టి ముత్యములతోను బంగారు మొదలైనవానితోను రత్నాకరునితోను సహవాసము గలిగియుండియు, గుల్లలను గోరెడు నీగంగ యిట్లు విష్ణుపాదమునఁ బుట్టి ముక్తపురుషులతోఁ గూడి భీష్మాదులను బుట్టించి రత్నాకరసాంగత్యముతో నున్నను, ఆకపర్ది శిరస్సున నుంటయే కోరుచున్నది.

తే. విష్ణుపదమున నుదిత యైయు విష్ణుపదియె
యపుర! ముక్తావళీశ్రిత యైయు వసుప్ర
ధానగాంగేయజనక యైయు తాన కోరి

ప్రమదమునఁ బాఱి రత్నాకరమును జేరి
యును గపర్దికాశఁ బ్రకాశమునను విడదు.

టి. వసుప్రధాన గాంగేయజనక=ధనములలో ప్రధానమైన బంగారమును పుట్టించునది - అష్టవసువులలో ప్రధానుఁడైనభీష్ముని పుట్టించునది.

అన్యచ్చ.— మఱియొకటి.—

వృ॥ సర్వతోముఖసమృద్ధిజుషోద్య
త్పౌండరీకవనవాసనయాఽపి
యత్తయాఽప్యవధిజహ్నుమఖస్త
త్సత్రఘాతిచిరసంగతిదోషాత్ ॥ 511

అ. సర్వతోముఖ-సమృద్ధిజుషా=యజ్ఞవిశేషములయు-జలములయు-సమృద్ధిని పొందినదియైనను, ఉద్యత్-పౌండరీకవన-వాసనయాపి=ప్రబలించుచున్న-యజ్ఞవిశేషములయు - తెల్లఁదామరలయు-సమూహమందలి - సంస్కారము-పరిమళముగలదియైనను; తయాపి=ఆగంగచేతకూడ, జహ్నుమఖః=జహ్నుముని యజ్ఞము, అవధి=నశింపఁజేయఁబడినది, యత్=ఏదియో, తత్=ఆయజ్ఞనాశము, సత్రఘాతి-చిరసంగతి-దోషాత్=దక్షయజ్ఞధ్వంసకుఁడైన శివునియొక్క, చిరకాలసాంగత్య మనెడి - దోషమువలననే.

తా. నీటి నిండికయు నిండు తెల్లఁదామరలును గలిగి, యజ్ఞవిశేషములును వాని సంస్కారములును గల్గియుండు నీగంగానదిచేతఁ గూడ ఆదక్షయజ్ఞధ్వంసకుఁడైన శివునిసాంగత్యదోషమువలననే కదా ? ఈజహ్నుమునియజ్ఞము కూడ ధ్వంసము చేయఁబడినది.

తే. సర్వతోముఖసుముఖ మఖర్వసుఖము
పౌండరీకవాసనము సపంకధనము
నయ్యు, జాహ్నవీరఘుకము జాహ్నవసవన మొ
సవననాశిసహవసతి సమయఁజేసె.

టి. సర్వతోముఖ-సుముఖము = యజ్ఞవిశేషములందును - జలములందును-

ప్రేమ కలది, పౌండరీక-వాసనముక్ = పౌండరీకయజ్ఞవిశేషములయు-తెల్లఁదామరలయు - సంస్కారము-పరిమళము కలదియు, అపంకధనము=అపాపులే-అడుసు లేకుండుటే ధనముగాఁ గలదియు, సవననాశి-సహావసతిక్ =దక్షయజ్ఞధ్వంసకుఁడైన శివునియొక్క - సహవాసముచేత, జాహ్నవ సవనమె = జహ్నుమునిసంబంధియైన యాగమునె, సమయుఁజేసె=నాశముచేసెను.

ఇ. జహ్నుముని—బుధునిపుత్రుఁడైనపురూరవునిపుత్రుఁడు అమావసువు,అతనిపుత్రుఁడైన భీమునిపుత్రుఁడు సుహోత్రుఁడు, అతనిపుత్రుఁడు ఇతఁడు; ఇతఁడు భగీరథునిప్రార్థనమున విష్ణుపది అయిన గంగ శివునిజటాజూటమునుండి ప్రవహించివచ్చి తనఆశ్రమమును ముంచుకొనఁగా, తాను దానిఁ బానముచేసి మఱల ఆభగీరథుఁడు ప్రార్థించినందున తనచెవినుండి విడిచి వచ్చినందువలననే ఈగంగయు జాహ్నవి అనఁబడియె.

పునర్విమృశ్య.—మఱి విమర్శించి.—

వృ॥ ఈశః కరస్వీకృత కాంచనాద్రిః
కుబేరమిత్రం రజతాచలస్థః
తథాపి భిక్షాటన మస్యజాతం
విధౌ శిరస్థే కుటిలే కుత శ్శ్రీః॥ 512

అ. ఈశః=ప్రభువైనశివుఁడు, కరస్వీకృతకాంచనాద్రిః=చేతఁగైకొన్న బంగారుపర్వతము కలవాఁడు, కుబేరమిత్రం=ధనాధిపుఁడైన కుబేరునికి స్నేహితుఁడు, రజతాచలస్థః=వెండికొండలో నుండువాఁడు; తథాపి=అయినను; అస్య=ఇతనికి, భిక్షాటనం=బిచ్చమునకై తిరుగుట, జాతం=కలిగినది. కుటిలే=వక్రమైన, విధౌ=దైవము - చంద్రుఁడు, శిరస్థేసతి=తలలో నుండఁగా, శ్రీః=లక్ష్మి, కుతః=ఎక్కడిది?

తా. ఈశివుఁడు తనచేత బంగారుకొండయును, ఇంట వెండికొండయును, ప్రక్క ధనాధిపతియైన కుబేరుఁడే స్నేహితుఁడుగాను ప్రభువుగానుండియు; అతనితలను వక్రమైనదైవము చంద్రుఁడుండుటవలన అతనికి లక్ష్మియెట్లునిలుచును?

తే. హరుఁడు కనకాద్రికరుఁడు నీశ్వరుఁడు తానె
శ్రీదహితుఁడును రజతాద్రిసంస్థితుఁడు నయ్యుఁ
దిరిప మేగతి యయ్యె సుస్థితిఁ దనకు
రాజె తల ద్రొక్క సిరి యెక్కనోజ యెట్లు.

టి. శ్రీద-హితుఁడు = కుబేరునకు-ప్రియుఁడు, రాజె=చంద్రుఁడె - మహాప్రభువె. (అర్థాంతరన్యాసాలంకారము).

ఇ. కాంచనాద్రి— మేరుపర్వతము— 454 వృత్తముక్రింద చూడు.

రజతాద్రి— కైలాసము— ఇది హిమవత్పర్వతమునకు వెనుకటిప్రక్క వెండిమయమై తనయందు మాణిభద్రాదిగుహ్యకులకు అధిపతి యై నవనిధులకును పతియై వసియించు కుబేరునితోడిస్నేహముతోఁ గూడ మహేశ్వరుఁడును తనకు అధిపతియై తనయందె వాసము చేయఁబడుచున్న పర్వతము.

కించ.—మఱియు.—

గ॥ ఏష విరుద్ధధర్మా కృత్తివాసాః కుత స్తోతవ్యః॥ 513

వ. ఈవిరుద్ధధర్ముఁడు పరివేష్టితకరిచర్ముఁడు పొగడఁదగువాఁ డగుట యెట్లు?

శ్రుణుతావత్ :—విను మంతయు.—

వృ॥ ధత్తే మహోమూర్ధ్ని జడౌషధీశ
వహ్నోషర్బుధం ఫాలతలేఽఙ్గకేషు
ఫణీంద్రమాళిస్థమణిప్రసూతం
హరోంధకారిత్వ మథాప్యుపైతి॥ 514

అ. హరః=శివుఁడు, మూర్ధ్ని=తలయందు, జడ-ఔషధీశం=చల్లని-చంద్రసంబంధియైనదియు, ఫాలతలే=నొసట, ఔషర్బుధం=అగ్ని సంబంధియైనదియు అంగకేషు=అంగములయందు, ఫణీంద్రమాళిస్థ-మణి-ప్రసూతం=మహాసర్పముల తలలందుండునట్టి-రత్నములవలన-పుట్టినదియునైన, మహః=తేజస్సును, ధత్తే=ధరించుచున్నాఁడు; అథాఽపి=ఇట్లుండియు, అంధకారిత్వం=చీఁకటికలుగఁ

జేయువానిగుణమును-అంధకాసురునికి శత్రువనుగుణమునుఁ, ఉపైతి=పొందు చున్నాఁడు.

తా. ఈశివుఁడు తనతలలో చంద్రతేజస్సును, నొసటిలో అగ్నితేజసును, వింటిలో సర్పశిరస్సులరత్నతేజమునుఁ ధరించియు; తాను అంధకారియే అగుట ఆశ్చర్యము!

క. తల శీతలరుచిరోచి నొ
సల రోచిష్కేశరోచి సకలాంగములం
దుల ఫణిసుమణిరోచియుఁ
గలిగియునుం దోలఁగ దంధకారిత తనకున్.

టి. శీతలరుచిరోచి=చంద్రునితేజస్సు, రోచిష్కేశరోచి=అగ్నితేజస్సు.

ఇ. అంధకాసురుఁడు—వీఁడు దనువంశస్థులలో నొకదానవుఁడు, శివుని చేతనే సంహరింపఁబడినవాఁడు.

అపిచ.— మఱియు.—

వృ॥ తారకారిం వహన్నంకే
మస్తకే తారకాధిపమ్ ।
అంగీకుర్వన్ సుదృశమ
ప్యలీకాక్షో విభాత్యయమ్॥ 515

అ. అయం=ఇతఁడు, అంకే=ఒడిలో, తారకారిం=తారకాసురశత్రువైన కుమారుని, మస్తకే=తలలో, తారకాధిపం=చంద్రునిఁ, వహన్=వహించుచు, సుదృశం=మంచికంటిని-పార్వతిని, అంగీకుర్వన్నపి=స్వీకరించుచున్నను; అలీకాక్షస్సన్=కపటమైన-నెత్తిని కన్నుకలవాఁడగుచు, విభాతి=విరుద్ధముగా-విశేషముగా ప్రకాశించుచున్నవాఁడు.

తా. ఈశివుఁడు ఒడిని తారకారి నుంచికొని దానికి విరుద్ధముగా తలలో తారకాధిపతి నుంచికొనుటయు; (తగినచోట మంచికన్నుంచికొని, దానికి విరుద్ధముగా) నెత్తిచోట నొక్కకన్నైన నుంచికొనుట తగునా?

ఆ. తారకారి నంకశీతలమునఁ దాల్చుచుఁ
దారకాధిపతిని శిరమునఁ దాల్చి
యశదృశను సుదృశను శివ నంగీకరించుచు
నయిన, నళికనయనుఁ శివ డలరు నెట్లు?

ఇ. తారకారి=కుమారస్వామి. 449 వృత్తము చూడుఁ?

తారకాసురుఁడు—వీఁడు కశ్యపునికొడుకైన వజ్రాంగునికొడుకు, వీఁడు తపస్సుచేసి బ్రహ్మను గని ఎవరిచేతనైనను చావులేకుండు వరమడుగఁగా, పుట్టిన యేడవదినములోని బాలునిచేమాత్రముగాక మఱెవరివలననైనను చావులేనివరముతీసికొని, ఏడుదినాలబాలుఁడైన ఆకుమారస్వామిచేతనె చంపఁబడినవాఁడు.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ కిమేభి శ్శబ్దశ్లేషైః శరణ్యైర్దూషణై రస్యఖిలు మృత్యుంజయస్య విశ్వస్తుత్య మన్యాదృశం వదాన్యత్వమ్॥ 516

వ. ఈశబ్దశ్లేషలే ముఖ్యాశ్లేషము లైనదూషణము లేల? ఈ శివునియొక్క యసదృశ మయినవదాన్యత్వము జగద్వినుత్యమె కదా?

టి. ముఖ్య-ఆశ్లేషములు = ముఖ్యముగ - కూడికకలవి, జగత్-వినుత్యము=లోకముచేత - వినుతింపఁదగినది.

ఇ. మృత్యుంజయుఁడు=శివుఁడు, ఇతఁడు తన్నుగుఱించి తపస్సుచేయుచున్నమార్కండేయమహర్షిని యముఁడు పట్టి వధించినందున, తా నాఋషిని విడిపించుటకై మృత్యువనఁబడుచున్న ఆయముని తనకోపముతో కాలితో తన్ని జయించినయతఁడు. చూడుఁ? 451 వృత్తముమీఁద.

వృ॥ దీర్ఘాయు ర్మునిసూనవే స్మదదతే దివ్యం తథాఽభీష్టదమ్
ప్రఖ్యాతాయ భగీరథాయ భగవత్పాదామృతం ప్రాదదాత్
పాపేభ్యోపిచ బాణపంక్తివదనప్రష్ఠేభ్య ఇష్టం ఫలమ్
ప్రాదాత్తస్య శివస్య భాతి జగదాహ్లాదాయ వాదాన్యకమ్॥

అ. యః=ఏశివుఁడు, మునిసూనవే=మునిపుత్రుఁడైన మార్కండేయునికై, దీర్ఘాయుః=దీర్ఘాయుస్సును, దదతే స్మ=ఇచ్చెనో; తథా=అట్లు, ప్రఖ్యాతాయ=ప్రసిద్ధుఁడైన, భగీరథాయ=భగీరథునకై, అభీష్టదం=కోరికలనిచ్చునదై, దివ్యం = అసామాన్యమైన, భగవత్పాదామృతం= విష్ణుపాదామృతమైనగంగను, ప్రాదాత్ =ఇచ్చెనో; బాణపఙ్క్తివదనప్రష్ఠేభ్యః=బాణాసురుఁడు-రావణుఁడు-మొదలుగాఁగల, పాపిభ్యోఽపిచ=పాపులకైకూడ, ఇష్టంఫలం=కోరినఫలమును, ప్రాదాత్ =ఇచ్చెనో; తస్యశివస్య=అట్టిశివునియొక్క, వాదాన్యకం=దాతృత్వము, జగత్ ఆహ్లాదాయ = లోకముయొక్క సంతోషమునకై, భాతి=ప్రకాశించుచున్నది.

తా. మార్కండేయునకు దీర్ఘాయువును, భగీరథునకు కోరుకొన్న విష్ణుపాదతీర్థమును, మహాపాపులగు బాణాసుర రావణాసురాదులకుఁగూడ కోరినఫలములను నిచ్చినయీశివునిదాతృత్వము లోకాహ్లాదకము కాదా?

ఉ. ఇచ్చెను దీర్ఘమాయువును నిమ్ముగ నమ్మునిపుత్రుఁ బిల్చి, తా
నిచ్చెఁ జుమీ? భగీరథున కిష్టము విష్ణుపదామృతంబు వే
నిచ్చెను బాణరావణముఖేష్టుల కిష్టము లెల్ల లోకముల్
మెచ్చఁగదా? వదాన్యతకు మిక్కిలి మిక్కిలికంటి దేవరన్.

ఇ. మార్కండేయుఁడు-భృగుమహర్షి పుత్రుఁడైనమృకండుమహర్షి పుత్రుఁడు.

భగీరథుఁడు— 41వ వృత్తముక్రిందఁ జూడుు?

బాణాసురుఁడు — వీఁడు బలిచక్రవర్తి ప్రథమపుత్రుఁడు, వేయిచేతులవాఁడు; వీఁడు తనకు తెలియక తనకూఁతురైన ఉష అనిరుద్ధుని కోరి వివాహముచేసికొనఁదెప్పించి యుంచుకొని యుంటను విని ఆయనిరుద్ధుని కారాగృహమున నాగపాశబద్ధుని జేసినది తెలిసి, ఆ యనిరుద్ధునితాతగారైన యాశ్రీకృష్ణమూర్తి వచ్చి యుద్ధముచేసి వానిచేతులు నఱుకుచుండఁగా, శివుఁడు వచ్చి వేఁడుకొని వానిని నాల్గుచేతులుమాత్రము కలవానినిగా నిలిపికొని తనప్రమథగణమున అగ్రేసరునిగాఁ జేసికొనఁబడి యున్నవాఁడు.

పంక్తివదనుఁడు—రావణాసురుఁడు— పదితలలవాఁడు, లంకారాజు, కుంభకర్ణవిభీషణులయన్న, మండోదరిమగఁడు, శ్రీరాములచే సంహరింపఁబడినవాఁడు. (వీరు సనకసనందనాదులశాపముచే జయవిజయులు అను శ్రీమహావిష్ణుద్వారపాలకులు రావణకుంభకర్ణులుగాఁ బుట్టినవారు.)

కృశానుః.—కృశానువు.—

గ॥ తదేత దాహతం భాషితం యన్మహాదేవస్య వాదాన్యకం జగదాహ్లాదయతీతి॥ 518

టి. ఆహతం=కొట్టువడినది - సరికాదు.

వ. ఎయ్యది వామదేవునివాదాన్యక మెల్లలోకముల మెప్పించుచున్నది యన్నదియో ? అయ్యది యనృతము పై యున్నయది యు.

యతః.—ఏలంటే ?—

వృ॥దత్వా వరం దానవరాక్షసేభ్యో
విశ్వస్యచ స్వస్యచ యో విషాదమ్।
సంపాదయామాస శశాంకమౌళే
ర్దాతృత్వ మేతస్య తవైవ హృద్యమ్॥ 519

అ. యః = ఏశివుఁడు, దానవరాక్షసేభ్యః = దనుజులకును రక్కసులకును, వరం=వరమును, దత్వా=ఇచ్చి, విశ్వస్యచ=లోకమునకును, స్వస్యచ=తనకును, విషాదం=దుఃఖమును, సంపాదయామాస=కలుగఁజేసెనో, ఏతస్య=అట్టియీ, శశాంకమౌళేః=శివునియొక్క, దాతృత్వం=దానగుణము, తవఏవ=నీకే, హృద్యం=మనోహరము.

తా. దనుజులకేకాక, రక్కసులకుఁ గూడ వరములిచ్చి లోకులుకాక, తానుగూడ దుఃఖపడినట్టి యీయీశ్వరునిదానగుణము నీకు మాత్రమే మనోహరముగాని, మాకెవ్వరికిని మనోహరము కాదు.

క. దనుజులకును రాక్షసులకు

ననిశము వర మొసఁగి లోకశ్రీహాని స్వహానిఁ
బొనరిచికొను నీభూతే
శునికిని గలదానగుణము శ్రీ చోద్యము నీకే.

విశ్వావసుః.— విశ్వావసువు —

గ॥ కుటిలధిషణ ! గుణమపి దోషఇతి ఘోషయతిభవాన్ ॥ 520

వ. ఓకుటిలమతీ! గుణమునైనను దోష మనియే ఘోషించు
చున్నావు నీవు.

తథాహి,—అది సరే.—

వృ॥ దైత్యేభ్యో స వరా నదాస్యతయది త్ర్యక్షో ముహుస్తర్హితే
నాశక్ష్యన్భువనాని పేష్టుముదయంనాప్స్యద్దయా శార్జ్గిణః
నోదాయిష్యత మానుషాదిషు హరిర్నో సేతు గీతాదికమ్
ప్రాభంత్స్యద్భగవాన్ భవార్ణవమమీనాలంఘయిష్యన్నరాః॥

అ. సః-త్ర్యక్షః=త్రినేత్రుఁడయిన ఆశివుఁడు, దైత్యేభ్యః=రాక్షసులకు, వరాన్=వరములను,న అదాస్యత యది=ఇయ్యనివాఁడయ్యెనేని, తర్హి=ఐనప్పుడు, తేదైత్యాః=ఆరాక్షసులు, ముహుః=పలుమాఱు, భువనాని=లోకములను, పేష్టుం=నశింపఁజేయుటకు, నాశక్ష్యన్=సమర్థులు కాఁజాలరు; శార్జ్గిణః=విష్ణువుయొక్క, దయా=కృప, ఉదయం నాప్స్యత్=పుట్టఁజాలదు, మానుషాదిషు =మానుషాదిజాతులయందు, హరిః=విష్ణువు, నోదాయిష్యత=ఆవిర్భవింపఁజాలఁడు, భగవాన్=ఆభగవంతుఁడు, సేతుగీతాదికం=సేతువు భగవద్గీత మొదలైనదానిని, నోప్రాభంత్స్యత్ = బంధింపఁజాలఁడు, అమీ=ఈ, నరాః=మనుష్యులు, భవార్ణవం=పాపసముద్రమును, నాలంఘయిష్యన్=దాఁటఁజాలరు.

తా. ఈశివుఁడారాక్షసులు కోరిన వరాలీయనియెడల, వారు లోకులకు బాధకులు కారా? అప్పుడు విష్ణువు దయకలిగి, ఆరామకృష్ణాదులుగాను అవతరింపక పోవును; అవతరింపనియెడల ఆసేతుబంధన భగవద్గీతాదులు కలుగక పోవును; అవి లేనియెడల మన మీసంసారసముద్ర మెట్లు తరింతుము?

చ. దితిజులకై వరంబు లిడఁజేఁడే హరుఁ డాదితిపుత్రులీజగ
త్త్రితయము పాడుసేయ బలుదిట్టలు కారెకీతదర్థమారమా
పతికి దయారసంబు ప్రభుత్వంబును గాదు, రమాధినాథుఁ డ
ద్వితయత నిర్ధరిత్రి నవతీర్ణుఁడుగాఁ డలసేతుగీతముల్
వితతము గాఁగ నేర్పడవు వీఁకఁ దరింపరు లోకు లేకడన్.

కించ.—మఱియు.—

వృ॥ కంపాతరంగ శిశిరానిల డింభజాత
కంపామ్రనిష్పతితపుష్పరసాభిషక్తః
సంపాదయత్యతులసంపద మర్థినోఽను
కంపాసుధాంబుధి రయం పతి రంబికాయాః॥ 522

అ. కంపా-తరంగ - శిశిర-అనిలడింభ - జాత-కంప-ఆమ్ర-నిష్పతిత-పుష్ప
రస-అభిషిక్తః = కంపానదియొక్క - అలలచేత - చల్లనైన - పిల్లగాలిచేత -
పుట్టిన-కదలికగల - మామిడిచెట్టునుండి - జాతిపడిన - మకరందముచేత - అభి
షేకము చేయఁబడినవాఁడును, అనుకంపా-సుధా - అంబుధిః=దయ అనెడు-
అమృతమునకు - సముద్రునివంటివాఁడు నైన, అంబికాయాఃపతిః = పార్వతీ
పతి, అర్థినః=ప్రార్థించువానికి, అతులసంపదం=సాటిలేని సంపదను, సంపా
దయతి=కలుగఁజేయు చున్నాఁడు.

తా. కంపానది యలలనుండి వచ్చిన చల్లని పిల్లిగాలికిఁ గదలి మామిడిపూ
వులనుండి జాతి వెల్లువయైవచ్చు తేనెచేతనే అభిషేకము గలిగియుండు నీయే
కామ్రేశ్వరుఁడు ప్రార్థించువారికి అత్యంతదయతో అఖిలైశ్వర్యము లిచ్చు
చుండువాఁడు.

క. కంపాకల్లోలానిల
కంపితసహకార కుసుమ గంధిలకాయుం
డింపారఁగ నీహరుఁ డను
కంపానిధి సంపద లిడుఁగాక నర్థులకున్.

కంపానది—ఇది ఈకంచి సమీపభూమిలోని అశ్వా, మంజుళా, కంపా, హారిద్రా, విరజా, క్షీరా, వేగవతీ అను నీసప్తనదులలో నొకటి.

గ॥ పురీం నిరీక్ష్య సశ్లాఘం॥ 523

వ. కాంచీపురి నిరీక్షించి శ్లాఘాసహితంబుగ.

శ్లో॥ అల్పోఽపి కాంచ్యా మావాసా దాసాదయతి గౌరవమ్
యత ఏతత్పురస్థాణు ర్గిరీశ ఇతి గీయతే॥ 524

అ. అల్పోఽపి=అల్పుఁడె యైనను, కాంచ్యాం=కంచిలో, ఆవాసాత్=వాసము చేయుటవలన, గౌరవం=గొప్పతనమును, ఆసాదయతి = పొందుచున్నాఁడు, యతః=ఎందువలన (అంటే?), ఏతత్ పురస్థ-అణుః=ఈ కాంచీపట్టణమం దుండెడు-అణుమాత్రవస్తువు - ఏతత్పుర-స్థాణుః ఇతి=ఈకంచియందలి-ఏకామ్రేశ్వరుఁడు అనియు, గిరీశ ఇతి=పర్వతశ్రేష్ఠ మని - కైలాసపతి యనియు, గీయతే=వ్యవహరింపఁబడుచున్నది.

తా. ఈకంచిలోని యేయణుమాత్రవస్తు వైనను; కైలాసముగాను, కైలాసనాథుఁడుగాను అగుచున్నాఁడు గాన, ఇఁక నేపురుషుఁ డెంతయల్పుఁడైనను, ఈకంచియం దుండువాఁ డెంతో మహత్త్వము కలవాఁడె యగును.

ఆ. అల్పతనువుసయితి కే మావాసమునఁ జేసి
గౌరవంబు కాంచి కే కాంచి వెలయు
నేల? యనఁగఁ దనుగ కే నీపురస్థాణువు
పొగడఁబడుగిరీశు కేడుగను నెగడి.

కృశానుః.—కృశానువు.—

గ॥ అన్యోన్యధర్మవిరుద్ధస్వభావాభ్యాం దేవాభ్యా మాక్రాంతా
మేనాం నగరీం విస్తాషి॥ 525

వ. పరస్పరధర్మవిరోధిస్వభావదేవత లీకైవడిఁ బైకొనెడియీనగరిని గొనియాడుచున్నాఁడ వేమి?

వృ॥ దేవౌ ద్వా వధికాంచి వశ్య లసతః ప్రాచీప్రతీచ్యాశయో

స్తత్రైకః కురుతే వినాయకమధశ్చిత్రం పురశ్చాపరః
ఏకో నిత్య మనష్టమూర్తిరితరః ఖ్యాతోఽష్టమూర్తిర్జగ
త్యేకో వారితవానగార్తి మచిరాద్రత్యాగజార్తిం పరః॥

అ. అధికాంచి=కంచియందు, ద్వౌ=ఇద్దరు, దేవౌ=విష్ణురుద్రులు, ప్రాచీప్రతీచ్యాశయోః=తూర్పుపడమరదిక్కులందు, లసతః=ప్రకాశించుచున్నారు. తత్ర=వారిలో, ఏకః=ఒకఁడు, వినాయకంచ=పక్షినాయకుఁడైనగరుడునిన్, అధః కురుతే=క్రిందుపఱచుచున్నాఁడు - వాహనమునుగాఁ జేసికొనుచున్నాఁడు; అపరః=మఱియొకఁడు, పురః కురుతే=ముందు పెట్టుకొనుచున్నాఁడు-పుత్రునిగాఁ జేసికొనుచున్నాఁడు; ఏకః=ఒకఁడు, నిత్యం=ఎల్లప్పుడును, అనష్టమూర్తిః=అష్టమూర్తికాఁడు - నశింపఁబడనిమూర్తి కలవాఁడు, జగతి=లోకమున, ఖ్యాతః=ప్రసిద్ధుఁడె; ఇతరః=మఱొకఁడు, అష్టమూర్తిః = అష్టమూర్తులు కలవాఁడు, జగతిఖ్యాతః=లోకమున ప్రసిద్ధుఁడె; ఏకః=ఒకఁడు, గజార్తిం=గజేంద్రునిబాధను, అచిరాత్=త్వరగా, వారితవాన్=పోఁగొట్టెను; పరః=ఇతరుఁడు, అగజా-ఆర్తిం=పర్వతపుత్రి యైన పార్వతిమన్మథబాధను, రత్యా=సురతముచేత, వారితవాన్=పోఁగొట్టెను. పశ్య=చూడుము? (క్రమవిరుద్ధాలంకార.)

తా. ఈకంచిలో తూర్పున వరదరాజులు వినాయకుని (గరుడుని) వాహనముగాఁ జేసికొని, నష్టమూర్తి కాక, గజార్తిని (గజేంద్రదుఃఖము) పోఁగొట్టినవాఁడు; పడమర ఏకామ్రేశ్వరుఁడో ఆవినాయకునె బిడ్డనుగాఁ బెట్టుకొని, అష్టమూర్తియై, అగజార్తిని-పార్వతిదుఃఖమును, పోఁగొట్టెను.

సీ. పొడుపుఁజక్కి నొకండు ౹ విడుపుఁజక్కి నొకండు
ధృతి నుండు, ముని కొండె ౹ దిక్కు వేఱు
క్రిందు నొకండును ౹ ముందు నొకండు వి
నాయకు నిడు నిడుకోటాయె వే ఱ
నష్టమూర్తి యొకండు ౹ నష్టమూర్తి యొకండు

మూర్తివార్త యొకండ మునుపు వేఱు
అగజార్తి యొకండు నగజార్తియు నొకండు
పాఁపుఁ, బాఁపుటొకండె రూపు వేఱు.

తే. కాంచి నెలకొన్న చెలు వున్నఁ గాంచినపుడె
కాంచఁగానగు నగుఁబాటు కాంచువారి
కేరికేనియుఁ గాని యి దేరి కెఱుక
యేటివైరుద్ధ్యమో కాని నేఁటిదనుక.

వినాయక, అష్టమూర్తి, అగజల ఇతిహాసము.

వినాయకుఁడు— 442 వృత్తముక్రిందఁ జూడుఁ?

అష్టమూర్తి—ఇతఁడు భవుఁడు, శర్వుఁడు, ఈశానుఁడు, పశుపతి, భీముఁడు, ఉగ్రుఁడు, మహాదేవుఁడు, రుద్రుఁడు అని యెనిమిది నామములు వరుసతో మూర్తులు గలిగియుండు మహేశ్వరుఁడు. (443 చూడుఁ?)

అగజ=పర్వతపుత్రి - పార్వతి. 432 వృత్తముక్రింద చూడుఁ?

యద్వా.—ఏదేని.—

వృ॥ కాంచీనామ్ని పురే సురేశమహితే ప్రాక్పశ్చిమోద్దేశయో
శ్చిత్రం దైవతయోశ్చిరం నివసతో రీతి ర్విరుద్ధా మిథః
ఏకో యద్ద్విజరాజమప్యధరయ త్యన్య స్తముత్తంసయ
త్యంఘ్రిణా హంత! బిభర్తి కశ్చిదపర స్స్వే మూర్ధని స్వర్ధునీమ్॥

అ. సురేశమహితే=దేవేంద్రునిచే పూజింపఁబడిన, కాంచీనామ్ని పురే=కంచి అనుపేరుగలపట్టణమందు, ప్రాక్పశ్చిమోద్దేశయోః పూర్వపశ్చిమదిక్ప్రదేశములలో, నివసతోః=వసించుచున్న, దైవతయోః=దేవతలయొక్క, రీతిః=ప్రకారము, మిథః=పరస్పరము, విరుద్ధా=వ్యతిరిక్తము; చిత్రం =ఆశ్చర్యము! యత్ =ఎందువలన (అంటే)ద్విజరాజమపి=పక్షిరాజైన గరుత్మంతునిన్,ఏకః=ఒకఁడు, అధరయతి=వాహనముగా క్రిందుపఱచుచున్నాఁడు; అన్యః = మఱియొకఁడు, తం=ఆనక్షత్రరాజైనచంద్రుని, ఉత్తంసయతి = శిరోభూషణము

గాఁ జేసికొనుచున్నాఁడు; కశ్చిత్=ఒకానొకఁడు, స్వర్ధునీం=ఆకాశగంగను, స్వేఅంఘ్రౌ=తనపాదమందు, బిభర్తి=భరించుచున్నాఁడు. అపరః = మఱి యొకఁడు, స్వేమూర్ధని=తనతలయందు, బిభర్తి=భరించుచున్నాఁడు. హంత =అయ్యో!.

తా. ఈకంచియందు ఆతూర్పున పరదరాజులు ఆద్విజరాజునే క్రిందుపఱచుకొన్నది కాక, ఆదేవగంగనుగూడఁ గాల జవులుకొనుచున్నవాఁడు గాని, పడమర ఏకామ్రేశ్వరుఁడో ఆద్విజరాజును తనతలయందుఁ బెట్టుకొని, ఆదేవగంగను గూడ తలయందె నిలుపుకొనుచున్నాఁడు. ఇదేమి పరస్పరవిరుద్ధమో? ఇదేమి ఆశ్చర్యమో? ఆహా! (ఇదియును క్రమ, విరుద్ధ అలంకారములు.)

తే. కాంచి నెదురెదురుగ నెదిరించి యిటుల
నుంటె కా కొక్కఁడొక్కఁడు దుంట లగుచుఁ
దలను గాలను లీలను దనుగఁబట్టె
బెట్టె విధుని నీసురధుని నట్టె చూడు?

టి. విధుని=చంద్రుని, సురధుని=గంగను; (క్రమాలంకారము.)

గ॥ ఇతి విరుద్ధదేవాక్రాంత కాంచీనగర సమాగమా ద్వారణ
ధరాధరోఽప్యేవమ్॥ 528

వ. అని విరుద్ధదేవత లాక్రమించు నీకాంచితోఁ గాంచినవారి సమాగమంబు బలంబుచే నీవారణధరాధరంబు సైతమిట్టిద యగును.

తథాహి —అట్టిది నరే.—

వృ॥ ఛేత్తా గోప్తాచ హరి
ర్మహాసవజుషో హిరణ్యగర్భస్య
భయస్య దిభస్యాభయస్య
స్థాలాంచలయోశ్చ కాస్తి హస్తిగిరేః॥ 529

అ. మహా-ఆసవ-సవజుషః = విశేషమైన-మద్యమును-యజ్ఞమును-పొంది

యుండువాఁడైన, హిరణ్యగర్భస్య=హిరణ్యకశిపునకు-బ్రహ్మకు, ఛేత్తా=నాశకుఁడు, గోప్తా=రక్షకుఁడును; ఇభస్య=గజమునకు, భయకృత్=భయకారియు, అభయకృత్=అభయకారియు నైన, హరిః=నరసింహస్వామియు-వరదరాజస్వామియు, హస్తిగిరేః=ఈకరిశైలముయొక్క, మూల-అంచలయోశ్చ=క్రిందను-శిఖరమునందును, చకాస్తి=ప్రకాశించుచున్నాఁడు.

తా. ఈహస్తిగిరిక్రింద మద్యపాయియైన హిరణ్యకశిపుని సంహరించినది కాక, గజములనుఁ భయపఱచునతఁడైన నరసింహస్వామియు, శిఖరమున యజ్ఞకర్త యైనబ్రహ్మను రక్షించినది కాక, గజేంద్రున కభయమిచ్చినతఁడైన వరదరాజస్వామియు ప్రకాశించుచున్నవారు.

ఇభ అభయకృత్తు = గజేంద్రున కభయము నిచ్చినవాఁడు 25 వృత్తము క్రింద చూడు ?

క. కరిగిరిదరిఁ జరి నడుగిడి
   హరి కరికి భయము నభయము ♦ నందించునుగా
   ఇరవుకొని కనకగర్భునిఁ
   గర మాసవపునిఁ గ్రుధఁ గృపఁ ♦ గ్రాఁచెన్ గాచెన్.

టి. ఆసవపుని=మద్యపాయియైన-ఆయజ్ఞపాలకుఁ డైన, కనకగర్భునిన్ = హిరణ్యకశిపుని-బ్రహ్మను, క్రుధన్=కోపముతో, కృపన్=కరుణతో, క్రాఁచెన్ = తపింపఁజేసెను, కాచన్=కావన్-రూపాంతరములు. (క్రమాలంకారములు.)

గ॥ అయంచాపరో దోషః॥ 530

వ. మఱియు నిదియు నొకదోషముగ నున్నయది.

వృ॥ దారానుషంగంచ గదాన్వయంచ
   త్యక్త్వా జనా యే నివసంతి కాంచ్యామ్
   దంతావళాద్రీశ్వర మాశ్రితాస్తే
   దేహాక్షయే తౌ నియతం భజంతే॥ 531

అ. యే-జనాః=ఏ-జనులు, దర-అనుషంగం చ=భయముతోడి-కూడికయు, గద-అన్వయం చ=రోగముతోడి-కూడికయును, త్యక్తుం = విడుచుటకై, కాంచ్యాం=కంచిలో, నివసంతి = వసించుచున్నారో; తే=వారు, దంతావళాద్రీశ్వరం=హస్తిగిరిరాజమును, ఆశ్రితాః = ఆశ్రయించినవారై, దేహక్షయే=దేహాంతమందు, తౌ=ఆ,దర - అనుషంగం చ=శంఖ-సంబంధమునున్, గదా-అన్వయం చ=గదా-సంబంధమునున్, నియతం=నియమముగా, భజంతే=పొందుచున్నారు.

తా. ఈకంచిలో వాసముచేయువారు ఏభయముగాని, ఏరోగముగాని లేకుండుటకై ఈకరిగిరి నాశ్రయించి, తమదేహాంతమందు కౌమోదకీపాంచజన్యములు ధరించి విష్ణుసాయుజ్యమును పొందుచున్నారు. (శ్లేషాలంకారము.)

ఆ. కాంచివాస మొంది శ్రీ కరిగిరీశ్వరుఁ గాంచి
జను లెదేది యేదికొనఁ దలంత్రు
ధరదరానుషంగ మరలేక తుద నదే
గద? గదానుషంగ మొసవఁ గాంత్రు.

టి. ఎదేది=ఏదరానుషంగ గదానుషంగములను, ఏదికొనన్=విడుచుకొనుటకై, తుదన్=అంతమందు, అదే = ఆపాంచజన్యకౌమోదకీసంబంధమును, కాంత్రు=విష్ణుసారూప్యమునకై కాంతురు.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ సఖే! మైవం సంభాషిష్ఠాః ? యతఏకరూపధర్మదైవత మిదం నగరమితి సమర్థ్యతే॥ 532

వ. సఖుఁడా! యీావడువున నుడువకుము? ఒకటేరూప మైనధర్మము గలయీాదైవతములఁ గలయది యని యీానగరము సమర్థింపఁబడుచున్నయది.

శ్రుణుతావత్.—విను మంతయు.—

వృ॥ ఫణిపతి నర స్ఫురంతీ

భనాయకధరోత్తమాంగశోభి తనుః
భవహారసంజ్ఞా కాంచ్యోః
పూర్వాపరయోర్హి దేవతా జయతి॥ 533

అ. ఫణిపతిసరస్స్ఫురంతీ=అనంతసరస్సునందు - (సర్పరాజులమాలెలచేత) ప్రకాశించునదియు, (ఇ) భనాయకధర ఉత్తమాంగ శోభితనుః=హస్తిగిరి యొక్క-(చంద్రునిధరించిన) శిఖరమందు (శిరస్సుచేత) ప్రకాశించు శరీరము కలదియు, భవహార-సంజ్ఞా=సర్వదోషహారమైన (భవుఁడు భవహారుఁడు అనెడు) నామధేయములు గలదియునైన, దేవతా=ఏకరూపదైవము, పూర్వాపరయోః=తూర్పుపడమరలుగాఁ గల, కాంచ్యోః=విష్ణుకంచి శివకంచులయందు, జయతిహి=సర్వోత్కృష్టముగా నున్నదికదా !

తా. చిన్నకంచిలో అనంత సరస్తీరమందు హస్తిగిరిశిఖరమున సకలభవ(-దోష)హారమైన నామధేయములతో వరదరాజస్వామియు, పెద్దకంచిలో సర్పహారములును, చంద్రశేఖరమును గలిగి, భవహారాది నామధేయములతో ఏకామ్రేశ్వరుఁడును నేకరూపమైన దైవముగా జయశీలురై యున్నవారు.

ఫణిపతిసరస్సు— అనంతసరస్సు.

తే. ఫణిసరస్స్ఫురితం బిది భవరధరశి
రోభిశోభితంబు భవహారాభిధంబు
నవనిఁ గాంచినఁ గాంచి పూర్వాపరంబు
లం బ్రమోదంబునన్ దైవతం బెలర్చు.

టి. (ఇ) భవరధరశిరః=కరిరాజగిరిశిఖరముచేత _ నక్షత్రాధిపతిని ధరించిన శిరసుచేత.

గ॥ అన్యచ్చాస్య నగరస్య భూషణమేవ నతు దూషణమ్। ఇత్య
న్యత్ర దృష్టి మాదాయ సానందమ్॥ 534

వ. మఱియేదియేని యీపట్టణమునకు భూషణమేగాని దూషణము గాదు. అని యన్యత్రమును దృష్టి సారించి సానందముగ.

గ॥ అహో! ఖలు మమాద్యపచేలిమం భాగధేయమ్॥ 535

వ. ఆహా! ఈభాగధేయము నాపూర్వపుణ్యపరిపాకమునకు రూపధేయము కదా?

పాండవదూతప్పెరుమాళ్ వర్ణనము.

పాండవదూతప్పెరుమాళ్ — (వీరు పాండవవంశమున జనమేజయమహారాజు వైశంపాయనమునివలన భారత మంతయు విని మాపాండవుఁడై యున్నయర్జునునకు దూతయై సారథియునై యుండిన శ్రీకృష్ణమూర్తిని నేను సేవించవలెనని యపేక్షింపఁగా, ఆమునివలన ఈసత్యవ్రతక్షేత్రమం దశ్వమేధయాగమూలమున వారిసేవ అగు నన విని అతఁడట్లే చేయఁగా, అట్లే రుక్మిణీసత్యభామాసమేతుఁడై, యాశ్రీకృష్ణుఁడే యీవేదకోటివిమానమున ఇట్లు సేవ సాయించుచున్నతఁడు.)

వృ॥సురయువావతో పగీతః
 ప్రాతః పద్మాననో మునిధ్యాతః
 వ్యాసకృతౌ యః ఖ్యాతః
 పాండవదూత స్సదృక్పథం నీతః॥ 536

అ: సురయువావత-ఉపగీతః=దేవయువతీసమూహముచేత - స్తోత్రము చేయఁబడువాఁడును, ప్రాతః పద్మాననః = ప్రాతఃకాలపుఁదామరవలె మొగము గలవాఁడును, మునిధ్యాతః=మహర్షులచేత ధ్యానము చేయఁబడువాఁడును, యః= ఎతఁడు, వ్యాసకృతౌ=వ్యాసునిచేఁ జేయఁబడిన భారతమందు, ఖ్యాతః=ప్రఖ్యాతిపొందినవాఁడో; సపాండవదూతః = ఆపాండవదూత నామ కృష్ణుఁడు, దృక్పథం=మాదృష్టిమార్గమును, నీతః=పొందఁబడినవాఁడు.

తా. దేవాంగనల గానమందును, నారదాదిమునుల ధ్యానమందును, వ్యాసాదికృతభారతాదులందును ప్రఖ్యాతుఁడై ప్రాతఃకాల తామరసమువలె ముఖమండలము గలపాండవదూతప్పెరుమాళ్లు ఇప్పుడు మన కనులకు నానందమును గలిగించుచున్నతఁడు. (అం త్యానుప్రాసాలంకారము).

క. ఖ్యాతుండు వ్యాసకృతినిం
ప్రాతఃపద్యానమునందు శ్రీపాండవదూతుం
డాతతమునిసంధ్యాతుం
డీతఁడె కనుపడెడు సురసతీగీతుం డై.

కృశానుః.—కృశానుఁడు.—

గ॥ అనుచితకర్తాసౌ కిమర్థ మనువర్ణ్యతే॥ 537

వ. అనుచితకర్తఁ డగునితఁ డేమిటి కనువర్ణింపఁబడుచున్నాఁడు.

పృథాభువులు = పృథాపుత్రులు-పాండవులు కుంతిభోజుని పెంపుడుకూఁతురు కుంతి అను పాండవులతల్లికి పృథ అని సొంతపేరు.

వృ॥ సకలజగతా మీశానోపి స్వయం విగతశ్రియా
మిద మనుచితం దూతో జాతో యదేష పృథాభువామ్
కి మిహ మహతాం హృద్యా ఖద్యోతపోతనికేతనే
చిర మధిపతే ర్భాసాం దాసానుదాసతయా స్థితిః॥ 538

అ. ఏషః=ఇతఁడు, స్వయం=తాను, సకలజగతాం = సమస్తలోకముల కును, ఈశానోఽపి=ప్రభు వయ్యును; విగతశ్రియాం=విడిచిపోయినసంపదలు గల, పృథాభువాం=పృథాపుత్రు లైనపాండవులకు, దూతః=దూతగా, జాతః= పుట్టినవాఁడు; (అనుట) యత్ =ఏదో, తత్ ఇదం=ఆయిది, అనుచితం=తగినది కాదు. భాసామధిపతేః= తేజోధిపతియైనసూర్యునికి, ఖద్యోతపోతనికేతనే = మిణుఁగురుపురుగుపిల్లలయింట, చిరం = బహుకాలము, దాసానుదాసతయా= దాసులను అనుసరించుదాసునితనముతో, స్థితిః=ఉండుట, ఇహ = ఈలోక మందు, మహతాం=గొప్పవారికి, హృద్యాకిం=మనోహరమా ? (అనుప్రాసా లంకారము).

తా. ఇతఁడు సకలలోకములకును ప్రభు వయ్యును; తాను ఐశ్వర్యమంత యుఁ దొలఁగిపోయినయాపాండవులకు దూతగా నుండుట, సూర్యుఁడు పిల్ల మిణుఁగురుపురుగులయింట దాసానుదాసుఁడై యుండుటయట్లు లున్నయది.

తే. జగదధీశుఁడు తాన శ్రీవిగతులైన
పాండవులయింటిదూత యై పాటుపడు న
నంగ, జ్యోతిరింగణమందిరాంగణమున
నినుఁడు దాసానుదాసుఁ డై నవఁగ నొకొ.

టి. జ్యోతిరింగణములు=మిణుఁగురుపురుగులు, శ్రీవిగతులు=ఐశ్వర్యవిహీనులు, మందిరాంగణమున=ఇంటివాకిట.

విశ్వావసుః.—విశ్వావసువు —

గ॥ పురోభాగిణ భగవద్గుణేషు దోషమనీషయా భవానేవ దూష్యతి॥ 539

వ. ఓపురోభాగీ ! ఈభగవద్గుణములందలి నీదోష మనీషచే నీవే యిట దూషింపఁబడియెదవు.

శ్రూయతా మేతత్.—ఇది వినఁబడుఁ గాక.—

వృ॥ కవిత్వస్య గాంభీర్య మౌదార్య మృద్ధేః
ప్రభుత్వస్య శౌర్యం గురుత్వస్య విద్యాం
మహావంశ్యతాయా స్సదాచారపూర్తిం
మహత్త్వస్య సౌలభ్య మాకల్ప మాహుః॥ 540

అ. కవిత్వస్య=కవనమునకు, గాంభీర్యం=గంభీరగుణమును; ఋద్ధేః=సంపదకు, ఔదార్యం=ఉదారగుణమును, ప్రభుత్వస్య=ప్రభు వగుటకు, శౌర్యం=శూరగుణమును; గురుత్వస్య=గురువగుటకు, విద్యాం=విద్యను; మహావంశ్యతాయాః=గొప్పవంశమునఁ బుట్టినవానిగుణమునకు, సదాచారపూర్తిం=మంచియాచారసంపూర్ణతను, మహత్త్వస్య = గొప్పతనమునకు, సౌలభ్యం=సులభగుణమును, ఆకల్పం=ఆభరణమునుగా, ఆహుః=చెప్పుదురు.

తా. కావ్యకవనమునకు గుణాలంకార వ్యంజనాదులతోడి గాంభీర్యగుణమె ఆభరణము, సంపదకు సమయానుసారముతోడి దాతృత్వగుణమె ఆభరణము, ప్రభుత్వమునకు నిశ్శత్రుకత్వముతోడి శూరత్వగుణమె ఆభరణము; గురు వగు

టకు సర్వవిధములతోడి విద్వత్త్వగుణమె ఆభరణము, సత్కులజన్మమునకు శాస్త్రానుసారముతోడి సదాచారగుణమె ఆభరణము, మహత్త్వమునకు ఆశ్రితులకై అణఁకువతోడి సౌలభ్యగుణమె ఆభరణము అని యర్థ మందురు.

సీ. కవితకు గాంభీర్యకలనము కై వడి
 ధనసమృద్ధికి దాతృతనము తరము
ప్రభుతకు శౌర్యసంప్రకటనపగిదిని
 గురుతకు విద్యాభినిరతిగతిని
నభిజనమునకును నాచారమునువలె
 బలిమికి బలహీనభరణమటులు
సరసవాణికిని వ్యాకరణముకరణిని
 సంపాదనమునకు సద్వ్యయంబు
తే. పోలెఁ బోల నాలోకింప నాలకింప
మహిమహిమకు సౌలభ్య మహారహంబు
ననుగుణం బనుఁ గద? యదే యనువుగాఁగ
జగదధీశునికరుణయే యగణితంబు.

టి. అదే=ఆచెప్పినదేఅంత, అనువుగాఁగన్=అనుకూలమగుటకై, అగణితంబు=లెక్కింపఁబడనిది.

గ॥ ఇత్యపరత్ర విమాన మానయన్ సానందమ్॥ 541

వ. అని మఱొక్కప్రక్కను విమాన మానయించుకొంచు నమందానందంబున.

శ్రీవిజయరాఘవవర్ణనము.

విజయరాఘవస్వామి—(వీరు దండకారణ్యమునుండి సీతాపహర్తయై రథముతోఁ బోవుచున్న రావణాసురునితో యుద్ధము చేసి చేసి తుదకు వానిచేత నెపాణహతుఁడై కుట్టుసురుతో తమదర్శనమునకై కనిపెట్టుకొని యున్న యా జటాయువును జూచి యంతయును విని కరుణాకటాక్షవీక్షణవిశిష్టులైన యా

శ్రీరాములు తనహస్తముతోనె యతనికి దహనసంస్కారము చేసి తోడనె యారావణాదిరాక్షసవిజయమునకై పోయి అంతయును జయించివచ్చిన యీ విజయరాఘవస్వామియే యిప్పుడు నీజటాయువుతీర్థతీరమున ఆ తిరుపగళ్‌కుళ్ళిలో నల్లే సేవసాయించుచున్నవారు.

వృ॥ వికచరుచిరపుండరీకషండ
ద్యుతిమదమోచనలోచనప్రభావః
జయతి విజయరాఘవ స్సఏష
శ్శుచితరగృధ్రసరోవరోపకంఠే॥ 542

అ. వికచ-రుచిర - పుండరీకషండ - ద్యుతి-మద-మోచన-లోచన, ప్రభావః=వికసించినదై-సొగసైన-తెల్లఁదామరల సమూహముయొక్క-కాంతులయందలి-గర్వమును-విడిపించెడి-కన్నులయొక్క-ప్రభావము కలవాఁడైన, సఏషః=ఆయీ, విజయరాఘవః=విజయరాఘవస్వామి, శుచితర-గృధ్రసరోవర-ఉపకంఠే=అతిపరిశుద్ధమైన - జటాయు సరశ్శ్రేష్ఠముయొక్క - సమీపప్రదేశమందు, జయతి=సర్వోత్కృష్టుఁడుగా నున్నతఁడు.

తా. ఈజటాయుతీర్థతీరమందు ఈవిజయరాఘవస్వామి పూఁచి తెల్లనైన తామరలకంటె మించినకన్నులయందము గలిగియున్నయతఁడు.

ఆ. ఉదయసమయసముదితోదరారుణమనో
హరసరోజరుగపహారధీర
నయనయుగళుఁ డీవిజయరాఘవుఁడు గృధ్ర
సరసి దరసి యిందు విజయముఁ జెందు.

కించ.—మఱియు.—

వృ॥ సంపాతిసోదరసరస్తటసంప్రరూఢో
భాత్యద్భుతో విజయరాఘవపారిజాతః
శాఖాతతే రుపరి సద్భి రుదీక్ష్యతే యో
యస్యాధఏవ సకల స్సుమనఃప్రపంచః॥ 543

అ. సంపాతిసోదరసర స్తటి - సంప్రరూఢః = సంపాతిసహోదరుఁ డైన జటాయుసర స్తీరమందు-పైకి లేచినదై, యః=ఏది, శాఖాతేః= శాఖలయొక్క-వేదశాఖలయొక్క - సమూహమునకంటె, ఉపరి=పైఁగను - ఉపనిషత్తులందును, సకలః=సమ స్తమైన, సుమనః-ప్రపంచః=పుష్పములయొక్క - దేవతలయొక్క-సమూహము, యస్య=దేనియొక్క, అధ ఏవ=క్రింద నే, సద్భిః=సత్పురుషుల చేత, ఉదీక్ష్యతే=చూడఁబడుచున్నదో; సః అద్భుతః=అట్టి ఆశ్చర్యకరమైన, విజయరాఘవ పారిజాతః=విజయరాఘవస్వామి అనెడి పారిజాత కల్పవృక్షము, భాతి=ప్రకాశించుచున్నది.

తా. ఈజటాయు స్తీర్థతీరమందు కొమ్మలపైఁగ నుండవలయు పువ్వులు కొమ్మలక్రిందను, ఆకొమ్మలు చెట్టుపైఁగ నుండవలయు నవి చెట్టుక్రిందను నుండు లోకవిరుద్ధమైన యాపారిజాతకల్పవృక్షమువలె; ఈవిజయరాఘవస్వామి ఊర్ధ్వలోక సకలదేవతలును తనపాదాక్రాంతులై యుండఁగా, సకలోపనిషత్తులకును, ఆశ్వలాయనాప స్తంబీయాది సకల వేదశాఖలకును క్రిందులఁ గాక, శిరోభాగములందె ప్రకాశించుచుండును.

తే. తత్సర స్తీరసంప్రవృద్ధంబు విజయ
రాఘవాహ్వయపారిజాతాగమంబు
శాఖలను దానె వికసించి సకలసుమన
సులకును వికాసము స్వపాదములనె కూర్చు.

టి. అగమంబు=వృక్షము, శాఖలను=కొమ్మలనెడి ఆశ్వలాయనాది వేదశాఖలందు, సుమనసులకును=పుష్పములనెడి దేవతలకును, స్వపాదములనె=తనవేళ్లనెడి పాదములందె, కూర్చుꣳ=కలుగఁజేయును.

గ॥ పున స్సభ క్తిప్రకర్షం జనానుద్దిశ్యభోభో భ క్తిము క్తిప్రేప్సవ
ఇదం శ్రుణ్వంతు భవంతః॥ 544

వ. మఱల మఱియును భ క్తిఁ గావించి జనులనుద్దేశించి ఓహో భ క్తియుꣳ ము క్తియుꣳ గోరువారై మీరు దీని వినువార లౌదురుగాక !

వృ॥ విశ్రుతాశ్రితవాత్సల్యం
వీరం విజయరాఘవమ్
నమస్కురుత యో గృధ్రం
సమస్కురుత దాహతః॥ 545

అ. యః=ఏ, విజయరాఘవః=విజయరాఘవస్వామి, గృధ్రం=జటాయువును, దాహతః=దహనమువలన, సమస్కురుత=సంస్కారము చేసెనో; తం=అట్టి, విశ్రుత-ఆశ్రిత-వాత్సల్యం = ప్రసిద్ధమైన-ఆశ్రితులయందలి-ప్రేమ, గల, వీరం=వీరుఁడైన, విజయరాఘవం=విజయరాఘవస్వామిని, నమస్కురుత=నమస్కారము చేయుఁడు.

తా. ఆశ్రితవాత్సల్యము ప్రసిద్ధమై జటాయువును దహనసంస్కారమును జేసిన యీ విజయరాఘవస్వామిని నమస్కారము చేయుఁడు?

క. మీరు జటాయువు శుచిసం
స్కారు నొనర్చి కృపఁ గూర్చి కడ తేర్చిన యీ
వీరు విజయరాఘవు జో
హారువు నొనరించి మించి ప్రార్థించుఁ డొగిన్.

గ॥ అత్ర గృధ్రసరస్తీరే విశ్వప్రసిద్ధా కాచి ద్వైచిత్రీ॥ 546

వ. ఇట జటాయున్సరస్తీరప్రదేశంబున లోకప్రసిద్ధ మయిన యొకానొక వైచిత్రి కనుపట్టుచున్నది కనిపెట్టుము?

వృ॥ తనయార్థనయా సమాగతాభి
స్తరుణీభిః పరిభర్జితాశ్చ ముద్గాః
దృఢ మంకుర మత్ర దేవశక్త్యా
సమ మాసాం పులకాంకురైః ఫలంతి॥ 547

అ. అత్ర=ఇక్కడ, తనయ-అర్థనయా=పుత్రులవిషయమై-ప్రార్థనచేత, సమాగతాభిః=వచ్చిన, తరుణీభిః=వంధ్యాస్త్రీలచేత, పరిభర్జితాః=దంచఁబడిన,

ముద్గాశ్చ=పెసలును, దేవశక్త్యా=ఈ విజయరాఘవదేవుని ప్రభావముచేత, అంకురం=మొలకై, ఆసాం=వీరియొక్క, పులకాంకురైః సమం=గగ్గురుల మొలకలతోఁగూడ, వృథం=నిస్సందేహముగా, ఫలంతి=పండుచున్నవి.

తా. ఈవిజయరాఘవక్షేత్రమందు వంధ్యాస్త్రీలుకూడ బిడ్డలప్రార్థనకై దంచిన పెసలగింజలు ఆ విజయరాఘవుల ప్రభావముచేత మొలకెత్తి ఆ స్త్రీలకు పులకాంకురములతోఁగూడ పెరుగుచుండును.

తే. సుతుల నిచ్ఛగించుచువచ్చుసతులు తాము
వంధ్య లయినను దంచియుఁ బక్వ మయిన
పెసలు నింపెసలారి పెంపెసఁగు వారి
పులకములతోన తచ్ఛక్తి మొలక లెత్తి.

కృశానుః.—కృశానువు.—

గ॥ నిజరూపమహిమా ననురూపస్థితిరసౌ విజయరాఘవః కిమీడ్యతే॥ 548

వ. తనరూపమహిమల కనురూపము కానియునికి గలయీవిజయరాఘవు నీవు చేకొని కొనియాడుచున్నాఁడ వేల?

వృ॥ శుకస్తుతో హంస మయూరవాహ
ముఖప్రగీతో గరుడాసనోఽసౌ
క్షీరాబ్ధితీరావసథోఽపి వాసం
కరోత్యహో? గృధ్రసరోంతికేఽస్మిన్॥ 549

టి. అసౌ=ఈవిజయరాఘవులు, క్షీరాబ్ధితీరావసథః అపి = పాలసంద్రము గట్టె వాసస్థానముగాఁ గలవాఁడయ్యును; శుక-స్తుతః=చిలుకచేత-శుక మహర్షిచేత-పొగడఁబడినవాఁడును, హంసమయూరవాహ-ముఖ-ప్రగీతః = అంచ, నెమలి, (గుఱ్ఱము గాఁగల)హంసవాహుఁడు-బ్రహ్మ-మయూరవాహుఁడు-సుబ్రహ్మణ్యము - మొదలైన వారిచేత పొగడఁబడినవాఁడును, గరుడాసనః = గరుడపక్షియే-గరుత్మంతుఁడే పీఠముగాఁ గలవాఁడునై, అస్మిన్=ఈ, గృ

గృధ్రసరోంతికే=గద్ద సరసుయొక్క-జటాయు తీర్థముయొక్క సమీపమందు, వాసం=ఉనికిని, కరోతి=చేయుచున్నాఁడు.

తా. గరుడపక్షి నెక్కుకొన్నవాఁడు చిలుక, అంచ, నెమలి, గుజ్జము లుగాఁ గలవారి పొగడికలతో గద్దగుంటయొద్ద నుండునట్లుగా; ఈవిజయ రాఘవస్వామి తాను క్షీరాబ్ధివాసుఁ డయ్యును, గరుడవాహనముతో బ్రహ్మసుబ్రహ్మణ్య శుకమహర్ష్యాదుల స్తోత్రములతోను ఈజటాయు తటాకతీరమున వాసము సేయుచున్నవాఁడు. (ఇట శ్లేషానుప్రాణిత విరోధాభాసము.)

క. శుకగీతుఁడు హంసమయూ
రకమూషకవాహముఖ్యకలకును బ్రగీతుం
డిఁక గరుడాసనుఁ డాసను
సకలశనిధిశయుఁడు గృధ్రసరసి వసించున్.

టి. సకలశనిధిశయుఁడు = అమృతకలశముతోఁ గూడుకొన్న నిధియందు-పాలసముద్రమందు శయనించువాఁడైన విజయరాఘవస్వామి.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ త దేతద్దయాపయోనిధే రస్య భూషణ మేవ॥ 550

వ. ఆయుది యీదయాపయోనిధికి భూషణమే కాని దూషణము కాదు.

వృ॥తత్త్వాదృ గు త్తమపదే తమసః పరస్తా
దస్తామయే ప్యతులసూరిభి రర్చితోపి
అత్రావిరాస హరి రేష చిరం నరాణాం
దృష్టిం కృతార్థయితు మేవ దృఢానుకంపః॥ 551

అ. తమసః పరస్తాత్=అజ్ఞానమునకంటె వేఱుగా, అస్త - ఆమయేపి = తొలఁగిపోయిన-సకలదోషములు గలదైన, తత్త్వాదృక్=ఆయట్టి,ఉత్తమపదే= పరమపదమందు, అతులసూరిభిః=సాటిలేని సనకాది మహర్షులచేత, అర్చితోపి=అర్చింపఁబడువాఁడయ్యును; దృఢానుకంపః = దృఢమైనదయారసము కల

వాఁడైన, ఏషహరిః=ఈవిజయరాఘవస్వామి, నరాణాం=భక్తులకు, దృష్టిం=దృష్టిని, కృతార్థయితు మేవ=సఫలపఱచుటకే, అత్ర=ఇక్కడ, చిరం=బహుకాలముగ, ఆవిరాస=ఆవిర్భవించియుండెను.

తా. అజ్ఞానులకు దూరముగా అఖిలదోషపరిహారకమై యుండు నాపరమపదమందు సకల సనకాది మహర్షులచే సమర్చింపఁబడుచుండు నాస్వామియే ఈవిజయరాఘవస్వామి యై ఇక్కడ సేవించు వారి నేత్రములను సార్థపఱచుచున్నతఁడు.

తే. అటు తమంబునకుఁ బరంబు ♦ నయినయట్టి
యుత్తమం బయినపదంబు ♦ హత్తినట్టి
తనదు వైకుంఠమున సూరి♦వినుతుఁ డయిన
శౌరియే యిట్టు చూపట్టె ♦ భూరిదయను.

గ॥ (ఇతి దక్షిణతో విమానం ప్రస్థాపయన్ సహర్షమ్॥) 552

వ. దక్కినపుదిక్కునకున్ విమాన మానయించుకొంచున్ హర్ష ప్రకర్షంబున॥

క్షీరనదీవర్ణనము.

క్షీరనది=పాలేఱు—ఇదియు అశ్వాదిసప్తమహానదులలో నొకటియై చెంగల్పట్టు మధురాంతకములమధ్య పాఱుడియేఱు.

ఇయంహి.—ఇది గదా.—

వృ॥గంగా సింధు సరస్వతీ భవహరా తుంగా పతంగాత్మజా
రంగాభ్యాశ తరంగిణీ వ దఘతత్యంగారభంగావహా
శుగ్ధారాశమనీ మనీషిజనతా రబ్ధావగాహా ముహు
రుగ్ధానా మపి శుద్ధిబుద్ధిజననీ దుగ్ధాపగాదృశ్యతే॥ 553

అ. గంగా...వహా=గంగ, సింధు, సరస్వతి, పాపనాశని, తుంగభద్ర, సూర్యతనయ=యమున, కావేరియువలె, పాపసమూహామనెడి, కొఱవులను, భంగమును, కలుగఁజేయునదియు; శుక్-ధారా-శమనీ=శోకముల-సమూహ

మును-శమింపఁజేయునదియు; ముహుః = పలుమాఱు, మనీషిజనతా-ఆరబ్ధ-అవగాహా=విద్వజ్జనముచేత-ఆరంభింపఁబడిన-స్నానములుగలదియు; ముగ్ధానామపి=మూఢులకుఁగూడ, శుద్ధిబుద్ధిజననీ = సదాచారమును సద్బుద్ధియును గలిగించునదియునైన, దుగ్ధాపగా=పాలేఱు, దృశ్యతే=చూడఁబడుచున్నది.

తా. ఈపాలేఱు గంగాదినదులవలె సకలపాపములనుం సకలశోకములనుం గొలుపులనువలె శమనింపఁజేయుచు, జ్ఞానులకు స్నానానుకూలమై, అజ్ఞానులకు సదాచారము సద్బుద్ధియుఁ గలిగింపఁజేయుచును గనఁబడుచున్నది.

టి. రంగాభ్యాశతరఁగిణీ=శ్రీరంగమున కెదురుదిక్కున నుండునది-కావేరి.

తే. తుంగ గంగయుఁబోలె నుత్తుంగభంగ
సౌరి కావేరియుంబోలె సారనీర
యగుచుఁ బాపఘ్న శోకఘ్న యగుచుఁ గనఁగఁ
బడియెఁ బాలేఱు మే లేఱుపడియె ననఁగ.

టి. తుంగ=తుంగభద్ర, ఉత్తుంగభంగ=పొడవైనఅలలు కలది, సౌరి=సూరతనయ-యమున, సారనీర=శ్రేష్ఠమైనజలము కలది.

కించ.—మఱియు.—

వృ॥ మమ దుగ్ధనదీ ధనదీకృత మ
జ్జన్మానవా నవాంభోభిః
బుధజాతనుతా తనుతాం తనుతాం
తనుతాపహృద్ఘనాఘానామ్॥ 554

అ. నవ-అంభోభిః=క్రొత్తజలముచేత, ధనదీకృత-మజ్జత్-మానవా = కుబేరుఁడుగాఁ జేయఁబడిన-స్నానముసేయుచున్న-మనుష్యులుకలదియు, బుధజాత-నుతా= పెద్దలసమూహముచేత-స్తోత్రముచేయఁబడినదియు, తనుతాప-హృత్ = శరీరతాపములను-హరించునదియునైన, దుగ్ధనదీ=పాలేఱు, మమ=నాయొక్క, ఘన-అఘానాం=గొప్ప-పాపములకు, తనుతాం = క్షీణత్వమును, తనుతాం = చేయునుగాక.

తా. ఈపాలేఱు, తనలో స్నానము చేసినవారి తాపత్రయము లణఁచి ధనదు లను జేయునట్లే మాపాపతాపములను సైతమణఁచి మమ్ము నట్లే చేయునుగాక.

ఆ. స్వీయతోయ మోయఁ జేయఁ దానంబుఁ దా
నేని నేని హానిఁ బూని పోని
తాప మాపి పాపతతినిఁ బోఁజోపుఁబో
క్షీరనది నిధీశుఁ జేసి వాసి.

టి. ఓయన్ = మెల్లమెల్లగా, తానంబు = స్నానము, తాన్ = తాను, ఏని నేనిన్ = ఎవనినైన, పోని = విడిచిపోని, ఆపి = నిలిపి, పోఁజోపుఁబో = తొలఁగఁజేయును పో? నిధీశున్ = నవనిధిపతియైన కుబేరునిఁగా, వాసిన్ = క్రమముతో.

కృశానుః — కృశానువు.—

గ॥ భవత్యేవ మథాప్యస్యాః క్షీరతరంగిణ్యా విధినా కృతా నీరసతా॥ 555

వ. అట్లుండిన నుండనీ? ఈక్షీరనది కీనీరసత యానీరజాసను చేతనే కలుగఁ జేయఁబడియె.

వృ॥ కాలుష్యలేశవిధురా
మధురాఽపి పయోనదీ
రోచతే సాధవే యుక్తా
నోచేల్లవణసింధునా॥ 556

టి. పయోనదీ = ఈపాలేఱు, కాలుష్యలేశవిధురా = మాలిన్యముయొక్క అణుమాత్రము సైనను విడిచినదై, మధురాపి = మధురమైనదయ్యును; లవణ సింధునా = ఉప్పుసంద్రముతో, యుక్తా = కూడినది, నోచేత్ = కాదేని; సాధవే = సత్పురుషునికై, రోచతే = రుచించుచుండును.

తా. ఈనది నిర్మలమై మధురమైయును, ఉప్పుసంద్రముతోఁ గూడకున్న యెడల సత్పురుషులకంచఱకును రుచియించునదియే యగును.

క. కలుషము లేశమె యయినన్

గలుగని దయి తీయఁదనము కలిగిన దయినన్
గలియనిదే నిధిచుప్పనఁ
గలయఁ బయోనిది రుచించుఁ గద ? సాధునకున్.

టి. కలియనిదేన్ =కలియకుండ నుండునదియేని, కలయన్ =అంతటను.

విశ్వావసుః.—విశ్వావసువు —

గ॥ గుణమపి దోషతయా భణసి॥ 557

వ. గుణమునుగూడ దోషమునుగానే పలుకాడు చున్నాఁడవు.

యతః.—ఎందువలన.—

వృ॥క్వచన సమాగతసింధుని
ధునీజలే సాధుని స్నానమ్
పంకవిలేపం కలయతి సం
ఘటయతి ధియ మితి స్మరంతి బుధాః॥ 558

అ. సమాగత సింధుని=చేరినసముద్రము గలదియు, సాధుని=మంచిదియు నైన, ధునీజలే=ఏటినీట, క్వచన=ఎక్కడనైనను, స్నానం=స్నానము, పంక-విలేపం = పాపముయొక్క-గాని-అడుసుయొక్క-గాని నాశమును, కలయతి=చేయుచున్నది; ధియం=జ్ఞానమునున్, సంఘటయతి=కూర్చుచున్నది; ఇతి=అని, బుధాః= పెద్దలు, స్మరంతి=తలంచుచున్నారు.

తా. "సముద్రగానదీస్నానం నరాణాం శుద్ధిబుద్ధిదమ్" అను ప్రమాణము వలన, ఎక్కడనైన, అక్కడలిఁ జేరిన చక్కనియేటినీట స్నానము చేయుట యే పాపవిముక్తియు, జ్ఞానసంయుక్తియున్ గలిగించుచున్నది యని పెద్దలు చెప్పుదురు.

క. ఒకచోఁ గలసినఁ గడలిన్
సకలాఘనిదాఘములకు శామక మయి పా
య కెసంగు నదిం గ్రుంకిన
యఖిలాత్మల కలరు బోధ మందురు బోద్ధల్.

టి. సకలాఘ-నిదాఘములకున్ = సమస్తదోషములనెడి వెట్టలకు, శామకమయి=శమియింపఁజేయునదియై.

గ॥ (కించి ద్దక్షిణతోఽభిక్రమ్య॥) 559

వ. కొంతయంతరంబు దక్షిణంబునకె యతిక్రమించి.

బాహానదీవర్ణనము.

వృ॥ మోహాదిదోషరహితాం తటవాసిదేహి
వ్యూహాయ కామపి మతిం మహతీం దిశంతీ
స్వాహాకరోతి దురితాని శుభప్రవాహై
ర్బాహానదీ బుధసమూహకృతావగాహా॥ 560

అ. తట-వాసి-దేహి-వ్యూహాయ=తీరమందు-వసించుచున్న-జీవులయొక్క-సమూహమునకై, మోహ-ఆది-దోష-రహితాం=మోహము-మొదలుగాఁ గల దానివలని-దోషములు లేనిదియు, మహతీం=గొప్పదియు నైన, కామపి=ఒకానొక, మతిం=జ్ఞానమును, దిశంతీ=ఇచ్చునదియై, బుధసమూహ-కృత-అవగాహా=జ్ఞానులసమూహముచేత-చేయఁబడిన-స్నానములు గలదియైన, బాహానదీ=ఈబాహానది, శుభప్రవాహైః=శుద్ధములైన వెల్లువలచేత, దురితాని=పాపములను, స్వాహాకరోతి=నాశము చేయుచున్నది.

తా. ఈబాహానది తనతీరమునందలి జీవులకు సకల మోహాది దోషహరమైనజ్ఞానము నిచ్చుచు, వారివారికి తనలోని స్నానములచేతను సకలదోషములనుఁ తనప్రవాహములతో పరిహారము చేయుచున్నది.

క. మోహాదిరహితమతి స
ద్వ్యూహాన కొసఁగు దొసఁగు సమూహాని కహా
స్వాహాకారము సేయును
బాహానది కృతబుధానుభవభువనం బై.

టి. మోహాదులు=అరిషడ్వర్గములు - మోహకామక్రోధలోభమదమాత్స

ర్యములు, కృత-బుధానుభవ-భువనంబై = చేయఁబడిన-పెద్దల అనుభవముతోడి-లోకముగాని-జలముగాని గలదియై.

గ॥ అస్యాశ్చోత్తరతీరే శ్రోత్రియోత్తంస నివాసయోగ్య స్స
మగ్రగుణో౽సా వగ్రహార స్సం లక్ష్యతే॥ 561

వ. ఇట నిత్తటినికి నుత్తరంపుఁదీరంబున శ్రోత్రియోత్తంసులకు నివాసయోగ్యమై సమగ్రగుణాహారంబుగ నీయగ్రహారంబు కనంబడియెడి.

టి. శ్రోత్రియ-ఉత్తంసులకు = వైదికులలో-శిరోభూషణమైనవారికి, సమగ్ర గుణహారంబుగ=సంపూర్ణమైన సద్గుణములే హారముగాఁ గలదిగా.

(ఈబాహానది సమీపమందలి కాంచీపురముచేరువ అరశాణిపాళెమున అగ్రహారము— ఈ ఆత్రేయాన్వయసంస్కృతకవి=వాసస్థానము.)

పశ్య.—చూడు.—

వృ॥కర్ణానందకరస్ఫురన్మధుకరవ్యాహారబాహాపగా
రోధశ్శాఖిమరందతుందిలపయఃకల్యాణకుల్యావృతః
ఆత్రేయాన్వయవిద్వదధ్వరహవిర్గంధానుబంధార్పిత
క్షేమోభాత్యరశాణిపాలఇతిహిగ్రామోభిరామో భువి॥562

అ. కర్ణానందకర-స్ఫురత్-మధుకరవ్యాహార-బాహాపగారోధశ్శాఖి - మరందతుందిల-పయః-కల్యాణ-కుల్యా-ఆవృతః=చెవులకు సంతోషకరమై-ప్రకాశించునట్టి-తుమ్మెదల ఝుంకారములతోడి - బాహానదీతీర వృక్షములయందలి - తేనెలచేత నిండియుండు-జలముల చేత-శుభకరమైన-కాలువలచేత - చుట్టఁబడినదియు, ఆత్రేయాన్వయ-విద్వత్-అధ్వర- హవిః-గంధానుబంధ - అర్పితక్షేమః=ఆత్రేయ గోత్రమువారి-విద్వజ్జనులయొక్క-యజ్ఞములయందలి-పురోడాశాది హవిర్భాగములయొక్క-గంధసంబంధముచేత-కలుగఁజేయఁబడిన క్షేమము గలదియునైన, అరశాణిపాల ఇతి గ్రామః=అరశాణిపాళెమనిగ్రామము, భువి=భూమియందు,అభిరామః=మనోహరమై,భాతిహి=ప్రకాశించుచున్నది గదా?

ర్యములు, కృత-బుధానుభవ-భువనంజై = చేయఁబడిన-పెద్దల అనుభవముతోడి-లోకముగాని-జలముగాని గలదియై.

గ॥ అస్యా శ్చోత్తరతీరే శ్రోత్రియోత్తంస నివాసయోగ్య స్స
మగ్రగుణోఽసా వగ్రహార స్సం లక్ష్యతే॥ 561

వ. ఇట నిత్తటినికి నుత్తరంపుఁదీరంబున శ్రోత్రియోత్తంసులకు నివాసయోగ్యమై సమగ్రగుణాహారంబుగ నీయగ్రహారంబు కనంబడియెడి.

టి. శ్రోత్రియ-ఉత్తంసులకు = వైదికులలో-శిరోభూషణమైనవారికి, సమగ్ర గుణహారంబుగ=సంపూర్ణమైన సద్గుణములే హారముగాఁ గలదిగా.

(ఈబాహానది సమీపమందలి కాంచీపురము చేరువ అరశాణిపాళెమున అగ్రహారము—ఈ ఆత్రేయాన్వయసంస్కృతకవి=వాసస్థానము.)

పశ్య.—చూడు.—

వృ॥ కర్ణానందకరస్ఫురన్మధుకర వ్యాహార బాహాపగా
రోధశ్శాఖిమరందతుందిలపయఃకల్యాణకుల్యావృతః
ఆత్రేయాన్వయవిద్వదధ్వరహవిర్గంధానుబంధార్పిత
క్షేమోఽభాత్యరశాణిపాలఇతిహి గ్రామోఽభిరామో భువి॥562

అ. కర్ణానందకర-స్ఫురత్-మధుకరవ్యాహార-బాహాపగారోధశ్శాఖి - మరందతుందిల-పయః-కల్యాణ-కుల్యా-ఆవృతః=చెవులకు సంతోషకరమై-ప్రకాశించునట్టి-తుమ్మెదల ఝుంకారములతోడి - బాహానదీతీర వృక్షములయందలి - తేనెలచేత నిండియుండు-జలముల చేత-శుభకరమైన-కాలువలచేత - చుట్టఁబడినదియు, ఆత్రేయాన్వయ-విద్వత్-అధ్వర- హవిః-గంధానుబంధ - అర్పితక్షేమః=ఆత్రేయ గోత్రమువారి-విద్వజ్జనులయొక్క-యజ్ఞములయందలి-పురోడాశాది హవిర్భాగములయొక్క-గంధసంబంధము చేత-కలుగఁజేయఁబడిన క్షేమము గలదియునైన, అరశాణిపాల ఇతి గ్రామః=అరశాణిపాళెమని గ్రామము, భువి=భూమియందు, అభిరామః=మనోహరమై, భాతిహి=ప్రకాశించుచున్నది గదా?

ఏషఅగ్రహారః=ఈయగ్రహారము, సాకేతనగర-శ్రియం=అయోధ్యాపట్టణము యొక్క-శోభను, వహతి=వహించుచున్నది.

తా. ఈయగ్రహారము సత్పురుషులు చేయు యజ్ఞములయూపస్తంభముల తో కూడి, కవితంద్రియైన రఘునాథ దీక్షితులు కాపాడునదియై; ఎదుట సరయూనదితో కూడి, శ్రీరాములు కాపాడునదియైన అయోధ్యాపట్టణము వలె నున్నది.

క. ఈసరికి నగ్రహారము
 తాసరి రఘునాథరక్షితమ యై సిరి కి
 ట్లాసరయూపేతమ యై
 భాసురసాకేతనగరిపగిది నెసంగెన్.

టి. తాసరి=తానుసరి, యూపేతమయై=యజ్ఞస్తంభములతో చేరినదియై సిరికి ఇట్లు, ఆసర=ఆశ్రయము.

గ॥ కించి ద్విమాన మున్నమయ్య నద్యోః పార్శ్వద్వయ మవ
 లోక్య సశ్లాఘమ్॥ 564

వ. విమాన మించు కెగయించి శ్లాఘాసహితంబుగ నాయేఱుల
 యిరుతీరములనుం గనుంగొని.

వృ॥ చారుగుణై స్సన్మణిభి
 ర్జుష్టా బాహానదీపయస్విన్యోః
 ఉపకూల మగ్రహారా
 ఉదగ్రహారా ఇవావనేర్భాంతి॥ 565

అ. చారుగుణైః=మనోహరములైన గుణములవలె దారములు గల, సన్మణిభిః=సత్పురుషులనెడు మంచిరత్నములతో, జుష్టాః=కూడినవై, బాహానదీపయస్విన్యోః=బాహానదిక్షీరనదులయొక్క, ఉపకూలం=గట్టులందు, అగ్రహారాః=అగ్రహారములు, అవనేః=భూమికి, ఉదగ్ర-హారాఇవ=ఉన్నతములైన హారములవలె, భాంతి=ప్రకాశించుచున్నవి.

తా. మంచిసూత్రములతోఁ గూర్చిన సద్రత్నములతో ఈభూమి అను స్త్రీకిఁ జేర్చిన ముత్యాలహారములవలె ఈరెండునదుల గట్టులలో సద్గుణముల తోఁ గూడిన సత్పురుషులతోఁ జేరియుండు అగ్రహారములు ప్రకాశించుచున్నవి.

తే. సారగుణ సన్మణులఁ గూడి ♦ సకలజనుల
యెదకు బాహానదీపయో ♦ నదులదరుల
నగ్రహారము లించు ను ♦ వగ్రహార
ములుగ నిలనెలంత కటంచు ♦ ముదము వెంచు.

కృశానుః—కృశానుఁడు.—

శ్లో॥ అమూన్ గ్రామాన్ కథంకార
మగ్రహారాన్ ప్రచక్షతే
సువృత్తముక్తారహితా
యదేనాన్ శ్రితాజనాః॥ 566

అ. యత్=ఎందువలన, ఏనాన్=ఈగ్రామములను, ఆశ్రితాః=ఆశ్రయించిన, జనాః=జనులు, సువృత్తముక్తారహితాః-సు=చక్కనైన, వృత్త=గుండ్రనైన, ముక్తా=ముత్తెములతో, రహితాః=లేనివారో? సువృత్త=మంచినడవడికలు కల, ముక్త=ముక్తపురుషులతో, అరహితాః=లేనివారు కానివారో?తత్ =అందువలన, అమూన్=అట్టి ఈ, గ్రామాన్=గ్రామములను, అగ్రహారాన్ =అగ్రహారములనుగా, కథంకారం=ఎట్లు? ప్రచక్షతే=చెప్పుచున్నారు?

తా. ఇక్కడి జనులు మంచినడవడికలు కల ముక్తపురుషులతోడఁ గూడమి లేనివారయ్యును; మంచిముత్తెములు లేనివారై యుండఁగా, ఈగ్రామములను అగ్రహారములని యెట్లు చెప్పుచున్నారు?

క॥ కని యాగ్రామంబుల నిటు
లనుదురె? బుధజనులు న ♦ గ్రహారము లనుచున్
జను లిందులఁ గలవారలు
మునుకొని కనుఁగొన సువృ ♦ త్తముక్తారహితుల్.

టి. అగ్రహారములు=అగ్రమందు ముక్తాహారములువలె (గృహములు)కలవి, సువృత్తముక్తారహితులు=సద్వృత్తములచేత విడువఁబడినవారు - బొత్తిగా లేనివారు, మునుకొని=ముందుపడి.

విశ్వావసుః.——విశ్వావసువు.——

గ॥ సఖే! భవతా స్తుతిరేవ ఏషాం భంగ్యంతరేణ కృతేతి మృ
ష్యామి తుష్యామి చ॥ 567

అ. సఖే=స్నేహితుఁడా! భవతా=నీచేత, ఏషాం=వీరియొక్క, స్తుతిః ఏవ=స్తోత్రమే, భంగ్యంతరేణ=వేఱువిధముగా, కృతా=చేయఁబడినది. ఇతి= అని, మృష్యామి=విమర్శించుచున్నాను, తుష్యామిచ=సంతోషించుచున్నాను.

వ. సఖా! నీచేతిస్తుతియే వ్యాజస్తుతివిధమునఁ జేయఁబడుచు
న్నయది యని విమర్శించుచున్నాను. మఱియు హర్షించు
చున్నాను.

తుండీరమండలవర్ణనము.

ఇ. తుండీరమండలము=తొండమనాడు. ఇది కంచికిని తిరుపతికిని మధ్య ప్రదేశము కాక, ఉత్తరఆర్కాడు మొదలు చెంగల్పట్టుతోను శ్రీపెరుంబూదూరుతోను దక్షిణఆర్కాడువఱకు చేరియున్న ద్రవిడదేశభాగము.

గ॥ అథ సర్వత స్తుండీరమండల మవలోకయన్ సహర్షాతిరేకమ్
వయస్య! స్ఫుట మస్య తుండీరమండలస్య పశ్యతు భవాన్
పావనత్వం రామణీయకంచ॥ 568

వ. తర్వాత సర్వతోముఖముగఁ దుండీరమండలము నవలోకిం
చుచు నతిరేకించినహర్షంబున, చెలికాఁడ! చూడు? నీవీతుం
డీరమండలముపావనత్వము రమణీయత్వమున్.

వృ॥ తీరేతీరే స్ఫురతి సరితా మగ్రహారోఽగ్రభూయాన్
అగ్ర్యోవర్గో ధరణిమరుతా మగ్రహారేఽగ్రహారే

వర్గేవర్గే ధరణిమరుతాం వర్ధతే సాధుయజ్ఞో
యజ్ఞేయజ్ఞే శ్రవణసుభగ స్తోత్రశాస్త్రాదిఘోషః॥ 569

అ. అత్ర=ఇక్కడ, సరితాం=నదులయొక్క, తీరేతీరే=ప్రతిగట్టున,అగ్రహారః=అగ్రహారము, భూయాన్=విశేషముగ, స్ఫురతి=ప్రకాశించుచున్నది; అగ్రహారేఽగ్రహారే=ప్రతియగ్రహారమందును, అగ్ర్యః = శ్రేష్ఠమైన, ధరణిమరుతాం=భూసురులైన బ్రాహ్మణులయొక్క, వర్గః=సమూహము, స్ఫురతి=ప్రకాశించుచున్నది; వర్గేవర్గే=ప్రతివర్గమందును, యజ్ఞః=యజ్ఞము, సాధు=చక్కఁగ, వర్ధతే=వృద్ధిపొందుచున్నది; యజ్ఞేయజ్ఞే = ప్రతియజ్ఞమందును, శ్రవణసుభగః=చెవులకును మనోజ్ఞమైన, స్తోత్రశాస్త్రాదిఘోషః=స్తోత్రములు శాస్త్రములు మొదలైనవానియొక్క ఘోషము, వర్ధతే=వృద్ధిపొందుచున్నది.

తా. ఆతుండీరమండలమందు బాహానది మొదలైన నదులతీరములందు అనేకాగ్రహారములు, అందందు అతిశ్రేష్ఠమైన బ్రాహ్మణవర్గములు, అందందు జ్యోతిష్టోమాది యజ్ఞములు, అందందు శ్రోత్రానందకరమైన స్తోత్రశాస్త్రిముల ఘోషములును వర్ధిల్లుచున్నవి.

తరువోజ.

తీరా నదీతీరతీరానఁ గాలుఁ హారాలువలె నగ్రహారాలు వేలు
హారాగ్రహారాగ్రహారానఁ గాలుఁ సారజ్ఞసద్విప్రసంఘాలుచాలు
సారజ్ఞసద్విప్రసంఘానసారసక్రమమహాసవనాలు గ్రాలు
సారెకాసవనానసవనానఁ గాలుఁ సారతరస్తోత్రశాస్త్రాదిఘోష.

టి. హారాగ్రహారాగ్రహారానన్ =హారములవంటి ప్రత్యగ్రహారమందును, చాలు=వరుసగ, సారసక్రమమహాసవనాలు=శ్రేష్ఠమైన క్రమముతోఁ గూడిన గొప్పయజ్ఞములు, గ్రాలున్ =ప్రకాశించుచుండును.

కించ.— మఱియు.—

వృ॥తుండీరమండలనివాసిషు దుగ్ధసింధు
డిండీరఖండ నిభకీర్తిషు పండితేషు

ఆప్యాయమాన మఖిలై రవిగీత మేతత్
రోచేత ధూతదురితంచరితం నకస్మై॥ 570

అ. తుండీరమండల నివాసిషు=ఈ తుండీరమండలమందు వాసముచేయువారును, దుగ్ధసింధు డిండీరఖండ నిభకీర్తిషు=పాలసంద్రములోని నురుగుగడ్డలతో సమమైన యశముగలవారునైన, పండితేషు = విద్వాంసులయందు, ఆప్యాయమానం=తృప్తిపడునదై, అఖిలైః=సకలవిషయముల చేతను,అవిగీతం= నిందింపఁబడనిదై, ధూతదురితం=తొలఁగఁద్రోయఁబడిన దోషములు గలదైన, ఏతత్ = ఈ, చరితం=నడవడి, కస్మై=ఎవనికి, నరోచేత=రుచింపఁబడదు?

తా. ఈతుండీరమండలమందలి పండితులు అతిపరిశుద్ధకీర్తి కలవారై యుండియు, వీరినడవడి వేదశాస్త్రపురాణాది విహితమై నిర్దోషమై యుండియు, ఎవరికి సంతోషకరులుకాక యున్నారు.

తే. శౌర ! తుండీరమండలి నధివసించి
క్షీరడిండీరమండలికీర్తి మించు
చతురపండితమండలిచరిత మెవని
కవని రుచియింప దింపుమై నఖిలవిధుల.

క్రుశానుః.—క్రుశానువు.—

గ॥ హంత ! ఏతస్మిన్కలియుగేపి అధ్వరకర్తాచరతాం అమీషాం చరితాని కథమివ రోచేరన్ కోవిదేభ్యః॥ 571

వ. కటా! ఈకడయుగమందును నధ్వరకర్మ లాచరించువీరల చరిత లభిజ్ఞుల కెటుల రుచించు?

వృ॥ న ఋత్విక్సంపత్తి ర్నచ కుశలతా యజ్వ రసఘా
నచ ద్రవ్యం శుద్ధం నచ హృదయశుద్ధిః కలియుగే
ప్రసిద్ధిం కాంక్షంతః పరిమితధనా హంత ! కృపణా
వృథా పశ్వాలంభం విదధతి తథాపి క్షితిసురాః॥ 572

అ. కలియుగే=ఈకలియుగములో, యష్టుః=యాజకునికి, అనఘా=నిర్దోషమైన, ఋత్విక్సంపత్తిః=మంత్రవేత్తలసమృద్ధి, న=లేదు; అనఘా=నిర్దోషమైన, కుశలతాచ=సామర్థ్యమును, న=లేదు; శుద్ధం=పరిశుద్ధమైన, ద్రవ్యంచ=హోమద్రవ్యమును, న = లేదు; హృదయశుద్ధిశ్చ = హృదయపరిశుద్ధియును, న=లేదు; తథాపి=అట్లయినను, పరిమితధనాః=అల్పద్రవ్యముకలవారై, కృపణాః=లుబ్ధులైన, క్షితిసురాః=బ్రాహ్మణులు, ప్రసిద్ధిం=ప్రఖ్యాతిని, కాంక్షంతః=కోరువారై, హంత=అయ్యో! వృథా=వ్యర్థముగా, పశ్వాలంభం=పశువధమును, విదధతి=చేయుచున్నారు.

తా. ఈకలియుగములో యజ్ఞముచేయువారికి మంత్రమంత్రార్థవేత్తలైన ఋత్విజులును లేక, తమకు యజ్ఞకర్మలయందు సామర్థ్యమునులేక, తగిన యజ్ఞసామగ్రియునులేక, తమకు మనశ్శుద్ధియునులేక, నిర్ధనులై యుండుటేకాక, లుబ్ధులునై యుండు నిక్కడిబ్రాహ్మణులు తాము దీక్షితులు, సోమయాజులు అను పేరుమాత్రమె కోరుచు, యథార్థానుష్ఠానములేక, వృథాగా మేషాదిపశువధమునే చేయుచున్నవారు.

తరల. అరుదు ఋత్విజు లోజి యాజకులెల్ల కౌశలి నీకలిన్
పరమశుద్ధ మొకింతద్రవ్య మపంకశుద్ధము చిత్త మి
ట్లరుదె యైనను గించిదర్థులు నెల్ల లుబ్ధులు నిద్ధరా
సురులు పేరఁ బ్రసిద్ధికై పశుసూదనంబునె సేయుదుర్.

టి. ఓజిన్=వరుసగా, కౌశలిన్=కుశలత్వమందు (అరుదు) అపంకశుద్ధము=నిర్మలమై పరిశుద్ధమైనది. కించిదర్థులు=కొంచెము ధనమువారు, పశుసూదనంబునె=మేషాదిపశుల చంపుటనే.

ఇ. ఋత్విక్కులు—వీరు అధ్వర్యులుమొదలు పదియాఱు భేదములవారు.

కించ.—మఱియు.—

వృ॥ శౌచం నాచరితుం యథావిధి కలౌ శక్తాద్విజాః కించ తే
యః ఖల్వాచమనాప్లవాదినియమ స్తం స్మర్తు మప్యక్షమాః

క్వామీషాం పునరగ్నిహోత్రనియమః క్వేష్టే రనుష్ఠానగీః
క్వాగ్నిష్టోమముఖామఖాస్సపశుకాఃక్వతా్యఽగ్నిచిత్యాతుసా॥

అ. కించ=మఱియు, కలౌ=కలియుగమందు, తే=ఆ,ద్విజాః= బ్రాహ్మణులు, శౌచం=శౌచమును, యథావిధి=శాస్త్రప్రకారము, ఆచరితుం=ఆచరించుటకు, శక్తాః=శక్తికలవారు,న=కారు; యః=ఏది, ఆచమనఅప్లవఆదినియమః= ఆచమనము స్నానము మొదలుగాఁగలనియమమో; తం=దానిని, స్మర్తుంఅపి = తలంపనుగూడ, అక్షమాఃఖలు=శక్తులుకారుగదా? అమీషాం=అట్టివీరికి, అగ్నిహోత్రనియమః=హోమకర్మ, క్వ=ఎక్కడ? పునః=మఱల, ఇష్టేః=అయజ్ఞముయొక్క, అనుష్ఠానగీః=అనుష్ఠించుటఅనుమాట, క్వ=ఎక్కడ? సపశుకాః= పశుసహితములైన, అగ్నిష్టోమముఖాః = అగ్నిష్టోమము మొదలైన, మఖాః= యజ్ఞములు, క్వ=ఎక్కడ? సా=అట్టి,అగ్నిచిత్యాతు=స్థండిలాదికృతాగ్నిష్టోమాదియజ్ఞకర్మయో? క్వతా్య=ఎక్కడిది.

తా. ఈకలియుగపు బ్రాహ్మణులు పాదప్రక్షాళనాది శౌచములైన శాస్త్రియుక్తముగ చేయఁదెలియరుగాని, స్నానాచమనాదులైనఁ జేయఁదలఁపరు; ఇట్లు నిత్యనియతకర్మలు దర్శపూర్ణమాసాదులు ననుష్ఠించుట అనుమాటయేలేని వీరికి స్థండిలవిశేషములతోఁ జేయుహోమములు అగ్నిష్టోమాది యజ్ఞములును ఎక్కడఁ గలుగును ?

కించ.—మఱియు.—

తరల. మఱియుశౌచమునాచరింపరుకేమానుదు ర్విధి నీకలిన్
మఱియు నాచమనంబె చేయరు కేమజ్జనం బెటు సేయుదుర్
మఱియు వీరికినగ్నిహోత్రము కేమంత్రమాత్రము లేదు వే
మఱును నిష్టియనుష్ఠితం బెటు కేమాన్య మన్యము లెట్టిలో?

విశ్వావసుః —విశ్వావసువు.—

గ॥ స్థూలమనీష ! మృషా కిమితి భాషసే॥ 574

వ. ఓమందమనీషా! మృషాభాషణములె భాషించుచున్నావేల?

టి. మందమనీషా=ఓమందబుద్ధీ ! మృషాభాషణములు=అబద్ధపుమాటలు.

వృ॥ శ్రేష్ఠేభ్యః ప్రతిగృహ్య విత్తముచితం సంపాద్య విద్యాః క
శ్రద్ధాలూన్ శ్రుతికల్పసూత్రచతురాన్ లబ్ధ్వా శుచీనృత్విజః
ప్రీతిం భాగవతీం ప్రకామమభిసంధాయా హరంతః క్రతూన్
ధీమంతో యుగమంతిమం తు కృతయంత్యంతర్ముఖాస్సంతతమ్

అ. ధీమంతః=బుద్ధిమంతులై, అంతర్ముఖాః=అంతరాత్మయందు ఉన్నవారలైనవారు, శ్రేష్ఠేభ్యః=శ్రేష్ఠులైనవారినుండి, ఉచితం=తగుమైన, విత్తం=ధనమును, ప్రతిగృహ్య=గ్రహించి, విద్యాః=విద్యలను, సంపాద్య=సంపాదించి శ్రద్ధాలూన్=శ్రద్ధావంతులును, శ్రుతికల్పసూత్రచతురాన్ = వేదములందు ఋషికల్పసూత్రములందును సమర్థులును, శుచీన్=పరిశుద్ధులునైన, ఋత్విజః ఋత్విక్కులను, లబ్ధ్వా=లభించి, భాగవతీం= భగవత్సంబంధియైన, ప్రీతిం భక్తిని, ప్రకామం=మిక్కిలి, అభిసంధాయ=చేర్చి, కలౌ=కలియుగమందు క్రతూన్=యజ్ఞములను, అహరంతః=దినమధ్యములందు, సంతతం= ఎల్లపడును, కుర్వంతః=చేయువారై, అంతిమం=కడపటిదైన; యుగం=యుగమును కృతయంతి=కృతయుగమునుగాఁ జేయుచున్నారు.

తా. ఇందు తత్త్వనిర్ణాయకులై పరబ్రహ్మపరాయణులైనవారు అఖిలవిద్యలను అర్థావగాహనపర్యంతము నేర్చుకొనుచు బ్రాహ్మణశ్రేష్ఠులవలననుండియే ద్రవ్యమును అనురూపముగా చేకొనుచు, యజ్ఞములందు శ్రద్ధాళువులై ఆగమములందు, ఆశ్వలాయనాది కల్పసూత్రములందును సమర్థులై పరిశుద్ధులైన అధ్వర్వ్యాది ఋత్విజులతోఁ గూడ భగవద్భక్తి గలవారై యెప్పుడును యజ్ఞములు చేయుచు ఈకలియుగమును ఆకృతయుగమునుగాఁ జేయుచున్నవారు.

సీ. తత్త్వనిర్ణయమున • సత్త్వసంపూర్ణత
గలుగుధీమంతులు • గలుగునిష్ఠ
శిష్టులవలననె • యిష్టము చెలువున

సముచితద్రవ్యము సంగ్రహించి
సకలవిద్యలశ్రుతిశ్రౌతసూత్రములఁ బ్ర
వీణుల శుచుల ఋత్విజులఁ గొంచు
బాగుగా నాభాగపతిఁ బ్రీతి భావించి
క్రతువులు గావించి క్రమము నెంచి
ఆ. అక్రమంబు లెపుడు వక్రంబు లయి మించి
కలియు కలియుగమును గాంతుఁ జేసి
సక్రమంబుగాను సవరింతు రిట్టు లా
కృతయుగంబుగానె కృతులు కృతుల.

(1) శ్రుతులు = వేదములు ఋగ్యజుస్సామాథర్వములు.

(2) ఋగ్వేదము—మంత్రభేద ప్రతిపాదకము, యజుర్వేదము—విధిప్రకారప్రతిపాదకము, సామవేదము—స్తోత్రాంతరప్రతిపాదకము, అథర్వణవేదము—తచ్ఛాంత్యాది ప్రతిపాదకము.

(3) శ్రౌతకల్పసూత్రములు-ఆశ్వలాయనాదిఋగ్వేదవిహితకర్మసూత్రములు. బోధాయన, కాత్యాయన, ద్రాహ్యాయణ, మాధ్యందిన, ఆపస్తంబ, శాంభవీయ, శౌనకీయ, జైమినీయ, భారద్వాజ, అగస్త్య, శాకల్య, అగ్నివైశ్య, సత్యాషాఢ, కౌండిన్య, కౌషీతక, హిరణ్యకేశి, వాధూల, వైఖానసములు.

భగవత్పదార్థము— "సంపత్త్యైశ్వర్యవీర్యాణి వైరాగ్యజ్ఞాన కీర్తయః ఏతేహిషడ్గుణాయస్యైశ్చ సంపూర్ణో భగవాన్ స్మృతః" అని యీషడ్గుణములు సంపూర్ణముగా కలవాఁడు భగవంతుఁడు అందురు.

కించ.—మఱియు.—

వృ॥ అయజ్ఞార్హద్రవ్యా వయ మితితు యజ్ఞా ద్విరమతాం
నకల్పేత స్వా న్నైర్ధను భగవదారాధన మపి
ప్రయత్నేన ద్రవ్యం శుచి కిమపి లబ్ధ్వా భగవతః
కృతం చేత్కైంకర్యం కిమితి న తదేవాధ్వరసమమ్॥ 576

అ. వయంతు=మేము, అయజ్ఞార్హద్రవ్యాః = యజ్ఞమునకు తగినద్రవ్య
లేనివారము, ఇతి=అని, యజ్ఞాత్=యజ్ఞమునుండి, విరమతాం=చాలించుముగాక
స్వ+అన్నైః=సొంత+అన్నములచేత, భగవదారాధనమపి = భగవన్నివేద
మునగూడ, నకల్పేత నను=చేయకుందుమా? ప్రయత్నేన = ప్రయత్నముల
శుచి=పరిశుద్ధమైన, ద్రవ్యం=ద్రవ్యమును, కిమపి=కొంచెమైనను, లబ్ధ్వా=పొంది
భగవతః=భగవంతునియొక్క, కైంకర్యం=కైంకర్యము, కృతంచేత్=చే
యబడినదేని, తత్=ఆకైంకర్యము, అధ్వరసమమేవ=యజ్ఞముతో సమాన
న ఇతికిం=కాదనియా?

తా. మేము యజ్ఞమునకు తగినంతద్రవ్యము లేక యజ్ఞముచేయనివార
మను, మాసొంత అన్నముచేతనైన భగవన్నివేదనముచేయకుందుమా? ఎంతక
ష్టపడియైనఁ గొంతద్రవ్యమైన సంపాదించి భగవత్కైంకర్యము చేయుదుము
అదియే మాకు యజ్ఞముతో సమానము కాదా?

ఉ. పావనమర్థ మున్నదియె ? చాలు సవం బని త్రోవనిమ్ము తో
స్పావనమన్న మాభగవదర్పణసేయక యుందుమొక్కొ తాఁ
బావన మైన, దానినెకృషి పాలున కావరి కాస దాసతా
భావన నర్పణం బొనరుచ్ఛ సరికాదె? యిదామఖాళితో సా-

దం. యజ్ఞసంబంధమైనద్రవ్య మున్నదా? యజ్ఞముచాలును, అని ఆయ
మును త్రోసివేయనీ? మనకు రక్షకమైనయన్నము ఆభగవంతుని కర్పణచేయ
కుందుమా? ఆయన్నము పవిత్రమే యైనయెడల; దానినే దయాళువైన ఆ
రికి ఆసతో దాస్యమందలిఅభిప్రాయముతోను సమర్పణచేయఁగా, ఆయ
ఆయజ్ఞసమూహముతో సరికాదా?

ఇ. భగవత్పదార్థములు సంపత్త్యైశ్వర్యవీర్యాణి.

అపిచ.—మఱియు.—

హింసాకృత్ప్రిత్యవేయా దితికథయతి యో వేదపైషయా
పశ్వాలంభం విధత్తే యది క ఇహమఖే వైదిక స్సంశయా-

హింసాత్వాభావమేవాధ్వరపశునిహతేరాహరామానుజార్యా
స్తత్పక్షస్థోఽపి యోనప్రసజతియజనేక స్తదన్యోగురుద్విట్ ॥

అ. హింసాకృత్=హింసచేయువాఁడు, ప్రత్యవేయాత్ = చెడిపోవును; ఇతి=అని, యోవేదః=ఏవేదము, కథయతి=చెప్పుచున్నదో? ఏషఏవ=ఆయీ వేదమే, యాగే=యజ్ఞమందు, పశ్వాలంభం = పశుహింసను, విధత్తేయది= చేయుచున్నదేవి; వైదికః=వేదవేత్త, కః=ఎవఁడు, ఇహామఖే=ఈయజ్ఞమందు, సంశయీత=సందేహపడును? రామానుజార్యాః=రామానుజాచార్యులు, అధ్వర పశునిహతేః= యజ్ఞమందలిపశువధమునకు, హింసాత్వ+అభావంఏవ= హింస అగుటలేమినే, ఆహ=చెప్పిరి. తత్పక్షస్థోపి=వారిపక్షమం దుండువాఁడైనను, యః=ఎవఁడు, యజనే=పశుసంబంధియాగమందు, నప్రసజతి=చేరఁడో? తద న్యః=వానికంటె మఱొకఁడు, గురుద్విట్=గురుద్వేషి, కః=ఎవఁడు?

తా. "నహింస్యాత్సర్వభూతాని"= ఏజంతువును గాని హింసెంచఁగూడ దు, హింసించినవాఁడు పాపియగును; అనిచెప్పి, "అగ్నిష్టోమీయంపశుమాల భేత" యాగమందు ఛాగాదిపశుహింస చేయవచ్చును అని వేదము చెప్పుచుం డఁగా; వేదవేత్తయైనవాఁడుయజ్ఞమందేలసందేహపడవలెను? యజ్ఞమూషకులైన తెంగలైవారి యాచార్యులైన శ్రీరామానుజాచార్యులుకూడ యజ్ఞపశువధము హింసావిధముకాదని చెప్పుచుండఁగా; ఆతెంగలపక్షువారీయజ్ఞవిషయమున నఁ జేరరైరేని, వారు గురుద్వేషులు కాకపోదురా?

సీ. ప్రాణిహింసయు చేయఁ బ్రత్యవాయము నేయు
నట్టివాఁ డేవాఁ డటంచుఁ బల్కు
నేవేద మేయెడ నావేద మాయెడ
యాగార్థపశుహింస యగు ననంగ
నావేదవేదియు నగునట్టివాఁ డెవం
డాయాగమున సంశయమును జెందు
నారామునునుజుండు నాయాగపశుహింస

హింస గాదని యానతీయుకతన
తే. నతనిమతమున నెవఁడేని యాగమునఁ బ్ర
యోగమునఁ బ్రవర్తింపఁ దుద్యోగపడుచు
వాఁడు నిజముగ నిజగురుద్రోహున కెపుడు
ద్వేషి యగువాఁడె యగును దాద్రోషి యగును.

ఇ. రామానుజాచార్యులు—6 సంచికలో 171 పుటవెనుకప్రక్క చూడుఁ?

ఇదంచావధేయం.— ఇదియుఁ దెలియునదియ.—

ఇ. జైనులు—వీరు వేదవిహితధర్మములు నమ్మి ఆచరింపనివారైనను, జీవహింస అనునది యేమాత్రమైనను జేయనివారై, శ్వేతాంబరులుగాను, లేక దిగంబరులుగాను నుండువారు.

వృ॥ హింసాంతరేష్వివ మఖాశ్రితహింసనేఽపి
జైనేతరో యది జనో భజతే జుగుప్సామ్
నార్యంతరేష్వివ ననిందతి నందనానాం
నిష్పాదనం కిమనఘోఽపి నిజే కళత్రే॥ 578

అ. జైన+ఇతరః=జైనునికంటె వేరైన, జనః=మనుష్యుఁడు, హింసాంతరేష్వివ=ఇతరహింసలయందువలె, మఖాశ్రితహింసనేపి=యజ్ఞముతో చేరినహింసయందుఁగూడ, జుగుప్సాం=ఏవగింతను, భజతేయది=పొందుచున్నాఁడేయేని, నార్యంతరేష్వివ=ఇతరస్త్రీలయందువలె, అనఘః=నిర్దోషురాలైన, నిజే కళత్రేపి=తనభార్యయందుఁగూడ, నందనానాం = బిడ్డలయొక్క, నిష్పాదనం=పుట్టుకను, న నిందతి కిం=నిందింపఁడా ఏమి?

తా. జైనమతస్థులు తక్కఁ దక్కినవారైను, సకలహింసలవలె, యజ్ఞమందలిఛాగాదిహింసలోనఁగూడ సహించనివారైనయెడల; లోకములో పరస్త్రీలందువలె గాక నిర్దోషురాలైన తనస్త్రీలయందుఁగూడ బిడ్డలను కనుకొనుటను గుఱించియు నిందించుకొనుచుందురా? ఏమి?

తే. వేఱుహింసలవలె యజ్ఞవిహితహింస

జైనజనుఁడు వినా మతిహీనుఁ డెవండు
సేవగించునె? సుతుఁ గోరి హీ యేరియూరి
సతులవలెఁ దనసతిని సస్మృతిని గాంచి.

గ॥ ఇద మప్యవగంతవ్యం.—ఇదియుఁ దెలిసికొనవలయునదియు.—

వృ॥ ఋత్విగ్విశుద్ధివిరహాది విశంకయా యే
కేచిత్కలౌ జహతి నిత్య మపి క్రతుం తే
ముంచంతి గుర్వశుచితావిషయేవ కిన్ను
చక్రాంక వైష్ణవమను గ్రహణాది సర్వమ్॥ 579

అ. యే=ఎవరు, కేచిత్=కొందఱు, కలౌ=కలియుగమందు, ఋత్విక్-విశుద్ధివిరహ-ఆది-విశంకయా=ఋత్విజులయొక్క - పరిశుద్ధ్యభావము-మొదలైనదానియందలి-సందేహముచేత, నిత్యం = ఎప్పుడును, క్రతుమపి=యజ్ఞమును గూడ, జహతి=విడుచుచున్నారో? తే=వారు, గురు-అశుచితా - విషయేన=ఆచార్యపురుషులయొక్క - పారిశుద్ధ్యాభావమందలి - సందేహవిషయముచేత, చక్రాంక-వైష్ణవమను - గ్రహణాది = చక్రాంకనముల్-విష్ణుసంబంధియైనమంత్రముల్-పరిగ్రహించుట మొదలైనదానిని, సర్వం=సమస్తమునుల్, ముంచంతికిన్ను=విడుచుచున్నారా? ఏమి?

తా. కొందఱు తెంగలవారు ఈకలియుగములో అధ్వర్యాది ఋత్విజులు పరిశుద్ధులుగానున్నారో? లేదో? అని సంశయపడి యజ్ఞములను విడుచుచున్నారే యైనను; తమయాచార్యపురుషులును అపరిశుద్ధులో? కారో? అని సంశయపడి సమాశ్రయణాదిపంచసంస్కారములను గూడ విడిచిపెట్టుదురా? ఏమి?

(వైష్ణవమనువు = విష్ణుసంబంధిమంత్రము—ప్రణవము తోడిఅష్టాక్షరి మొదలైనవి.)

తే. యాజకుల పారిశుద్ధ్యము హీ తేజరిలక
కలిఁ దొలంగిరి తు కొందఱు హీ క్రతుగణంబు

గుణ నపారిశుద్ధ్యము గొనికొనరె? యెవరుఁ
బంచసంస్కారమును నీప్రపంచమునను.

ఇ. పంచసంస్కారములు = "తాపఃపుండ్ర స్తథా నామ మంత్రో యాగశ్చ పంచమః" అని తాపపుండ్రనామమంత్రయాగములె.

కించ.—మఱియు.—

వృ॥ సర్వై ర్వేదైః స్మృతిగణయుతై స్సేతిహాసైః పురాణైః
శ్శిష్టాచారై రపి నియమితా నధ్వరా న్మధ్వరాతేః
ఆజ్ఞాసిద్ధా నహహ జహత స్తద్విరుద్ధాని కృత్వా
న్యాతన్వంతః కతిచి దపరా నప్యమీ శిక్షయంతి॥ 580

అ. సర్వైః=సకలమైన, వేదైః = వేదములచేతను, స్మృతిగణయుతైః = స్మృతులసమూహములతోఁ గూడినవై, సేతిహాసైః=ఇతిహాసములతోఁ గూడినవైన, పురాణైః=పురాణములచేతను, శిష్టాచారైః అపి = పెద్దలనడవడులచేతనుగూడ, నియమితాన్=నియమింపఁబడినవై, మధ్వరాతేః= మధువైరియైన భగవంతుని యొక్క, ఆజ్ఞాసిద్ధాన్ =అనుజ్ఞచే సిద్ధించినవైన, అధ్వరాన్ =యజ్ఞములను, జహతః=విడుచుచున్నవారై, అహహ=ఆహా! తద్విరుద్ధాని=వానికివ్యతిరిక్తములైన, కృత్యాని= కార్యములను, ఆతన్వంతః= చేయువారై, అమీ=వీరు, కతిచిత్ =కొందఱు, అపరాన్ =ఇతరులనుగూడ, శిక్షయంతి=దిద్దుచున్నారు.

తా. వీరు శ్రుతులును, స్మృతులు, ఇతిహాసములును, పురాణములును, శిష్టాచారములును విధించియుండియు, భగవదాజ్ఞాసిద్ధము లైనను; యజ్ఞములు చేయకపోవుటే కాక, తాము అశ్రుత్యాదివిరుద్ధకార్యములను గూడఁ జేయుచు, మఱికొందఱినిగూడ దిద్ది తమయట్లె నడిపించుకొను చున్నవారు ! ఆహా !

ఆ. స్మృతిపురాణములు శ్రుతీతిహాసములు వి
శిష్టశిష్టులును వచింప వినక
తద్విరుద్ధములనె తవిలి చేయుచుఁ గొంద
ఱొరుల శిక్ష సేయుచుందు రవుర!

వేదములు=శ్రుతులు—ఇవి పౌరుషేయములు అపౌరుషేయములు అనియు బ్రహ్మకాండము కర్మకాండము అనియు రెండురెండువిధములు; వీనిని విష్ణువు కృష్ణద్వైపాయనావతారములో ఋగ్యజుస్సామాధర్వణము లని నాల్గువిధములుగా విభాగించి వేదవ్యాసు లనిపేరుపొందెను. వీని అంగములు ఆఱు అవి శిక్ష, వ్యాకరణ, చ్ఛందో, నిరుక్తి, జ్యోతిష,కల్పములు.

స్మృతులు—ఇవి వేదార్థప్రతిపాదకములైనధర్మశాస్త్రములు. అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్ష, గౌతమ, యమ, ఆంగీరస, యాజ్ఞవల్క్య, ప్రచేత, శ్శాతాతప, పరాశర, సంవర్త, ఔశనస, శంఖ, లిఖిత, ఆత్రేయ, విష్ణు, హారీత, ఆపస్తంబస్మృతులు అని పదునెనిమిది విధములు.

ఇతిహాసములు—ఇవి రామాయణము భారతము మొదలైన పూర్వికులవృత్తాంతములు.

పురాణములు—ఇవి సృష్టి ప్రతిసృష్టి మన్వంతరములు వంశము వంశానుచరితము అని నాలుగు విషయములు దెలుపునవి. అవి—బ్రాహ్మ, పాద్మ, వైష్ణవ, శైవ, భాగవత, నారదీయ, మార్కండేయ, ఆగ్నేయ, భవిష్యత్, బ్రహ్మకైవర్త, లైంగ,స్కాంద,వారాహ, వామన, కూర్మ, మాత్స్య,గారుడ,బ్రహ్మాండములు అని పదునెనిమిదివిధములు.

కిం బహునా.—విశేష మేల?—

వృ॥ యాగం యే బత! వైష్ణవా విజహతి చ్ఛాగచ్ఛిదాభీతితః
శిష్యక్లేశనసాధ్వసా జ్జహతు తే చక్రాంకనప్రక్రియామ్
పూర్వస్మి న్బహుసమ్మతి ర్భగవతః ప్రీతిః ఫలం నో ధనా
న్యల్పీయోఽభిమతిః పరత్ర ఫలమ ప్యర్థాప్తి రిత్థం భిదా॥

అ. యేవైష్ణవాః=ఏవైష్ణవులు. ఛాగ-ఛిదా-భీతితః=అజహింసయందలి-భయమువలన, యాగం=యజ్ఞమును, విజహతి=విడుచుచున్నారో; తే=ఆతెంగలవారు, బత=ఆహా! శిష్యక్లేశన-సాధ్వసాత్=శిష్యులను కష్టపెట్టుటయందలి-భయమునువలన, చక్రాంకనప్రక్రియాం=చక్రాంకనము చేయుటను, జహతు=విడుతురుగాక? పూర్వస్మిన్=ముందటిదానియందు, బహుసమ్మతిః=అనేకులసమ్మతి

మ్మతియు, భగవతః ప్రీతిః=భగవత్ప్రీతియు, ఫలం=ఫలము; నో ధనాని=ధనములు ఫలము కావు, పరత్ర=వెనకటిదానియందు, అల్పీయః-అభిమతిః=ఒకరిద్దరి సమ్మతియు, అర్థ ఆప్తిః అపి = ధనప్రాప్తియు, నో ఫలం=ఫలము కాదు, ఇత్థం=ఇట్లు, భిదా=భేదము.

తా. ఈ తెంగలవారు అజమేధయాగము చేయకున్నను, శిష్యులను తపింపఁజేయవలెనని చక్రాంకనము చేయుటనైన విడిచిపెట్టుదురుగా? ఈ రెంటిలో మొదటిదానికి బహుజనసమ్మతియు భగవత్ప్రీతియు ఫలము; ధనము ఫలము కాదు. రెండవదానికి అల్పసంఖ్యాకులకైన సమ్మతియు, భగవత్ప్రీతియు, ధనప్రాప్తియును ఫలములుకావు. ఇదే తారతమ్యము.

ఉ. యాగము వైష్ణవాళి విడనాడెడి నద్దిర! యుద్ధరాస్థలిన్
ఛాగముఛేదమందు మతిఁ సల్పఁగలేకఁ ఛాత్రతాపనో
ద్వేగితఁ జక్రముద్రణముఁ వీడిన వీడఁగనిమ్ము రెంటిలో
బ్రాగభిభాషితంబు బహుళప్రార్థిత వర్జిత మచ్యుతార్థ, మ
ర్వాగభిభాషితంబు కతిప్రార్థిత మేమతి మానవార్థమే.

టి. ఛాత్ర-తాపన-ఉద్వేగితన్ = శిష్యులను-చంక్రాంకనముచే తపింపఁజేయుటయందలి భయముచేత.

కృశానుః విహస్య.—కృశానుఁడు నవ్వి.—

వృ॥ తప్తాభ్యాం శంఖచక్రాభ్యాం
తాపనం ప్రాణినా మిదమ్
ఛాగాలంభ సమత్వేన
సాధో! కి ముపవర్ణ్యతే॥ 582

అ. ప్రాణినాం=ప్రాణులకు, తప్తాభ్యాం=అగ్నితప్తములైన, శంఖచక్రాభ్యాం=శంఖచక్రములతో, ఇదం=ఈ, తాపనం=తపింపఁజేయుట, ఛాగాలంభసమత్వేన=పశుహింసతో సమముగా, హే సాధో=ఓ సాధూ! కిం = ఏల? ఉపవర్ణ్యతే=వర్ణింపఁబడుచున్నది.

తా. ఓసాధూ! అందఱకును చక్రాంకనముచేయుటను యజ్ఞమునకు పశుహింసచేయుటతో సాటిగా వర్ణించుచున్నావే ఏల?

క. వాగాడంబర ముండిన
నే గూఢునె పొగడ నిటుల నేవారికి నే
ఛాగాలంభసమంబుగఁ
దాఁ గాంచున ? శంఖచక్రతాపనము గటా!

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ గుణదోషతారతమ్యా నభిజ్ఞ! శ్రుణుతావ దిదమ్॥ 583

వ. ఓగుణదోషతారతమ్యము తెలియనివాఁడా! ఇది విను.

వృ॥ఛాగాలంభసహస్రతః క్షితిసురస్యైకస్య హింసాధికా
తస్మాద్బ్రాహ్మణతాపనం న కిమిదం తుల్యం పశోర్హింసయా
శాస్త్రా త్తప్తరథాంగధారణ మిదం శ్రేయస్కరంచే త్తదా
వేదా దేవ మఖే పశోర్విశసనం నైతేన కిం మీయతే॥ 584

అ. ఛాగాలంభసహస్రతః=పశుహింసల వేయింటికంటె,ఏకస్య=ఒక, క్షితిసురస్య=బ్రాహ్మణునియొక్క, హింస=హింసయే, అధికా=ఎక్కువైనది, తస్మాత్=అందువలన, ఇదం=ఈ, బ్రాహ్మణతాపనం=బ్రాహ్మణునికి చక్రాంకనముతో తపింపఁజేయుట, పశోః=పశువుయొక్క, హింసయా = హింసతో, తుల్యం=సమానము, నకిం=కాదా? శాస్త్రాత్=శాస్త్రమువలన, ఇదం=ఈ, తప్తరథాంగధారణం=అగ్నితప్తమైన చక్రాంకనమును ధరించుట, శ్రేయస్కరంచేత్=శుభకరమైనదేని, తదా=అప్పుడు, వేదాదేవ=వేదమువలననే, మఖే=యజ్ఞమందు, పశోః=పశువుయొక్క, విశసనం=హింస, ఏతేన=దీనిచేత, కిం నమీయతే=ఏల పోల్పఁబడదు?

తా. వేలకొలఁది పశుహత్యలకంటె ఒకబ్రహ్మహత్యయే యెక్కువదోషము కలదిగానుండఁగా, ఒకబ్రాహ్మణునికి చక్రాంకనతాపము కలుగఁజేయుట ఒక పశుహత్యతో సమానముకాదా? పాంచరాత్రాగమప్రకారము చక్రాంకన

తాపము శ్రేయస్కరమైనయెడల వేదోక్తముగా యజ్ఞపశుహింస చేయుట ఆచక్రాంకనతాపము కలుగఁజేయుటతో సమానము కాదా?

ఉ. భాగసహస్రహింస కొకకృత్తొసురహింసయె మించు నన్నచో
భాగనిహింసనంబు నలకృత్తొసురహింసకు సాటి యౌనె? శ్రు
త్యాగతహింసభాగమునకు కారయ మేలయిమీాఱదోకొ? శా
స్త్రాగతచక్రముద్రణము నాశ్రితకోటికి శ్రేయమైనదే.

క॥ ఇత్యలం శ్రుత్యయుతవిహితసదాచరణావశ్యకతా సమర్థనేన
కరబదరాస్తిత్వసాధక ప్రమాణాంతర పరికల్పన కల్పేన॥

వ. అని తనకరంబున బదరఫలంబు కొని దానియునికికె సాధనంబుగఁ బ్రత్యక్షాన్యంబగు ప్రమాణంబు పరికల్పించుకొనునట్లే, యిట్లు పదివేలవేదంబులు విధించి సత్పురుషులు సమాచరించెడు సదాచరణంబులును సదావశ్యకంబు లని సమర్థించుటె చాలు.

చెంజిపురి (తంజావూరి) వర్ణనము.

(చెంజిపురి—తంజనగరము = తంజావూరు. ఇది పూర్వము చంద్రశేఖర మహారాజాదిమరాజపరిపాలితమై యుండి బృహదీశ్వరీదేవీసహితుండైన బృహదీశ్వరుని దేవాలయముతోను, వర్ణాశ్రమధర్మప్రవర్తనులైన చతుర్వర్ణములవారి మిద్దెల మేడలతోడి రాజవీథులతోను, శౌర్యసాహసధుర్యులైన రాజభటులతోను, సుందరములైన మందిరారామములతోను రాజిలుచుండు తంజామాహణి రాజధాని.)

క॥ ఇతి కించిదంతరం దక్షిణతో విమాన మానీయ సవిరకస్తంతా॥

వ. అని మఱికొంతయంతరంబున దక్షిణపుదిక్కునకుఁ విమానము నడిపించుకొని చెంజి యను తంజనగరంబు పరికించుచు నవశరంబును బరికించి.

వృ॥ఖంజీకృతాఖిలహృదాం రమణీమణీనామ్
మంజీరమంజుతరశింజితరంజితేన
చంజీపురీ యువగణేన చకాస్తి పూర్ణా
సంజీవితోగ్రపరివంచితపంచబాణా॥ 587

అ. ఖంజీకృతాఖిల-హృదాం=నిగర్వులనుగాఁ జేయఁబడినఅందఱియొక్క-హృదయములుగల, రమణీమణీనాం= స్త్రీరత్నములయొక్క-, మంజీర-మంజుతర-శింజిత-రంజితేన= అందియలయొక్క-మనోజ్ఞమైన-శబ్దభేదముచేత రంజిలుచున్న, యువగణేన=యౌవనవంతుల సమూహముచేత, పూర్ణా=నిండినదై, సంజీవిత-ఉగ్ర-పరివంచిత-పంచబాణా=బ్రదికింపఁబడినవాఁడై-శివునిచేత-భస్మముగా మోసముచేయఁబడిన-మన్మథుఁడు గలదైన, చంజీపురీ=తంజావూరు, చకాస్తి=ప్రకాశించుచున్నది.

తా. ఈతంజావూరు ఊరియందలి యందఱను నిగర్వులనుగాఁ జేయు నందముగల యౌవనవతుల కాలియందియలమ్రోఁతకును మోదము నందుచుండు యౌవనవంతులతోఁడఁ గూడి ఆశివునిచేత భస్మీభూతుఁడైన ఆమన్మథునిఁగూడ సజీవునిగాఁ జేయుచుఁ బ్రకాశిల్లుచున్నయది.

తే. చెంజి ఖంజీకృతాఖిలశ్రీచిత్తకంజ
మంజుమంజీరశింజితశ్రీరంజితయువ
యువతిజనపుంజ, సంజీవితోగ్రమథిత
మదనకదనసమంజనశ్రీ యెదురమెఱసె.

కించ:—మఱియు.—

వృ॥ఋక్సామయోశ్చ యజుషాంచ నివాసభూతాః
పూతా ద్విజాః స్మృతిపురాణకలాధురీణాః
కుర్వంతి వాస మిహ కర్కశతర్కశబ్ద
తంత్రత్రయీశిఖరసింధుతలస్పృశోఽమీ॥ 588

అ. ఋక్సామయోశ్చ=ఋగ్వేదమునకును సామవేదమునకును, యజుషాంచ

యజుర్వేదమునకును, నివాసభూతాః = వాసస్థానములై, పూతాః=పవిత్రులై, స్మృతి-పురాణ-కలా-ధురీణాః=స్మృతులయందును - పురాణములందును-కళల యందును-సమర్థులై, కర్కశ-తర్క-శబ్ద-తంత్ర-త్రయీశిఖర-సింధు-తలస్పృశః=కఠినములైన న్యాయశాస్త్రము-వ్యాకరణశాస్త్రము-మీమాంసాశాస్త్రము-వేదాంతము అనెడు-సముద్రములయొక్క-అంతర్భాగములను గూడ అంటియుండువారైన, అమీ=ఈ, ద్విజాః=బ్రాహ్మణులు, ఇహ=ఇక్కడ, వాసం=వాసమును, కుర్వంతి=చేయుచున్నారు.

తా. ఇక్కడి బ్రాహ్మణులు త్రివేదములందును, అష్టాదశస్మృతిపురాణములందును, చతుష్షష్టికళలయందును, తర్కవ్యాకరణ మీమాంసాశాస్త్రములందును, వేదాంతములందును తుదముట్టఁ దేఱినవారుగా నున్నవారు.

తే. సకలవేదవేదాంతాల న్ సకలకళల
స్మృతిపురాణాలవ్యాకృతిన్కృతుల మఱియుఁ
దర్కతంత్రాలఁ బారంగన్తప్రతిభులు
ద్విభువు లీచెంజి నుంద్రు పవిత్రు లగుచు.

చతుర్వేదములు—ఋగ్యజుస్సామాథర్వములు. ఇవి 320-వ పుటకు వెనుక చూడుము.

పురాణములు—ఇవియు పదినెనిమిదివిధములు 320-వ పుటకువెనుక చూడుము.

కళలు—ఇవి అఱువదినాలుగు విధములు. ఇవి ఇతిహా, సాగమ, కా, వ్యాలంకార, నాటక, సంగీత, కవిత్వ, వాచకద్యూతా వధాన, చిత్రలేఖన, మోహనాదులు. తర్కము—న్యాయశాస్త్రము = పదార్థవిషయములను దెలిపెడిశాస్త్రము.

శబ్దశాస్త్రము=వ్యాకరణము—శబ్దలక్షణములను దెలిపెడిశాస్త్రము.

తంత్రము—మీమాంస ఇది వేదార్థప్రతిపాదకశాస్త్రము. అది బ్రహ్మకాండము, కర్మకాండము అని రెండువిధములు.

త్రయీశిఖరము—వేదాంతము. ఇది వేదార్థముల సారాంశము.

ఈషాజ్ఞాన, గరిడీక్రీడలును; గజతురగారూఢకౌశల, మృగపక్షియుద్ధకౌశల

ములును, భూరుహాలోహన, వేత్రలోహములును; కృషి, వాణిజ్య, పశుపాలన, మృగయాదులును, వంచన, స్వరవంచన, కాలవంచన, విద్వేష, ణోచ్చాటన, మార, ణాకర్షణములును, కళా, పాక, స్వర, శకున, సాముద్రిక, రత్న, మాలినీశాస్త్రములును, ఖని, గంధ, రస, ధాతువాదములును, ఇంద్రజాల, మహేంద్రజాల, జాలవిద్యలును, జ, లాగ్ని, ఖడ్గ, వాయు, వా, గ్వయస్తంభనములును, మృ, ద్ఘటికా, పాదు, కాంజిన, నర, మణి, మం, త్రౌష, ధాణిమాదిసిద్ధులును, ఉదక, ర్షాహవకర్షలును అనునవియే చతుష్షష్టికళలు.

కృశానుః సహాసమ్.—కృశానుఁడు నవ్వుతో.—

వృ॥నైత ద్విభాతి నగరం నగరమ్యదుర్గ
ప్రాకారసాధనదశాసు విశాం పతీనామ్
యుద్ధోన్నటద్భటశిర స్తటనిస్సృతాస్ర
స్రోతస్సహస్రభరవిస్రపలాస్థిసాంద్రమ్॥ 589

అ. విశాం=మనుష్యులకు, పతీనాం=ప్రభువులైన రాజులయొక్క, నగ-రమ్య-దుర్గ-ప్రాకార-సాధన-దశాసు=కొండలవలె-మనోహరములై, దాఁటఁగూడని, ప్రాకారములను-సాధించుటయనెడు - అవస్థలలో, యుద్ధ-ఉన్నటత్-భట-శిరస్తట-నిస్సృత-అస్రస్రోతః-సహస్రభర-విస్ర-పల - అస్థి-సాంద్రం = యుద్ధములో-విజృంభించుచున్న-వీరభటులయొక్క-తలలోనుండి-జారిన-రక్త ప్రవాహములయొక్క-వేలకొలఁది యతిశయమైన అపక్వగంధములతోడి - మాంసములచేతను-ఎముకలచేతను-దట్టమైన, ఏతత్-ఈ, నగరం=తంజావూరు, నవిభాతి=ప్రకాశించదు.

తా. ఈతంజావూరురాజుల మేడలలో ప్రాకారములలో యుద్ధముచేయు వీరభటుల తలలనుండి ప్రవహించు నెత్తురును మాంసమును ఎముకలును నిండియుండునదియై యేవగింపఁదగినదియై యున్నది.

మ. నగరం బీనగదుర్గదుర్గమతమహోన్నతోర్వగ్రసాలాగ్రముల్
తగ సాధించునవస్థలం బ్రభువు లత్యంతాద్భుతం బంద. యు

ద్ధగతోద్యద్భటమస్తకస్థలగలద్రక్తామగంధామిష
ప్రగతాభీలపలాస్థిదుస్థితిని జూచిపట్టున్ జుగుప్సన్ సదా.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ వయస్య! గుణాన్వయస్య పునరస్య నగరస్య నిందాచ్ఛద్మనా
ప్రశంసామేవ భవాన్ కృతవాన్॥ 590

వ. చెలికాఁడ! నీ వీపీడ మహత్త్వసమన్విత మని నిందానిభ
మున నీదానిప్రశంస యే మఱలఁ జేయుచున్నాఁడవు.

యతః.—ఏలంటే.—

వృ॥ పురాతనానాంహి పురాంతరాణాం
ప్రశాసితారోఽపి దిశాసు భూపాః
పురం తదేత ద్వపురంత మాజౌ
హంతాభ్యుపేత్యాప్యల మర్థయంతి॥ 591

అ. దిశాసు=సకలదిక్కులలోను, పురాతనానాం=ప్రాచీనములైన, పురాంతరాణాం=వేలువేలుపట్టణములకు, ప్రశాసితారోఽపి=పరిపాలకులైనను, భూపాః=రాజులు, ఆజౌ=యుద్ధమందు, వపురంతం=దేహాంతమును, అభ్యుపేత్యాపి=పొందియును, తత్ ఏతత్ పురం=ఆయీపట్టణమును, అలం=బహుగా, అర్థయంతి హి=కోరుచున్నారు కదా! హంత=ఆశ్చర్యము!

తా. సకలదిక్కుల పట్టణములలోను పూర్వపురాజులు తాము తమదేహము లు విడిచి కూడ ఈపట్టణమునే సకలైశ్వర్యములు కలదనికోరుచుందురు. ఆశ్చర్యము కదా!

క. హరిదంతరధరల నిరం
తర మాశింతురు పురాతనపురాంతరముల్
పరిపాలించెడి నృపులీ
పురిఁ జేరి శరీర మఱియుఁ గోరిఁ గోరితఱిన్.

కృశానుః.—కృశానువు.—

గ॥ నిరూపణ మభినీయ ససాధ్వసమ్ హంత చిరంతనానా మిదా
నీంతనానాంచ వసుంధరాధురంధరాణా మవారణీయోఽసా
వవివేకః॥ 592

వ. నిరూపించుట నభినయించి భయము నెంచి; అయ్యో! అపు
రాతనులు నీయధునాతనులు నయినరాజుల కీయవివేకము
వీడఁగూడనిది యై యున్నయది.

పశ్య.—చూడు..—

వృ॥ప్రాజ్యే హంత! ధనే స్థితేఽపి నృవరో రాజ్యేఽపి సత్యూర్జి తే
సంభోగానుగుణా విలోచనగుణై రంభోజదంభద్రుహః
కల్యాణీ స్తరుణీ రుపేక్ష్య కరుణాహీన స్ససేన స్స్వయం
హర్తుం శత్రుధరాం చిరా దభిలష న్మర్తుం రణే జృంభతే॥

అ. నృవరః=రాజు, ప్రాజ్యే=విస్తారమైన, ధనే=ధనము, స్థితేఽపి=ఉం
డియు, ఊర్జితే=సమృద్ధమైన, రాజ్యే=రాజ్యము, సత్యపి=ఉండియు, విలోచన
గుణైః=కనులగుణములచేత, అంభోజదంభద్రుహః = తామరల గర్వమును హ
రించువారును, సంభోగానుగుణాః=సంభోగమునకు తగినవారును, కల్యాణీః=
శుభశీలముకలవారునైన, తరుణీః=యౌవనవంతురాండ్రను, ఉపేక్ష్య=అలక్ష్య
ము చేసి, కరుణాహీనః=కనికరములేనివాఁడై, శత్రుధరాం=పగతునిభూమిని,
చిరాత్=బహుకాలముగా, అభిలషన్=కోరుచు, రణే=యుద్ధమందు, స్వ
యం=తానె, ససేనః=సేనతోఁ గూడినవాఁడై, మర్తుం = మృతిపొందుటకు,
జృంభతే=విజృంభించుచున్నాఁడు.

తా. రాజైనవాఁడు విశేషముగ ధనమును, మంచిరాజ్యము కలిగియుం
డియు, మిక్కిలియందమును, మంచినడవడియును గలిగి, సంభోగయోగ్యలైన
యౌవనవతులను కనికరమే లేక విడిచి, పగతురరాజ్యమును చేకొనుటకయ్యే

యుద్ధములో సేనలతోఁగూడ తాను మృతిపొందుటకైనను రేఁగుచున్నాఁడు. ఇదేమి అవివేకము?

తే. రాజు రాజ్య మూర్జిత మైనఁ బ్రాజ్య మైన
ధనము భోగానుగుణ లైన వనరుహాక్షు
లెడలఁ బుచ్చి యదయుఁ డరి పుడమి గొనఁగఁ
గోరి యని నైనఁ జనిపోవఁ గోరి పోవు.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ విరుద్ధబుద్ధే వివేక మేవ తావ దవివేక మాకలయతి భవాన్॥

వ. చెలికాఁడ! నీవిటు విరుద్ధబుద్ధియై కలవాఁడవై నీవివేకము
నవివేకముగానె కావించుకొను చున్నాఁడవు?

తథాహి.—అదిసరే?—

వృ॥ సంపద్వన్యసరిజ్ఝరీ సహచరీ శంపాసమం ప్రాభవం
నార్య స్సూర్యకరావలీఢజలదచ్ఛాయాసుహృద్యౌవనాః
దేహాః స్నేహవిహీనదీపసఖ ఇత్యాలోచ్య పృథ్వీశ్వరాః
ప్రాణాన్ జుహ్వతి నాకమాకలయితుం శుద్ధాహి యుద్ధానలే॥

అ. పృథ్వీశ్వరాః=రాజులు, సంపత్=సంపద, వన్యసరిత్ఝరీ-సహచరీ=అడవిలోఁబుట్టిన-ఏటికాలువతో-కూడఁబుట్టినది; ప్రాభవం=ప్రభుత్వము, శంపా-సమం=మెఱుముతో-సరియైనది; నార్యః = స్త్రీలు, సూర్యకర-అవలీఢ-జలదచ్ఛాయా-సుహృత్-యౌవనాః=సూర్యకిరణములచేత-కప్పఁబడిన-మేఘముసీడతో-స్నేహితమైన-యౌవనముకలవారు; దేహాః = శరీరము, స్నేహవిహీన-దీపసఖః=చమురులేని-దీపముతో-స్నేహముకలది; ఇతి=అని, ఆలోచ్య=ఆలోచించి, నాకం=స్వర్గమును, ఆకలయితుం=సంపాదించుటకు, యుద్ధానలే=యుద్ధమనెడి అగ్నియందు, ప్రాణాన్=ప్రాణములను, జుహ్వతి=విడుచుచున్నారు. శుద్ధాహి=పరిశుద్ధులుకదా?

తా. రాజులు సంపదను కాటిలోని ఏటికాల్వగాను, రాజతీకమును మెఱుముతీఁగగాను, స్త్రీలయౌవనమును ఎండను క్రమ్మిన మబ్బునీడగాను, దేహమును చమురులేని దీపముగాను అనిత్యము లని నిశ్చయించి, నిత్యసుఖాస్పద మైన స్వర్గమునుకోరియే, అగ్నిలోవలె యుద్ధములో ప్రాణముల నే విడుచుచున్నారు.

సీ. సర్వ మైశ్వర్య మాఝురిసహచరి యగు
నీల నిలకయ పొర్లి యెగసి పాఱఁ
బాల్యభవప్రాబల్య మాభంగి నాక్షణ
ప్రభ యగు క్షణిక మై పరిసిపోవ
నార్యవతంసలు సూర్యమహాంశులఁ
బ్రబ్బుమబ్బు లగుడు ర్వరుగువాఱ
దాహార్హ మైనయీ దేహ మాస్నేహము
లేక దీపమ యగుఁ దోన యవియ

తే. ననుచు నాలోచనము చేసి యతిపవిత్రు
లవనిపతు లీధరిత్రి యుద్ధానలమునఁ
దమదుప్రాణంబులను వ్రేల్తు రమలమతులు
నాకలోకంబునకుఁగాను నాఁడు నేఁడు.

నాకము—స్వర్గము=ఇది స్వర్గమర్త్య పాతాళము లనెడిమూఁడులోకములలో దేవతలు వాసముచేయు మొదటిలోకము.

గ॥ శృణు చేమం చమత్కారమ్॥ 596

వ. ఆకర్ణించు మీవచియించువచనంబును జమత్కరించును.

వృ॥ రక్తే భటే రణముఖే రుధిరేణ తస్మి
న్రక్తా భవత్యమరయోషి దనువ్రతేవ
శూర స్సచే దతనుసాయకఖండితాంగ
స్సా ప్యచ్ఛకై రతనుసాయకఖండితాంగా॥ 597

అ. అమరయోషిత్=దేవ స్త్రీ, అనువ్రతేవ=పతివ్రతవలె, రణముఖే=యుద్ధారంభమందు, తస్మిన్=ఆ, భటే=భటుఁడు, రుధిరేణ=నెత్తుటిచేత, రక్తే సతి=ఎఱ్ఱనయగుచుండఁగా, రక్తా=తాను నెఱ్ఱనిదియు-అనురాగముగలదియు, భవతి=అగుచున్నది. సః శూరః = ఆవీరభటుఁడు, అతనుసాయక-ఖండితాంగశ్చేత్=గొప్పబాణాలచేత-ఖండింపఁబడిన అవయవములు కలవాఁడయ్యెనేని, సాఽపి=ఆదేవ స్త్రీయు, ఉచ్చైః=మిక్కిలి, అతనుసాయక-ఖండితాంగా=మన్మథబాణాలచేత, ఖండింపఁబడిన అవయవములు కలది, భవతి=అగుచున్నది.

తా. యుద్ధములో వీరభటుఁడైనవాఁడు రక్తముచేత ఎఱ్ఱఁబాఱఁగానె, యుద్ధవీరులను జేరుదేవ స్త్రీయు పతివ్రతవలె తానును అనురక్తురాలైయే రాగిలును; ఆవీరుఁడు బాణఖండితాంగుఁడయ్యెనేని, ఈదేవ స్త్రీయు మన్మథబాణఖండితాంగయే అగును.

ఉ. రక్తమునన్ భటుండు రణరంగమునన్ గడురక్తుఁడైనఁ దా
రక్తయు నాసురాంగన కరంబు పురంధ్రియుఁ బోలె శౌర్యసం
సక్తుఁడు వాఁడు నాయతనుసాయకఖండితదేహుఁడైన నా
సక్తయు నౌచు నాయతనుసాయకఖండితదేహ తాను నౌన్.

కించ. మఱియు—

వృ॥ దీప్తో విప్రభ మాశ్రితక్షితితలం దివ్యే విమానే స్థితో
గాఢాశ్లిష్టకృపాణపాణిచ కరగ్రస్తామర స్త్రీ స్తనః
తత్సందత్తనఖక్షతో బహుతర ప్రత్యర్థిబాణక్షతమ్
యుద్ధాగ్నౌ హుతజీవితో నిజవపుర్వీరో ముదా వీక్షతే॥598॥

అ. యుద్ధాగ్నౌ=యుద్ధమనెడి యగ్నియందు, హుతజీవితః=వేల్వఁబడిన జీవముగలవాఁడై, దీప్తః=ప్రజ్వరిల్లువాఁడై, దివ్యే=అమానుషమైన, విమానే=దేవయానమందు, స్థితః=ఉండువాఁడై, కరగ్రస్త-అమర స్త్రీ స్తనః=చేతపట్టఁబడిన-దేవ స్త్రీకుచములు కలవాఁడై, తత్ సందత్త-నఖక్షతః=దానిచేత చక్కఁగ నీయఁబడిన-గోటిగీఱ్ఱుగలవాఁడైన, వీరః=ఆవీరభటుఁడు, విప్రభం = తేజో వి

హీనమై, ఆశ్రితక్షితితలం=చేరినభూప్రదేశము గలదై, గాఢ-ఆశ్లిష్ట-కృపాణ-పాణి=గట్టిగ-కౌఁగిలింపఁబడిన-ఖడ్గము-చేతియందుఁగలదై, బహుతర-ప్రత్యర్థి-బాణ-క్షతం=మిక్కిలి-శత్రువులయొక్క-బాణములచేత-కొట్టఁబడినదై, నిజం=తనదైన, వపుః=దేహమును, ముదా = సంతోషముతో, వీక్షతే=చూచుచున్నాఁడు.

తా. అగ్నిలోవలె యుద్ధములోఁ దగిలి వీడి లేచినజీవము గలవాఁడై దేవవిమానము నెక్కికొని, దేవస్త్రీలతోఁ బొత్తుపట్టుకొని, దాని నఖక్షతములలోఁ దగులుకొనుచుండు నా వీరభటుఁడు తేజమువీడి నేలఁబడి, చేత ఖడ్గము కలిగి, పగవానిబాణపుదెబ్బలు పడియుండు తనదేహమును సంతోషముతో చూచుచుండును.

సీ. దీప్తులు గలిగి నే ♦ దీపించువాఁడను
దీప్తి లేకిదియె దుఃఖాప్తి కలది
దివ్యమై వెలిఁగెడు ♦ నివ్యోమయాన మే
నెక్కితి క్షితిఁబడి ♦ మక్కు నిదియ
హాస్తంబులను నమ ♦ రీస్తనంబులను నేఁ
బూనితి నిది యసిఁ ♦ బూనెఁ గేల
సుఖదాయి తత్సురీ ♦ నఖముఖక్షతుఁడ నే
విశిఖముఖక్షతి ♦ విసుకు నిదియ
తే. యనుచు నాలంబు నాలంపు ♦ టగ్నిలోన
జీవనమ్ముల నిమ్ములఁ ♦ జేసి వ్రేల్చు
వారలావీరులార్త్యయ ♦ వపువు లాఁచి
యేచి మదమున ముదమునఁ ♦ జూచికొం్రదు.

శ్రీ దేవనాయకస్వామివర్ణనము.

(శ్రీదేవనాయకస్వామి—వీరు-తిరువింద్రపురమున గరుడనదీపినాకినీనదులదగ్గఱ చంద్రవిమానమున శ్రీవైకుంఠనాయకితో గరుడాళ్వారునకును చంద్రు

నకును ప్రత్యక్షమై తిరుమంగై యాళ్వార్ల మంగళాశాసనముతో సేవసాయించు చుండుస్వామి.)

శ్లో॥ ఇత్యత్ర విమానం సంచారయన్ పరితో దృష్ట్వా॥ 599

వ. అని మఱియొక్క ప్రక్కకున్ విమానమును మఱల్చుకొని యంతటనుం గనుంగొని.

వృ॥ పినాకినీం పశ్య ఘనాఘనాశినీం
జలాచ్ఛ లక్ష్మ్యం గరుడాపగా మపి
ఇదంతటే రాజతి దేవనాయకః
పరత్ర సర్గాదివ దేవనాయకః॥ 600

అ. ఘనాఘ-నాశినీం=గొప్పపాపములను-నశింపఁజేయునదై, జలాచ్ఛ = నీటిచేతను, లక్ష్మ్యం=స్వల్పమైన, పినాకినీం=పినాకినీనదిని, గరుడాపగామపి = గరుడనదినిన్, పశ్య=చూడుమ? సర్గాత్ =స్వర్గమునకంటె, పరత్ర ఇవ = ఆవలిచోటైన వైకుంఠమందువలె, ఇదంతటే=ఈరెండునదులగట్టున, దేవనాయ = క్రీడించుటకై, కః=ఎవఁడు? రాజతి=ప్రకాశించుచున్నాఁడో; దేవనాయకః= దేవకనాయకస్వామి అనెడి, సఏవ=అతఁడే, అయం=ఈవిష్ణువు.

తా. ఉత్తరమున పినాకికిని,దక్షిణమున గరుడనదికిని నడిమిగట్టున వైకుంఠమందువలె ఇక్కడ శ్రీదేవనాయకస్వామి యని యావిష్ణువె విహరించుచున్నతేఁడు.

తే. కనుమి పినాకిని నఘవినాశినిని ధునిని
గనులఁ గనుమీ ఘనజల మఱి గరుడనదిని,
దేవనాయకనామక దేవుఁ డిందు
దరిని నిరవొందుఁ బరమందు హరినిఁ బోలి.

శ్రీముష్ణక్షేత్రయజ్ఞవరాహవర్ణనము.

(శ్వేతయజ్ఞవరాహస్వామి—పిరు-హిరణ్యాక్షుఁడు భూమి నెత్తుకొని పోయి సముద్రములో దాఁచివేయఁగా, ఇంద్రాదిసురాదులు ప్రార్థింపఁ జేకొని

యామహావిష్ణు వీవరాహరూపముకైకొని పాతాళమునకుఁ బోయి ఆభూమి నెత్తుకొనివచ్చి యందఱనుక్ సంరక్షించుటకై యాహిరణ్యాక్షుని శిక్షించి యిక్కడనె యానరసుతాదులచే యజ్ఞమందు పూజింపఁబడి, ఇప్పుడును ఈ శ్రీముష్ణక్షేత్రమున నిత్యపుష్కరిణీతీర్థతీరమందు వామనవిమానమున అంబుజవల్లి తాయారుతో అశ్వత్థనారాయణులుగ ప్రత్యక్షమై సేవసాయించుచున్న ఆదివరాహప్పెరుమాళ్లు.)

గ॥ ఇతరత్ర విమానం స్పందయక్ సానందమ్॥ 601

వ. ఇవ్వలి కవ్విమాన మెలయించి యెలమియుం గాంచి.

వృ॥ అద్యప్రత్నం ఫలితమం నశ్చరిత్రం
దేవః ప్రీత స్సుప్రభాతా నిశా మే
శ్రీముష్ణం య న్ముష్ణదంహ స్సహస్రం
క్షేత్రం ప్రాప్తం నేత్రయోః పాత్రభావమ్॥ 602

అ. నః=మాయొక్క, ప్రత్నం=పురాతనమైన, చరిత్రం=సుకృతచరితము, అద్య=ఇప్పుడు, ఫలితమం=ఫలితమైనది; దేవః=స్వామి, ప్రీతః=సంతోషించినవాఁడయ్యెను; నిశా=రాత్రి, మే=నాకు, సుప్రభాతా=చక్కఁగ తెల్లవారినది; యత్=ఎందువలన, శ్రీముష్ణం=శ్రీముష్ణము - తిరుముషిఅనెడి, క్షేత్రం=క్షేత్రము, అంహస్సహస్రం=పాపముల వేయింటిని, ముష్ణత్ = నశింపఁజేయుచున్నదో; తత్=అందువలన, నేత్రయోః=మానేత్రములకు, పాత్రభావం=పాత్రత, ప్రాప్తం=పొందఁబడినది.

తా. మా పురాతనసుకృతము లిప్పుడె ఫలించినది; స్వామియును సుప్రసన్నుఁడయ్యెను; ఈరాత్రియును చక్కఁగ తెల్లవాఱినది; వేలకొలఁది సకలపాపములనుక్ పరిహరించునది యైన యీశ్రీముష్ణక్షేత్రము మానేత్రములకును ఇప్పుడు పాత్రమాయెను.

తే. నాదుచరితంబు ఫలితంబు గాఁదొడంగె
నాదుదైవంబు సుప్రసన్నంబు నయ్యె

నాదు నిశ సుప్రభాతంబు ♦ నాఁ దనర్చె
నాదునేత్రము పాత్రము ♦ నాఁ దలిర్చె
గనుల శ్రీముష్ణక్షేత్రముఁ ♦ గనినయపుడె.

అత్రహి.—ఇక్కడఁగదా ?

వృ॥ వరా వరాహరూపిణీ చరాచరాంతరస్థితా
సురాసురానుసేవితా ధరాధరాఽఽదిదేవతా
సదా సదావలిస్తుతా ముదా ముదారశేవధి
ర్హితాహి తార్క్ష్యకేతనా నతానతా గతిం నయేత్ ॥ 603

అ. చరాచర-అంతర-స్థితా=జంగమస్థావరములయొక్క - అంతరములందు - ఉండునదియై, సురాసుర_అనుసేవితా=దేవరాక్షసులచేత-అనుసరించి సేవింపఁబడునదియై, ధరాధరా=భూమినిధరించినదియై, సదా=ఎల్లప్పుడును, సత్-ఆవలి-స్తుతా=సత్పురుషులయొక్క-సమూహముచేత-పొగడఁబడునదియై, ముదాం=ఆనందాతిశయములకు, ఉదార-శేవధిః=మహత్తైన-నిధియై, హితా=జగద్ధితమై, తార్క్ష్యకేతనా=గరుడధ్వజముగలదియై, నత-అనతా = ఆశ్రితులచేత-నమస్కరింపఁబడినదియై, వరా=సర్వోత్తమమై, వరాహరూపిణీ = ఆదివరాహరూపము కలదియైన, ఆదిదేవతా=పరమదైవము, గతిం=అపునరావృత్తిప్రాప్తిని, నయేత్ = పొందించునుగాక.

తా. చరాచరవస్తువులలో అంతర్యామియు, సురాసురులు సేవకులును, భూభారమును ధరించి సకల సత్పురుషులును పొగడుచుండ సకల విధానంద ములకును సముద్రమును, సకలలోకులకును హితకారియు, సకలభక్తులును నమస్కారములు చేయుచుండ ఆదివరాహస్వరూపమును గలిగి యుండు ఆపరమదైవము వెనుక మనకు అపునరావృత్తి మార్గము గలుఁగఁజేయునుగాక?

వరవరాహదేవుఁడు చరాచరవిహారి
యును సురసురసేవితుఁడు ధరాధరుఁడు నెపుడు

సటిప్పణాంధ్రపద్య టీకాతాత్పర్యసహితము.

సన్నుతుఁడు తార్క్ష్యయానుఁడు | సన్నిధానుఁ
డానతానతుఁడు గతివి|ధానుఁ డౌను.

గ॥ శ్రీమత్కపీంద్రశ్చాత్ర కశ్చిదిత్థ మనుసంధత్తే॥

వ. ఇక్కడ నొక్కఁడు శ్రీమాతులకుఁ గవులకు న్నేటి యాగునతఁ
డిటు లనుసంధించుచున్నతఁడు.

వృ॥ సదావదాత నిమ్నగాతటీకుటీరవాసినీ
కటీస్ఫుటీభవత్కరా కిటీశ్వరీ పటీయసీ
రసారసాదిహోదితా రసాలసాలసంవృతే
వనేఽవనేషు దీక్షితా మయేక్షితాఽదిదేవతా॥

అ. రసా-రసాత్=భూమియందలి-ప్రేమరసమువలన, ఇహ = ఇక్కడ,రసాల-సాళ్ల-సంవృతే=మామిడిచెట్లచేతను-ఏపెచెట్లచేతను-చుట్టఁబడిన, వనే=అడవియందు, ఉదితా=ఆవిర్భవించినదియై, సదా-అవదాత-నిమ్నగా-తటీ-కుటీర-వాసినీ = ఎప్పుడును-పరిశుద్ధమైన-నదియొక్క-గట్టునందలి-చిన్నమందిర మందు-వసించునదియై,కటీ-స్ఫుటీభవత్-కరా=మొలయందు- స్పష్టమగుచున్న-హస్తము కలదియై, అవనేషు=రక్షణవిషయములందు, దీక్షితా=దీక్ష వహించినదియై, పటీయసీ=మిక్కిలిసామర్థ్యము కలదియై, కిటీశ్వరీ = ఆదివరాహస్వరూపమైన, ఆదిదేవతా=పరమదైవము, మత్-ఈక్షితా=నాచే-చూడఁబడినది.

తా. ఈభూలోకమున ప్రేమచేత ఈమామిడితోఁపులో ఆవిర్భవించి ఈ పినాకినిగట్టున, నడుమున చేయూంచుకొని భక్తులను రక్షించుటకై దీక్ష వహించి ఆదివరాహస్వరూప మైన ఈ యాదివరాహస్వామి ఇప్పుడు నాచే సేవింపఁబడియెను.

తే. క్షీరతటినీతటిని సీకు|టీరవసతిఁ
గటిసిఘటితకరాంబుజ | స్ఫుటితకిటిగ
రసరసంబునఁ బొడగాంచె | రహి రసాల
వనమునం బరదైవం బ|వనము నెంచి.

కృశానుః.—కృశానుఁడు—

వృ॥ సోఽయం హేయప్రత్యనీకోఽపి శార్ఙ్గీ
కష్టం పృథ్వీకాంక్షయాఽభూద్వరాహః
ఇత్థం సిద్ధే బ్రూహి హే భూలాభలోభాత్
కంకం వేషం మానుషో నేహ ధత్తే? 606

అ. హేయ-ప్రత్యనీకోఽపి=త్యాజ్యవిషయములకు-విరోధియైనను; సోఽయం=ఆయీ, శార్ఙ్గీ=విష్ణువు, పృథ్వీ - కాంక్షయా=భూమిని-కోరుటచేత, వరాహః=సూకరము, అభూత్=ఆయెను; కష్టం=అయ్యో! ఇత్థం = ఇట్లు, సిద్ధేసతి=సిద్ధించుచుండఁగా; ఇహ=ఈలోకమందు, మానుషః=మనుష్యుఁడు, భూలాభ-లోభాత్ = భూమిని లభించుటయందలి-పేరాశవలన, కంకం=ఏమేమి? వేషం=వేషమును, నధత్తే=ధరింపఁడు?

తా. రాగద్వేషాది హేయగుణరహితుఁ డయ్యును; విష్ణువు భూలాభమందలి లోభగుణముచేత ఇట్లు వరాహము కాఁగా; ఈలోకములో మనుష్యుఁ డైనవాఁడు ఇట్లు భూమిని గోరి యేమేమినీచకృత్యములు చేయఁడు?

తే. ఆయితను హేయతను బాయుకొనట్టిఁ డైనఁ
గష్ట! మచ్యుతుడే క్షితిఁ గాంక్షచేసి
యివ్వరాహంబె యైనఁ దాకి నెవ్వఁడేని
లాభలోభానఁ జెపుమ? యేకోలాగు కాఁడు?

విశ్వావసుః.—విశ్వావసువు.—

క॥ అనభిజ్ఞో భవాఙ్ భగవ దవతార రహస్యస్య॥ 607

నీవు భగవదవతారమున రహస్యము నెఱుఁగనివాఁడవు.

శ్రుణు? వినుము?

వృ॥ పాళీనీయం కామఠం కైటభారిః
కైటం రూపం యాతు కాంతిరవం వా

అన్యద్వా యత్సర్వ మప్రాకృతం త
న్నాసౌ తేష్వప్యుజ్ఝతి స్వస్వభావమ్॥ 608

అ. కైటభారిః=విష్ణువు, పాఠీనీయం=మత్స్యసంబంధియు, కామఠం = కూర్మసంబంధియు, కైటం=వరాహసంబంధియు, కాంఠీరమవా=సింహసంబంధియునైన, రూపం=రూపమును, అన్యత్-వా=మఱి యేరూపమునైనను, యాతు=పొందునుగాక? యత్=ఎందువలన, సర్వం = సమస్తరూపమును, అప్రాకృతం=ప్రకృతిజన్యము కాదో? తత్=అందువలన, అసౌ=ఈభగవంతుఁడు, తేష్వపి=ఆసకలరూపములందును, స్వ-స్వభావం=తనదైన-మాహాత్మ్యస్వభావమును, నోజ్ఝతి=విడువఁడు.

తా. ఈభగవంతుఁడు మత్స్యకూర్మవరాహ నారసింహాద్యవతారను లెన్నియైన నెత్తును గాని, ఆ యవతారములు ప్రకృతిపరిణామ జనితములు కావు కాఁబట్టి, అందందు తనమాహాత్మ్యమును విడుచునతఁడు కాఁడు.

తే. కఱిన పాఠీనము కఠోరకమఠము మఱి
పటుకిటి యకుంఠకంఠీరవమును మఱివి
రూపరూప మప్రాకృత మొప్పి కాంచి
దానదాననె స్వస్వభావాన మించు.

టి. అకుంఠ=తక్కువకాని, విరూప=విశేషవిధములుగల, దానదాననె = ఆయారూపముననె, పాఠీనీయం=పాఠీనసంబధి, కామఠం = కమఠసంబంధి, కైటం=కిటిసంబంధి, కాంఠీరవం=కంఠీరవసంబంధి.

ఇ. మత్స్యావతారము—పాఠీనీయం=మత్స్యసంబంధి. ఇది బ్రహ్మ నిద్రించుచుండఁగా, అతనియొద్దనుండి వేదములు దొంగిలించుకొని, సముద్రములో దాఁగుకొనియుండు సోమకాసురుని జంపి, వేదములు దెచ్చుటకై యావిష్ణు వెత్తిన యవతారము.

ఇ. కూర్మావతారము—కామఠం=కూర్మసంబంధి-ఇది రాక్షసులవలన తొందరలేకుండుటకై దేవతలకు జరామరణ నిద్రాహారాదులు నిత్యసుఖముగ నుండు

టకై యీయఁబోయెడి దాని కమృతము తఱుమనపుడు పాలసంద్రములో మునిఁగిపోయిన మందరపర్వతము నెత్తుటకై యీవిష్ణు వెత్తినయవతారము.

ఇ. వరాహావతారము—ఇది కల్పాంతమున సమస్తము జలమయమై భూమి మునిఁగిపోవఁగ శ్వేతవరాహరూపమై ఆభూమిని తెచ్చుటకై పాతాళమునకు పోయి తనకోఱపంటితో పెల్లగించి యెత్తి, అప్పుడు భూలోకమువారిని బాధించుచు లోకకంటకుఁడైన హిరణ్యాక్షుని సంహరించుటకై యీవిష్ణు వెత్తిన యవతారము.

ఇ. నరసింహావతారము—ఇది దితికశ్యపుల పుత్రులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, హిరణ్యకశిపునికుమారుఁడు ప్రహ్లాదుఁడు, ఇతఁ డెప్పుడు నారాయణనామపారాయణుఁడై విష్ణుభక్తుఁడై యుండఁగా, ఆవిష్ణువిరోధియైన హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని బాధించుచు విష్ణునామము విడుమనఁగా, ఆవిడువని ప్రహ్లాదుని రక్షించుటకై ఆహిరణ్యకశిపుని శిక్షించుటకై ఆమహావిష్ణు వెత్తిన యవతారము.

ఇ. వామనావతారము—ఇది. ఇంద్రు నోడించి బలిచక్రవర్తి యేలుకొనుచున్న త్రిలోకములను మఱల నాయింద్రుని కిచ్చుటకై వామనరూపమునఁ బోయి మూఁడడుగు లడిగి మూఁడులోకములను కొల్చుకొని, ఆమహాదాతయైన బలిచక్రవర్తిని చిరంజీవిగాఁ జేసి, యీయింద్రునికి ఆమూఁడులోకము లెప్పటి యట్టు లిచ్చి కాపాడుటకై యీమహావిష్ణు వెత్తినయవతారము.

ఇ. పరశురామావతారము—ఇది ఇతఁడు రేణుకా జమదగ్నిమహామునులపుత్రుఁడై తనతండ్రియొక్క హోమపశువును చంపిన కార్తవీర్యార్జునపుత్రులనుఁ వారితోఁ గూడ సర్వదుష్టరాజులనుఁ గూడ ఇర్వదొక్కమాఱు తిరిగితిరిగి సంహరించుటకై యీమహావిష్ణువెత్తిన యవతారము.

శ్రీరామావతారము—ఇది: ఇతఁడు రఘువంశమున కౌసల్యాదశరథులకు పుత్రుఁడై తండ్రివాక్యమున సీతాలక్ష్మణులతో అరణ్యవాసము చేసి వాలిసంహారము చేసి హనుమత్సుగ్రీవాదులతో పోయి రావణాదులను సంహరించి విభీషణాదులను సంరక్షించుటకై ఆమహావిష్ణు వెత్తినయవతారము.

బలరామావతారము——ఇది: ఇతఁడు యదువంశమున ఆదిశేషునియంశము చేత దేవకీ వసుదేవులకుఁ బుట్టి రోహిణిచే పెంచఁబడినవాఁడై రేవతికి పెనిమిటియై తాటిధ్వజమును నాఁగేటి ఆయుధమును, నీలాంబరమును గలిగి, పీతాంబరము గల తనతమ్ముఁడైన శ్రీకృష్ణునితోఁ గూడి దుష్టశిక్షణశిష్టరక్షణములకై యామహావిష్ణు వెత్తినయవతారము.

౯. బౌద్ధావతారము——ఇది త్రిపురాసురులు తమపురములో తా మనాచారులయ్యును, అందలివైదికులనందఱను వేదవిరుద్ధాచారులనుగాఁ జేయుచు, తమపురమధ్యంబున నుండు అమృతకూపమువలని వాతస్పర్శనముననే తాము మృతియే లేక సుస్థితి కలిగి యందఱను వధియించుచున్నందున, చింతాక్రాంతుండై విష్ణుమూర్తి గోవుగాఁ బోయి ఆయమృతమునంతయు పానముచేసి, వెనుక తాను బుద్ధుఁడై సన్యాసివలె వచ్చి వారికై బుద్ధమతమును స్థాపించి బౌద్ధులలోఁ జేర్చి వారి దారాదులకు సరోవరస్నాన క్రీడాదులసమయములలో పాతివ్రత్యాదిహితముల బోధించి, వారినందఱ ననురాగ పరిపూర్ణులనుగాఁ జేసి, తా నశ్వత్థవృక్షము నావహించి, అశ్వత్థనారాయణుఁ డని వారిచే పూజింపఁబడుచుండి తాను సహాయుఁడుగానుండి ఆత్రిపురాసురుల నారుద్రునిచే సంహరింపఁజేసిన యామహావిష్ణువునవతారము.

౯. కల్క్యవతారము——ఇది కలియుగాంతమందు ఈభూలోకమందలి యధర్మప్రవర్తనులను శిక్షించుటకును ధర్మప్రవర్తనులను రక్షించుటకును అశ్వాముఖముతో ఆమహావిష్ణు వెత్తఁబోయెడి యవతారము.

కించ. మఱియు. —

వృ॥ కోలం భువి కోఽలం జగదాలంబ మద్వైతం
స్వామీ శుభకామీ కిలనీ భూమీ మసురాత్తామ్
వారాశిగభీరాంభసి కారాభవనేఽభి
న్యస్తామివ యస్తామివ ముస్తా ముదహార్షీత్ ॥ 609

అ. జగతః=లోకమునకు, ఆలంబం=పట్టుదలయైన, కోలం = ఆదివరాహ

స్వామిని, అవైతుం=తెలిసికొనుటకు, కః=ఎవఁడు, అలం=సమర్థుఁడు? యః=ఎవ్వఁడు, అసుర-ఆత్తాం=రాక్షసుఁడైన ఆహిరణ్యాక్షుని చేత-కొనిపోఁబడినదై, వారాశి-గభీర-అంభసి=సముద్రముయొక్క-గంభీరమైన-నీట, కారాభవనే=కారాగృహమందు, అభిన్యస్తామివ = ఉంచఁబడిన దానినివలె, తాం = ఆ, భూమీం=భూమిని, ముస్తామివ=తుంగముస్తగడ్డనువలె, ఉదహార్షీత్ = పైకెత్తెనో? సః=ఆ, స్వామీ=ఆదివరాహస్వామి, శుభకామీ కిల=మనకు శుభము కోరునతఁడు కదా?

తా. ఆయాదివరాహస్వామి ఈ జగత్తున కాధారభూతుఁ డని తెలిసికొనువాఁ డెవఁడు? హిరణ్యాక్షుఁ డీభూమినెత్తుకొని మహాగంభీరమైన సముద్రములో కారాగృహములోవలె దాఁచఁగా; ఈస్వామియే కదా ఆదివరాహమూర్తియై పోయి తనకు ప్రియతరాహారమైన తుంగముస్తగడ్డనువలె ఈభూమి నెత్తుకొనివచ్చి మనకు క్షేమము కలుగఁజేసినయతఁ డాయెను.

తే. స్వామి శుభకామి యలభూమి సంగ్రహించి
యసుర వారాశికారాగృహాన నునుపఁ
దుంగముస్తను నెత్తినభంగి నెత్తి
వరవరాహావతారాన వఱలె నపుర !

టి. అసుర=ఆహిరణ్యాక్షరాక్షసుఁడు, వారాశి కారాగృహాన్ = సముద్రమనెడు గిడ్డంగిలోన, ఉనుపన్=ఉంచఁగా, ఎత్తన్=ఎత్తుటకై.

గ॥ సభక్తిప్రకర్షం యజ్ఞవరాహమభిధ్యాయన్ తమామన్త్ర్య॥

వ. అతిభక్తిసహితంబుగ నాయజ్ఞవరాహు నభిధ్యానించుచు నతనిన యామంత్రించి.

వృ॥ దాక్షిణ్యం కుహనావరాహ భగవన్! దంష్ట్రాత్మకం తేదృఢం
స్తంభం సంప్రతిచింతయామి జలధిస్నేహౌఘ సంపూరితా
యస్మిన్ విందతి దీపభాజనవిధా మామోదినీ మేదినీ
చిత్రస్తత్ర చ రత్నసాను రయతే నిష్కంపదీపాకృతిమ్॥61

అ. కుహనా-వరాహ=మాయచే-వరాహరూపమునుగల, హేభగవన్=ఓస్వామీ! యస్మిన్=ఏదీప స్తంభమందు, జలధి-స్నేహ-ఓఘ-సంపూరితా=సముద్రమనెడు-నూనెయొక్క-వెల్లువచేత-నింపఁబడినదై, ఆమోదినీ=సంతోషపడునదైన, మేదినీ=భూమి, దీపభాజన-విధాం = దీపపాత్రముయొక్క-రీతిని, విందతి = పొందుచున్నదో? తత్ర=ఆపాత్రమందు, చిత్రః=వింతయైన, రత్నసానుశ్చ=మేరుపర్వతమునుశ్ నిష్కంప-దీప-ఆకృతిం = కదలనట్టి-దీపముయొక్క-రూపమును, అయతే=పొందుచున్నదో, తం=అట్టి, తే=మీయొక్క, ద్రాఘిష్ఠం=అతిదీర్ఘమైన, వృఢం స్తంభం=గట్టి దీప స్తంభమును, సంప్రతి = ఇప్పుడు, చింతయామి=ధ్యానించుచున్నాను.

తా. ఓ మాయావరాహస్వామీ! ఈసముద్రమంతయు చమురుగాను, ఈ భూమియంతయు ప్రమిదెగాను, ఆ మేరువనెడి రత్నసానుపర్వతము దీపముగాను వెలుఁగుచుండెడి మీదీర్ఘదంష్ట్రి అనుదీప స్తంభమునే నే నిప్పుడును ధ్యానించుకొనుచున్నవాఁడను.

ఉ. ఆదివరాహ! నీదుకుహనాకృతి నాకృతి నెంతు, వింత యా
నీదృఢదంష్ట్ర స్తంభమున నీరధిస్నేహము నించి మించు నీ
మేదిని దీపపుంబ్రమిద మేరు వె నిశ్చలదీప మాయె దా
మోదర! సాదరాత్మ! కమలోదరసోదరరోచిలోచనా!

టి. దామోదర=పలుపుదారము కడుపునఁగలవాఁడా! సాదరాత్మ=ఆదరముతోఁ గూడినహృదయము కలవాఁడా! కమల-ఉదర-సోదర-రోచి-లోచనా=తామర-నడిభాగమునకు-సహోదరములైన-సమానములైన-కాంతులతోఁ గూడిన-కన్నులు కలవాఁడా!

కావేరీవర్ణనము.

గ॥ ఇత్యన్యత్రాభిక్రామన్ మందానిలస్పర్శసుఖ మభిపీయ సానందమ్॥ 612

వ. అని యన్యత్ర యతిక్రమించుచు మందమారుతసుఖస్పర్శ మభినయించి యభినందించినమనస్సుతో.

వృ॥ కల్హారోత్పలతల్లజోల్లలనకృ త్కల్లోలనిర్లోలన
క్రీడాపాటవగాఢరూఢహిమతా సౌరభ్యవిభ్రాజితః
కావేరీసలిలావగాహరసికః కస్యైష నేడ్యో మరుత్
క్లాంతానాం పునరధ్వనీన వపుషాం యన్నిర్ధునీతే శ్రమమ్॥

అ. కల్హార-ఉత్పల-తల్లజ-ఉల్లలనకృత్ - కల్లోల - నిర్లోలనక్రీడా-పాటవ-గాఢరూఢ-హిమతా - సౌరభ్య - విభ్రాజితః = శ్రేష్ఠములైన-తెల్లనల్ల-లను-ఎగురఁగొట్టునదియైన - గొప్పయలలను - ఎగురఁగొట్టుట యనెడు యందు-సామర్థ్యముచేత-మిక్కిలి యెక్కిన-చల్లఁదనముచేతను-పరిమళముచే తను-ప్రకాశించునదియై, కావేరీసలిల-అవగాహరసికః=కావేరీనదీ జలములో-మునుఁగుటయందు అనురాగముగలదియైన, ఏషః=ఈ, మరుత్=గాలి, యత్= ఎందువలన, పునః=మఱల, క్లాంతానాం=బడలికపడినట్టి, అధ్వనీనవపుషాం బాటసారుల శరీరములకు, శ్రమం=కష్టమును, నిర్ధునీతే=బొత్తిగా పోఁగొట్టు చున్నదో? తత్=అందువలన, కస్య=ఎవనికి, నఈడ్యః=పొగడఁదగినది కాదు-

తా. కావేరీజలములో మునుఁగుచు లేచుచు, ఇందలి కలువలను కమలము-నుఁ జేఁగఁజేయుచుండు పెద్దయలలను జేఁపించుటే యాటగాఁ గలిగి-అందలి చల్లఁదనముతోను వాసనతోనుగూడి, బాటసారులు బడలికపడు కష్ట-ములు పోఁగొట్టుచుండునట్టి యిందలి గాలి యందఱకును పొగడఁదగినదియే.

తే. కమలకల్హారకలహంసవిమలకమల
కలితకల్లోలనిర్లోలదలసరస
పూతశీతలసురభిలవాతపోత
కము కవేరకన్యారసికము శ్రమంబుఁ
జనఁగఁజేయును గదె? పాంథజనుల కెపుడు.

కావేరీఝురీం నిరీక్ష్య సశిరఃకంపమ్॥

వ. కావేరీఝరి నిరీక్షించి శిరఃకంపంబు కావించి.

వృ॥ హంత! రంగపురసంగత మత్రా
హం తరంగచలపంకజసంఘమ్
సహ్యజాఽఽయతఝరం బహుమన్యే
స హ్యజాఽఽయత తమ శ్శమనార్థమ్॥ 615

అ. అత్ర = ఇక్కడ, రంగపుర-సంగతం = శ్రీరంగముతో-కూడినదియు, తరంగ-చల - పంకజసంఘం = అలలయందు-చలించెడి - తామరలసమూహము కలదియునైన, సహ్యజాఽఽ-ఆయత - ఝరం = సహ్యకన్యకయైన కావేరియొక్క - వెడల్పైన-ప్రవాహమును, బహుమన్యే = బహుమానపఱచుచున్నాను. సః=ఆప్రవాహము, తమః-శమనార్థం = అజ్ఞానమును - నశింపఁజేయుటకై అజాయతహి=పుట్టినదికదా? హంత=ఆశ్చర్యము!

తా. ఈకావేరీప్రవాహము ఆశ్రీరంగముతోఁ జేరి, తామరలు గలిగి, అజ్ఞానాంధకారమును పోఁగొట్టుచున్నది కాఁబట్టి, దీని బహుగా సన్మానించుచున్నవాఁడను.

తే. రంగపురసంగ సుతరంగ రంగదబ్జ
సంఘ సహ్యజ సకల మసహ్యతమను
శమము కావింప నావిర్భవము నొనర్చెఁ
గాన నే దీని సన్మాన మొనర్తు.

గ॥ ఏపాకిల దోషాకుల మనుజకులసకలకలుషశోషణబద్ధకంకణా, నిజతటనిబిడతమ వకులధవలకులతిలకామలకా విరలసరల కుంద చందన మందార సహకార కేసర సరస బదర కదంబ కదంబక గంభీరజంబీర జంబూసంపూర్ణ పర్ణ కుసుమపలాశ సమృద్ధకపిత్థలోధ్ర నీరంధ్ర శిలీంధ్రపాటలపటలజటిలక్రముక ప్రముఖ విశంకటవిటపి మంజరీపుంజసంజరీజృంభ దురుతరశ్ర

మ శమకర మకరందరస సుగ్రసనతాత్పర్య పర్యటదభ్ర
విభ్రమమాలంబ రోలంబనికురంబకరంబితతయా కళిందనందనీ
ప్రతిచ్ఛందతా మనువిందంతీ, నిశాకలిత విశాలసురతదశాను
భవశ్రమశాలిక్షితీశ నిశాంతకృశాంగీజనమజ్జనవేలా దోలా
యిత పృథులహార ప్రత్యుప్తముక్తాఫల రుచినిచయపరిచయ
రచితయా శుచితయా పీతాంబరపదాంబురుహసంభవ సరి
దంబుడంబరం విడంబయంతీ, సంతత మంతర్గతచిరంతనపురు
షతల్పీభవ దనంతఫణామణిశ్రేణీశోణీభూతతయా సారస్వతీ
మనుకుర్వంతీ, పార్శ్వద్వయ్యామపి నైయమికకర్మానుష్ఠాన
శ్రద్ధాబద్ధాసన శుద్ధావనీసురారబ్ధానవద్య బ్రహ్మయజ్ఞసమ
యసమధిగత మంత్రబ్రాహ్మణామ్రేడనపూర్వక మజస్రం సహ
స్రపత్రమధ్యమధ్యాసీనానాం శ్రీరంగరాజనాభిసరోజవిరాజ
మాన నిఖిలనిగమపఠనముఖర చతుర్ముఖవైఖరీం వ్యాచక్ష
మాణానాం మదకలమరాలయూనాం వరటాపరిరంభచుం
బనముఖానంగసంగరప్రక్షోభవిస్మృతై రభి రామతామర
సపరాగై రభినవచందనరసమసృణశరీరేవ సలీలమాకంఠని
మగ్నమూర్తీనాం సుగాత్రీణాం వదనై రదసీయే పయసి వై
హాయసాధ్వనా సమాగతశ్చంద్రమా స్సన్నిహితశ్రీరంగధా
మా స్వసమాననామా విధుర్వ్యచితానేకావతార ఇతీర్ష్య
యా స్వయమపి బహూని రూపాణి విదధానోవిరాజత ఇ
భ్రాంతా వనురాగమాంద్యసంపాదికాయా మితరేతరదృఢా
శ్లేషవిశేషోన్మిషత్తోషాభిః కోకదంపతీపరంపరాభి ర్నిరాకృ
తాయామ కుంఠోత్కంఠేవ యువలోకేన నిర్నిమేష మవలో
కమానేన అలంకృతా సారస్వత్యాభిముఖ్యేన కవేరాత్మజేతి

ప్రసిద్ధిం సార్థయంతీ, శాంతనవాస్పదతయా గాంగేయతరం
గిణీతిసంజ్ఞా మన్వర్థయంతీ, సమ్మజ్జనదురితహారాపి నమజ్జన
దురితహారా, నిరాకృతపథికశ్రాంతి స్స్రవంతీ చక్షుషోరముం
దంకలయత్యానందమ్॥ 616

అ. దోషా...కంకణా = అశుభదోషములచేత-కలఁతపడుచున్న - మనుష్యసమూహముయొక్క - సమస్తపాపములను - నశింపఁ జేయుటయందు - కట్టఁబడిన - హస్తసూత్రము కలదియు; నిజతట...కరంభితతయా = తన గట్టులందు - మిక్కిలివట్టములైన - పొగడ - తెల్లనితక్కోలము - నూవు - ఉసిరిక-దట్టమైనదేవదారు - మొల్ల - గంధము-బాడిదె - మామిడి - పొన్న-రసవంతమైన తేఁగు - కడిమిసమూహము - గొప్పనిమ్మ - నిండినఆకులతో పూవులతోఁగూడిన-మోదుగు - నిండినవెలఁగ - బొద్దుగు - దట్టమైనతెగడ - కలిగొట్టులసమూహము - జడలుపాకినపోఁక - మొదలైన - చెట్లయొక్క - పూలగుత్తుల సమూహముచేత - పైకెఁబాఱుచు - గొప్పకష్టములను-శమింపఁజేయుచున్నట్టి- తేనెను-పానముచేయుటయందు - ఇష్టముతో - ఎగురుచున్న-విస్తారప్రేమకు- ఆస్పదమైన- తుమ్మెదల సమూహమువలన వ్యాపించుటచేత, కళిందనందినీ-ప్రతిచ్ఛందతాం=యమునానదితోడి, సామ్యమును, అనువిందంతీ=పొందుచున్నదియు; నిశా...రచితయా= రాత్రిలో- కూడుకొన్న- విశేషసురతక్రీడాసంభవములందలి-శ్రమలతో ఒప్పుచుండెడి-రాజుల-అంతఃపురస్త్రీసమూహముతోడి- స్నానవేళలయందు-ప్రేలుచున్న - గొప్పముత్యాలహారములలో చేరియున్న- ముత్యముల- కాంతిసమూహముయొక్క - కూడికచేత - చేయఁబడినట్టి, శుచితయా=తెల్లఁదనముచేత, పీతాం...డంబరం=విష్ణువుయొక్క-పాదపద్మమందు- జన్మముగల- గంగానదియొక్క- జలాతిశయమును, విడంబయంతీ=విలాసపఱచుచున్నదియు; సంతతం = సర్వదా, అంతర్గత...భూతతయా= లోపలనున్న- ఆపుదిరుషుఁడైన శ్రీరంగనాయకులకు- శయ్యఅగుచున్న - ఆదిశేషునియొక్క- పడగలయందలి- రత్నములపంక్తులవలన- ఎఱ్ఱనిదియగుటచేత, సరస్వతీం = సరస్వతీనదిని, అనుకుర్వంతీ=అనుసరించుచున్నదియు; పార్శ్వ

ద్వయ్యామపి= ఉభయపార్శ్వములందును, నైయమిక...పూర్వకం = నియ
తకర్మలను-అనుష్ఠించుటయందలి- శ్రద్ధచేత- దృఢపఱుపఁబడిన- పీఠములయం
దు- పరిశుద్ధులైన- బ్రాహ్మణులచేత- ప్రారంభింపఁబడినవియై- నిర్దోషములైన-
బ్రహ్మయజ్ఞములయొక్క- కాలములందు- పొందఁబడిన- మంత్రములతో-బ్రా
హ్మణులపిలుపు- మొదలుగా, అజస్రం=ఎల్లప్పుడు, సహస్రపత్రమధ్యం=తామ
రనడుమ, అధ్యాసీనానాం = అధివసించియున్నవై, శ్రీరంగ...వైఖరీం =
శ్రీరంగనాయకునియొక్క- పొక్కిటితామరయందు- ప్రకాశించుచు- సకల
వేదపాఠములయందు- మ్రోఁగుచున్న - బ్రహ్మయొక్క- రీతిని, వ్యాచక్షమా
ణానాం = పలుకుచున్నవైన, మదకల- మరాలయూనాం = మత్తుగల-యౌ
వనహంసలయొక్క, నరటా...విసృత్వరైః= ఆడుహంసలయొక్క- ఆలింగన
ముచేయుట- ముద్దుపెట్టుట—మొదలుగాఁగల - మన్మథయుద్ధములయొక్క -
విజృంభణమందు - జాఱిపడిన, అభిరామ - తామరసపరాగైః = సొగసైన-
తామరపుష్పాదులచేత, అభినవ-చందనరస-మసృణ - శరీరేష = క్రొత్తదైన -
చందనరసముచేత- పూసికొనఁబడిన- దేహముకలదివలె, సలీలం=విలాసముతో,
ఆకంఠ- నిమగ్న- మూర్తీనాం = కంఠముదాఁక - మునిఁగిన- శరీరముగల, సు
గాత్రీణాం = సుందరస్త్రీలయొక్క, వదనైః=ముఖములతో, అదసీయే =
సమీపమైన, పయసి= నీటిలో, వైహాయస- అధ్వనా = ఆకాశసంబంధమైన-
మార్గముతో, సమాగతః = వచ్చినట్టి, చంద్రమాః = చంద్రుఁడు, సన్నిహిత-
శ్రీరంగధామా=సమీపించినట్టి-శ్రీరంగస్థానముగలవాఁడును, స్వసమాననామా=
తనకుసమమైనపేరు కలవాఁడునైన, విధుః=(విష్ణువు) అనెడి చంద్రుఁడు, వి
చితానేకావతార ఇతి=చేయఁబడిన అనేకావతారములు కలవాఁడుఅని, రా
ర్ష్యయా = ఓర్వమిచేత, స్వయంఅపి = తానుకూడ, బహూని = అనేక
లైన, రూపాణి = రూపములను, విదధానః = చేయువాఁడై, విరాజతేఇతి=
ప్రకాశించుచున్నాఁడని, అనురాగమాంద్య - సంపాదికాయాం= ప్రేమకొ—
తను - కలుగఁజేయునట్టి, భ్రాంత్యా = భ్రమ, ఇతరేతర...తోషాభిః =
ఒకటితోనొకటియొక్క-గాఢాలింగనాతిశయముచేత- ఉఁగుచున్నసంతోష

కలవియైన, కోకదంపతీపరంపరాభిః=ఆఁడుమగజక్కవలయొక్క సమూహము లచేత, నిరాకృతాయాంసత్యాం = నిరాకరింపఁబడినది యగుచుండఁగా, అనంత- ఉత్కంఠేన = కొఆవడని - పేరాశగలదియై, నిర్నిమేషం = నిమిషమైనలేకుండ, అవలోకమానేన = చూడఁబడుచున్న, యువలోకేన = యౌవనజనముచేత, అలంకృతా = అలంకరింపఁబడినదియై, సారస్వతాభిముఖ్యేన= సరస్వతీసంబంధియైన విద్యాజాలమునకుఁగాని— సముద్రసంబంధమునకుఁగాని - అభిముఖముగానుండుట కలుగుటచేత, కవేరాత్మజేతి = కవికిఁగాని— కవేరరాజునకుఁగాని- కూఁతురు అని, ప్రసిద్ధిం=ప్రఖ్యాతిని, సార్థయంతీ=సఫలపఱుచుచున్నదియు; శాంతనవ- ఆస్పదతయా = శంతనురాజపుత్రుఁడైన భీష్మునికిని— శాంతిసంపన్నులైన యోగులయొక్క స్తోత్రములకును-ఆధారమగుటచేత, గాంగేయ - తరంగిణీతి = గంగాపుత్రుఁడైనభీష్మునకు తల్లి— గంగాసంబంధియైన బంగారమునకు పుట్టిల్లునైన నది అని,సంజ్ఞాం= పేరిని,అన్వర్థయంతీ= సార్థపఱుచుచున్నదియు; సమజ్జన - దురితహారాఽపి=స్నానసహితులైనవారికి-పాపనాశనియైనను - సమజ్జనదురితహారా = (స్నానముచేత దురితహారి కాదు అని విరుద్ధముకాకుండ) నమస్కరించు జనులకు దురితహారయగునదియు ; నిరాకృతపథికశ్రాంతిః = తొలఁగఁద్రోయఁబడిన బాటసారుల శ్రమసులు గలదియునైన, ఏషా=ఈ, స్రవంతీ=కావేరీనది,చక్షుషోః=కన్నులకు, అమందం= విశేషమైన, ఆనందం=సంతోషమును, కలయతి=కూర్చుచున్నది.

తా. ఈ కావేరీనది దోషులను నిర్దోషులనుగాఁ జేయుటకై కంకణముకట్టుకొని, ఒకొక్కప్పుడు తన గట్టులలోని యెన్నోవిధముల చెట్టుల పూలలోని తేనియల నాని యాని యానందించుతుమ్మెదలు క్రమ్ముచుండుటచే దానిదాని నీలవర్ణముచే తానును నీలవర్ణయై నీలవర్ణకాంతికలిగి యుండు యమునానదితోను, అంతఃపురస్త్రీలు స్నానము సేయునపుడు వారి మెడలలో వ్రేలాడు ముత్యాలదండల ధవళకాంతులచే తానును ధవళకాంతికలదియై ధవళకాంతి గలిగి యుండు గంగానదితోను, తననడుమ శ్రీరంగశాయి శయనించు శయ్యయైన యాదిశేషుని సహస్రఫణములలోని మణిగణముల యరుణకాంతులచే తానును

అరుణకాంతికలదిగ్రై యరుణకాంతి కలిగియుండు సరస్వతీనదితోను, సమా సరై; తన యుభయపార్శ్వములందును నియతకర్మ లనుష్ఠించు బ్రాహ్మణులు తాము చేయు బ్రహ్మయజ్ఞాదులందలి మంత్రపఠనములు చేకొని తామును పలుకుచు తామరలలో నివసించుచు ఆశ్రీరంగరాజుల నాభితామరలలో నివసించు వేదపాఠముననుండు నాబ్రహ్మను బోలియుండు హంసలచే క్రీడించబడెడుతామరపుష్పాదులను గంధపొడిగా తాను పూసికొనినట్లును,అందు స్నానముచేయు స్త్రీలమొగము లెన్నియో అన్నియువలె ఆజలమున ఆకాశమున సంచరించు చంద్రుడ డనేకచంద్రులు కనఁబడునట్లును, అవి తమ సంయోగవిరుద్ధులు చంద్రులు కావని చక్రవాకదంపతులచేఁ దెలిసికొనినట్లును, కనఁబడుచు, తనపై శాంతనవ గాంగేయ అని తోఁచునట్లును జేసికొనుచును; కవేరాత్మజ అను పేరుప్రసిద్ధితోను సకలపథికజనశ్రమల నివారించుచు, స్నానముచేయువారి సకలదోషములనుఁ బోఁగొట్టునది యని పేరుపొందియు, పోఁగొట్టునది యని విందముగా తోఁచియైనను; తన్ను నమస్కరించినయెడల నందఱిని నన్నిదోషములచే నివర్తింపఁజేయునది యై సకలజనులకనులకు నానందమునే కలుగఁజేయుచున్నయది.

౩. గాంగేయుఁడు = భీష్ముఁడు—ఇతఁడు - బ్రహ్మపుత్రుఁ డగుమనువున పుత్రుఁడైనప్రజాపతివలన ధూమ్రాదిన ష్టభార్యలకు పుట్టినయష్టవసువులో ప్రభాసవలనఁ బుట్టినవాఁడు ప్రభాసుఁడు. తర్వాత ఈయష్టవసువులును ఆబ్రహ్మమానసపుత్రుఁడైన వసిష్ఠమహర్షియొక్క హోమధేనువు నపహరించుకొనియై యి ఆవశిష్ఠశాపముచేత ఈభూలోకమున మనుష్యస్త్రీయై శంతనునకు భార్యయై యున్న గంగాదేవికి పుత్రులైరి. వారిలో ప్రభాసుఁడు తక్కిన యేడ్గురినాలు నాల్గంశములనుగొని భీష్ముఁ డను పేరితో మహాశూరుఁడును మహాధర్మవేత్తయును ధనుర్విద్యానిపుణుఁడునై ప్రబలి తనతండ్రియైన శంతనునకు సత్యవతీ వివాహము చేయించుకొనుటకై తాను బ్రహ్మచర్యవ్రతము నాచరించుచు తన తండ్రి సంతోషించి నీకిచ్ఛవచ్చినపుడేగాని మఱొక్కపుడు నీకు మరణము కల్గదు అని యిచ్చినవరము తీసికొని, భారతయుద్ధములో కౌరవులకు సేనానాయ

పతి యై పదిదినాలయుద్ధములో అర్జునునిచేత పడఁగొట్టఁబడియుఁ గూడ ఉత్తరాయణము వచ్చునంతవఱకు శరతల్పముననె శయనించి యున్నయతఁడు.

మంజరులు. ఇది కదా? కలుషదు|ర్విధకులకలిత
కలుషశోషణాబద్ధ|కంకణ యగుట, 1
నిజతటనిబిడోరు|నింబజంబీర
వకుళాపిరళతాళ|వరనారికేళ 2
సహకారకేసర|సక్రమక్రముక
పిచుమందమందార|పిచ్ఛిలప్రముఖ 3
తరుపుంజమంజరీ|చరదురుక్రాంతి
కాంతికృన్మధురసా|స్వాదసంరంభ 4
రోలంబనికురుంబ|నీలాంబరములఁ
గాళిందిపోలెం బ్ర|కాశించు, మఱియు 5
సురతపరిశ్రమ|భరితశరీర
రాజరాజాననా|రచితావగాహ 6
సమయపరస్పర|సంలుఠత్కఠిన
కుచతటస్ఫుటితసం|కులహారగళిత 7
ముక్తాఫలపరాగ|ములఁ గలయుచును
గంగాతరంగిణీ|గతి మించు, మఱియుఁ 8
తనమధ్యమునఁ జిరం|తనపూరుషునకుఁ
బర్యంకతల మైన|ఫణిఫణామణుల 9
శోణరూపము నయి|శోభాయమాన
మై సరస్వతిభాతి|భాసిల్లు, మఱియుఁ 10
దీరద్వయిని శ్రుతి|స్థితకర్తృకరణ
బద్ధాదరణశుద్ధ|బహుధరాసురుల 11

యధ్వరసమయస మధిగతమంత్ర
మనువచించుచు నబ్జ మధివసించుచును
రంగనాథునినాభి రాజీవమునను
రాజిలుచును బ్రహ్మ బ్రాఁజదువులను
బఠియించుటను దెల్పు పగిదిని బొల్చు
మదమరాళములు తా మెదమరాళులను
సంభ్రమమునఁ జేర్చు సంరంభమునను
సంక్షిప్తతామర సపరాగములను
అభినవచందన మలఁదుచందమునఁ
బస లూన మేన నిం పెసలారు మఱియు
నందంద మునిఁగెడు నరవిందముఖుల
ముఖముల సర్వతో ముఖములఁ గాంచి
విధుఁడు తా వినువీథి విడిచి యేతెంచి
రంగధాముఁడు దన రంగ స్వనామ్నుఁ
డవతారము లనేక మందె నం చీర్ష్యఁ
దాను బహురూప ధరుఁ డయ్యె ననుచు
భ్రమియింపఁ గోకదం పతులు వారింప
యువనివహంబులు నుత్కంఠఁ గాంచ
సారస్వతాభిము ఖ్యారంభకలన
కని "కవేరాత్మజ" యని సార్థ యగును
మఱియు శాంతనవస మ్మదయుక్త యగును
గాంచ గాంగేయాప గాసార్థసంజ్ఞ,
మఱియు మజ్జనదోష మఱిమఱి ల్చేయ
మఱి నమజ్జనదోష మఱివఱి ల్సేయు,

మఱిమఱి పథికశ్రమము తీర్చి పేర్చు
మఱిమఱి కనుపండువ లేక గూర్చు. 24

టీ. విధుఁడు=చంద్రుఁడు - విష్ణువు, సారస్వత=సరస్వత్ (సాగర) సంబంధి-సరస్వతీసంబంధయునైన, కవేరాత్మజ = కవేర ఆత్మజ—కవేః ఆత్మజ, గాంగేయఆపగ=స్వర్ణనది—భీష్మజననీనది, శాంతనవసమ్మద=శాంతిసంపన్నుల స్తోత్రమందలి సంతోషముతో—శంతనుపుత్రుచందలి సంతోషముతో.

వృ॥ ప్రహసతి భవశోషకరీ
భవేన పరితోషితా సువర్ణనదీ
దుర్వర్ణరుచిః ఫేనైః
స్సహ్యసుతా జాహ్నవీ మసహ్యసుతామ్॥ 617

అ. భవ-శోషకరీ = సంసారదురితమును - నశింపఁజేయునదియు, సువర్ణనదీ = సత్కులముకలదియు (బంగారము కలదియు) నైననదియునై, సహ్యసుతా=సహ్యగిరికన్యక యగు నీకావేరి, యా=ఏది, భవేన = సంసారము చేత (శివుని చేతను), పరితోషితా = సంతోషపఱుపఁబడినదియో, దుర్వర్ణరుచిః= దుష్కులమందు ఆసక్తి కలదియు—వెండికాంతివంటి కాంతి కలదియునో; తాం=అట్టి, అసహ్యసుతాం = సహింపఁగూడనివానియొక్క (అకారవాచ్యుఁడైన విష్ణువుయొక్క సహించుకొనఁగూడిన) పుత్రికయైన, జాహ్నవీం=గంగానదిని, ఫేనైః=నుఱుఁగులతో, ప్రహసతి=నవ్వుచున్నది.

తా. ఈకావేరి తాను సంసారమందలి దోషమును బోఁగొట్టునదియై, సత్కులములో బంగారముకూడఁ గలిగియుండి, సంసారమును జేరఁబెట్టునదియై, దుష్కులములో వెండి యనెడినుఱుగుమాత్రమే కలిగియుండిన గంగానదిని పరిహాసము చేయుచున్నది.

క. భవశోషకి యగు తా నది
భవతోషకి యని, సువర్ణవాహిని యగు తా

భువి నది దుర్వర్ణక యని
సవురగు సహ్యజ యనహ్యాత్మజ నగు నుఱుఁగునన్.

టి. తాను=కావేరి, అది=ఆగంగ, దుర్వర్ణక=వెండివలె తెల్లనినీరు కలది-దుష్కులముకలది, సహ్యజ=సహ్యాపర్వతపుత్రి, అసహ్యాజక్=అకారవాచ్యుఁడైన విష్ణునిమనోజ్ఞపుత్రిని గంగను.

పున స్సశ్లాఘమ్.—మఱల శ్లాఘించుచు.—

వృ॥ స్వర్ణవంతం విదుః కాంతం
రామాం హేమాపగా మిమామ్
దాంపత్య మనయో రేత
దనురూపం విశోభతే॥ 618

అ. ఇమం=ఈ, కాంతం=పెనిమిటిని, స్వర్ణవంతం = సువర్ణవంతుఁడైన—తం-సు - అర్ణవం = ఆమంచిసముద్రమునుగాను; ఇమాం=ఈ, రామాం=స్త్రీని, హేమ ఆపగాం = బంగారునదియైన కావేరినిగాను, విదుః=తెలిసికొందురు. అనయోః=వీరియొక్క, ఏతత్=ఈ, దాంపత్యం=దంపతులతనము, అనురూపం=తగినదియై, శోభతే=ప్రకాశించుచున్నది.

తా. బంగారుమయము లైన యీ కావేరీసముద్రముల దాంపత్యము పరస్పరము తగినదియే.

క. పతియుఁ స్వర్ణవుఁ డవుటయు
సతియుఁ స్వర్ణాపగ యగు సవురు స్మరింపఁ
క్షితి నతులితగతి నీదం
పతులదె దాంపత్య మంద్రు పరమార్థవిదుల్.

టి. స్వర్ణవుఁడు=మంచిసముద్రుఁడు—స్వర్ణవహుఁడు, సవురు=అందము.

కృశానుః-సాక్షేపమ్.—కృశానుఁ డాక్షేపించి.—

వృ॥ పరిశోభితాభ్రమపార్శ్వా
మధ్యమతో రంగ రాజతస్ఫురితా

కథమివ దధాతి కీర్తిం
కావేరీ కనకనిమ్నగేత్యేషా॥ 619

అ. పరిశోభి-తామ్ర - పార్శ్వా = అంతట ప్రకాశించునట్టి - తామ్రవల్లి చెట్లు-పార్శ్వభాగములందుఁ గలదియు, (పరిశోభిత-ఆమ్రపార్శ్వా=అధికముగ ప్రకాశించునట్టి-మామిడిచెట్లు ప్రక్కలఁగలదియు), మధ్యమతః=మధ్యభాగమందు, రంగరాజతస్ఫురితా=వంగలోహముచేతను వెండిముద్దలచేతను—(శ్రీరంగరాజులచేతను) ప్రకాశించునదియునైన, కావేరీ=ఈకావేరి, కనకనిమ్నగా-ఇతి=బంగారుటేఱు అని, కీర్తిం=ప్రఖ్యాతిని, కథమివ = ఏలాగువలె, దధాతి=ధరించుచున్నయది.

తా. ఈకావేరి చుట్టుప్రక్కల తామ్రవల్లి చెట్లును మామిడిచెట్లును గలిగి, నడుమ వంగలోహరజతములను రంగనాథునిన్ వహించియు, బంగారుటే అను కీర్తి నెట్లు వహించుచున్నదో?

ఆ. శోభితామ్రములకు సుస్థిరస్థలతటుల్
రంగరాజతకు విరాజితాంత
రములు నమరి కర్బురపుటేఱటం చెటుల్
సారకీర్తిఁ గనుఁ గవేరకన్య.

టి. రంగరాజతకువిరాజితాంతరములుణ్ = రంగరాజత్వమునకు—రంగమునకును రాజతమునకును కుత్సితముగ విరాజితములైన అంతరస్థలములును, కర్బురపుటేఱటంచు=బంగారుటే అని.

విశ్వావసుః. —విశ్వావసువు.—

గ॥ ఆపాదదూషణమిదం నిరూప్యమాణాయా అస్యాగుణఏవస్యా
త్పశ్య తావ దేతస్యా రామణీయకమ్॥ 620

వ. అప్పటికి దూషణముగఁ బొల్పడిన యీదూషణము ఈ నిరూపింపఁబడు కావేరీనదికి గుణమే యగును. కనుము దీని రామణీయకమును.

వృ॥ పీతాంబరాలంకృతమధ్యభాగా
కల్హారమాలా కమనీయవేణీ
సహ్యాద్రికన్యా జనకస్య గేహాత్
పత్యు స్సమీపం వ్రజతి ప్రసన్నా॥ 6

అ. సహ్యాద్రికన్యా = సహ్యగిరికుమారి యైన కావేరి, పీతాంబర-అలం-కృత-మధ్యభాగా = బంగారువస్త్రముచేత—విష్ణువుచేత - అలంకృతమైన-నడు-చోటును—నడుముభాగమును కలదియు; కల్హారమాలా - కమనీయ - వేణీ చెందామరసరముచేత - మనోజ్ఞమైన - జడయును—వెల్లువయును గలదియు ప్రసన్నా=తెలినవ్వును-నిర్మల్యమును గలదియునై, జనకస్య గేహాత్ =సహ్యగిరి యను తండ్రియింటినుండి, పత్యుః+సమీపం = పెనిమిటియొక్క—సముద్రముయొక్క-సమీపమును, వ్రజతి=చేరుచున్నది.

తా. ఈకావేరి పీతాంబరమువలె ఆపీతాంబరుని ధరించి, చెందామర సరమువలె పెన్వెల్లువను వహించి, తెలినవ్వువలె నిర్మలతను గైకొని తన తల్లిగారియింటినుండి వచ్చి తనపెనిమిటి యైన సముద్రునిదగ్గఱకు చేరుచున్నయది.

తే. మఱి పరీతపీతాంబరశ్రీ మధ్యభాగ
విమలకమలకల్హారకశ్రీ వేణిభాగ
సహ్యకన్యప్రసన్న యై సరగ నరుగు
గురునికడనుండి జీవితేశ్వరునికడకు.

పున ర్నిరూప్య.—మఱల నిరూపించి.—

వృ॥ ఉద్గచ్ఛదుచ్ఛ్రితముగుచ్ఛలసచ్ఛిరస్కాః
తీరద్వయేఽపి తరవః ప్రతిభాం త్వముష్యాః
ఏనాం తరీతుమిహ యత్నజుషః స్వశీర్ష
బద్ధావదాతవసనాః పథికా ఇవామీ॥ 622

అ. అముష్యాః=ఈనదియొక్క, తీరద్వయేపి=రెండుగట్లయందును, ఉద్గచ్ఛత్-ఉచ్ఛ్రలత్-గుచ్ఛ-లసత్ - శిరస్కాః=పైకి లేచుచున్న-మిక్కిలి పొడవైన-గుత్తులచేత-ప్రకాశించునట్టి-పైభాగములు కలవియైన, అమీ=ఈ, తరవః=చెట్లు, ఏనాం=ఈకావేరిని, తరీతుం=దాఁటుటకు, ఇహ=ఇక్కడ, యత్నజుషః=ప్రయత్నముచేయువారై, స్వశీర్ష-బద్ధ- అవదాత-వసనాః=తమతలలయందు-కట్టఁబడినట్టి-తెల్లనైన-వస్త్రముకలవారైన, పథికాఇవ=బాటసారులవలె, ప్రతిభాంతి=ప్రకాశించుచున్నయవి.

తా. కావేరీతీరముల వృక్షములు స్వశాఖాగ్రములలో పూచిన తెల్లని పూలగుత్తులచేత తలలలో తెల్లనివస్త్రములు తలబట్టలుగా చుట్టుకొన్న బాటసారులవలె నున్నయవి.

క. ఇరుదరులం దలకొమ్మల
విరిసిన విరిగుత్తులొత్తికొవిన్నందె మహా
తరువులు తెరువరు లిన్నది
తరియింప సవస్త్రమస్తకేతటు లైరి యనన్.

గ॥ కించిదంతర ముపసృత్య అధస్తా దవలోక్య సహర్షమ్॥ 623

వ. కొంతయంతరము సమీపించి క్రిందిటిప్రక్కకుఁ జూచి సంతోషముతో.

శ్రీరంగనగరీవర్ణనము.

ఇ. (శ్రీరంగక్షేత్రము—ఇది భూలోకవిరజ యనఁబడు కావేరి కొల్లడములనడుమ శ్రీరాములు అనుగ్రహించి ప్రత్యుపకారార్థ మిచ్చిన విభీషణునియారాధనవిగ్రహమైన శేషశయ్యతోడి శ్రీరంగనాథులు సేవసాయించెడు చంద్రపుష్కరిణీతీరమున సప్తప్రాకారపరివేష్టితమై భూలోకవైకుంఠమని స్వయంవ్యక్తమైన ఆరంగమందిరము గలిగియుండు దివ్యక్షేత్రము.)

వృ॥ సారంగడింభనయనానవకేలియోగ్య

నారంగముఖ్యనగపుష్కలనిష్కుటేయమ్
శ్రీరంగదివ్యనగరీ ప్రథతే నయాబ్ధి
పారంగతై ర్బుధజనైః పరిభావ్యమానా॥ 624

అ. సారంగడింభనయనా-నవకేలి-యోగ్య-నారంగముఖ్య-నగ-పుష్కల-నిష్కుటా= లేడిపిల్లలకన్నులవంటి కన్నులుకల స్త్రీలయొక్క-క్రొత్తఆటలకుతగిన-నారింజ-మొదలైన-వృక్షముల చేత-సంపూర్ణములైన- ఇంటితోఁటలు కలదియైన, ఇయం= ఈ, శ్రీరంగదివ్యనగరీ=శ్రీరంగ మను దివ్యక్షేత్రము, నయ-అబ్ధి- పారంగతైః=న్యాయశాస్త్రమనెడు - సముద్రమునందు - తుదముట్టినవారైన, బుధజనైః= పండితుల సమూహముల చేత, పరిభావ్యమానా=అలంకరింపఁబడునది యై, ప్రథతే=ప్రకాశించుచున్నది.

తా. ఈశ్రీరంగమనెడి దివ్యక్షేత్రము అందకత్తెలాడుకొనుట కనుకూలములైన పెఱటితోఁటలతోను, తర్కశాస్త్రమును సముద్రమునువలె గట్టెక్కినవారైన పండితజనులతోను ప్రకాశించుచున్నది.

క. సారంగాక్షీకేళీ
నారంగాదికనవీననగనిష్కుట మా
శ్రీరంగనగర మాగను
పారంగతపండితజనపరిభూషిత మౌన్.

గ॥ నిపుణం విభావస్య శిరఃకంపమ్॥ 625

వ. నిపుణంబుగ నంకించి శిరంబు పంకించి.

వృ॥హంసా నిష్కుటదీర్ఘికావసతయః ప్రక్రాంతతర్కా అహో
లీలోద్యానచరాః పతంజలిగిరా పుంస్కోకిలాః ఖేలతి
ద్వైతాద్వైతకథా యథా విదధతి క్రీడామయూరా ఇహా
ప్యైరంతాంత్రికకారికాః పరిపఠంత్యేతా ముహుశ్శారికాః

అ. ఇహ=ఈశ్రీరంగమందు, నిష్కుట-దీర్ఘికా-వసతయః= పెరటితోఁటలోని-నడబావులె- వాసస్థానముగాఁగల, హంసాః = హంసలు, ప్రక్రాంత

తర్కాః=ఆక్రమింపఁబడిన -తర్కశాస్త్రముకలవి; అహో=ఆశ్చర్యము! లీలా ఉద్యాన-చరః=విలాసముతో - క్రీడావనమందు- చరించునట్టి, పుంస్కోకిలః= మగకోకిల, పతంజలిగిరా = భాష్యవచనములో, ఖేలతి = క్రీడించుచున్నది; క్రీడా- మయూరాః = కేళికైన- నెమళులు, ద్వైతఅద్వైత- కథాః=ద్వైతాద్వైతకథలను, యథా = ఎట్లు, విదధతి=చేయుచున్నవో; తథా=అట్లు, ఏతాః=ఈ, శారికాః=గోర్వంకలు, తాంత్రికకారికాః=భట్టవార్తికములను, స్వైరం=స్వేచ్ఛగా, ముహుః=పలుమాఱును, పరిపఠంతి = చదువుచున్నవి ; అహో=ఆశ్చర్యము !

తా. ఈ శ్రీరంగములో ప్రతి పెరటితోఁటలోను హంసలు తర్కశాస్త్రములను, కోకిలలు పాతంజలిభాష్యములను, నెమళులు కర్మకాండజ్ఞానకాండములను, గోర్వంకలు భట్టవార్తికములను తనంతట నే పలుమాఱును పఠించుచున్నయవి. ఆశ్చర్యము !

సీ. పెరటిడిగ్గియలందుఁ బెను పొందుహంసముల్
తర్కమార్గంబులు తగ వచించు
నుపవనంబులయందు నుపవసించుపికంబు
లలభాష్యభాషితంబులు వచించుఁ
గేళీవిహారము ల్కేలనిమయూరముల్
ద్వైతమద్వైతముఁ వగ వచించు
సూరెల సారికల్ సుఖరుతంబులఁ దమం
తన తంత్రకారికల్ విని వచించుఁ

తే. గీరము లగారముల మఱి యీరములను
వీరములతీరముల మఱి భూరుహముల
రంగ రంగ యనుచునె శ్రీరంగ మెల్లఁ
బలుకు పలుకులఁ జెలరేఁగి పరిఢవిల్లు.

కించ.—మఱియు.—

వృ॥ ప్రాతః ప్రాతః పయసి విమలే పావనే సహ్యపుత్ర్యాః
స్నాయంస్నాయం సకలవిషయత్యాగినో యోగినోఽమీ
వారంవారం భుజగశయనం లోచనాభ్యాం పిబంతః
క్షేమంక్షేమం క్షణవ దఖిలం కాల మత్ర క్షిపంతి॥ 62

అ. అత్ర=ఇక్కడ, సకలవిషయత్యాగినః = సర్వవిషయములు త్యజించిన వారైన, అమీ=ఈ, యోగినః=యోగసంపన్నులు, ప్రాతఃప్రాతః = వేకువవేకువను, సహ్యపుత్ర్యాః = కావేరియొక్క, పావనే=పవిత్రమై, విమలే=నిర్మలమైన, పయసి=నీటియందు, స్నాయంస్నాయం=స్నానముచేసిచేసి, లోచనాభ్యాం=కన్నులతో, భుజగశయనం=శ్రీరంగనాయకులను, వారంవారం = పలుమాఱు, పిబంతః=(స్పృశంతః) అనుకొనుచు, క్షేమంక్షేమం=నిత్యక్షేమముగా, అఖిలం=సర్వమైన, కాలం=కాలమును, క్షణవత్ = క్షణకాలమువలె, క్షిపంతి=కడపుచున్నారు.

తా. ఈ శ్రీరంగమందు విషయాంతరములు విసర్జించి యోగసంపన్నులై జ్ఞానవంతులు ప్రతిప్రాతఃకాలమందును కావేరీస్నానము చేసి శేషశయ్యతో శ్రీరంగనాయకులను సేవించుచు ఎంతకాలమైనను క్షణకాలమువలె కడుపుచుండెదరు.

తే. వేకువను వేకువను నె కావేరివారిఁ
దోఁగితోఁగియె భోగులు యోగు లెపుడు
సారెసారెకు రంగనిఁ జక్షువులను
నానియానియు క్షణముగ నంత కాల
మెకలఁ బుత్తురు క్షేమముల్ పడసి పడసి.

కావేరీనది—ఇది దక్షిణమున కవేరరాజువలనఁ గలిగి సహ్యపర్వతమునాండి ప్రవహించుచు వచ్చు పుణ్యనది. ఇది అగస్త్యమహర్షి స్వర్గమునకు పో

తనకమండలమున దేవగంగ నెత్తికొనివచ్చి ఆసహ్యాపర్వతమందుంచి స్నానముచేయఁబోయిన సమయమందు విఘ్నేశ్వరుఁడు కాకియైవచ్చి ఆకమండలజలమునుదొర్లింపఁగా, అది నదీరూపమునఁ బ్రవహించి సహ్యాకన్యక, కావేరియనఁబరఁగెను. అందు కగస్త్యుఁడు కోపించి విఘ్నేశ్వరునితలమీఁద మొట్టెను. అది మొదలుకొని యెవరుగాని విఘ్నేశ్వరునిదర్శనమున తల రెండుప్రక్కల మొట్టుకొనువారికి క్షేమము కలుగునని ఆయగస్త్యముని యనుగ్రహించుటకు ఇది కారణభూతమైనది.

కృశానుః.—కృశానువు.—

గ॥ వయస్య విరుద్ధమేవ భాషసే॥ 628

వ. చెలికాఁడ! నీవుకూడ నిదే పలుకాడుచున్నాఁడవు.

వృ॥సారంగదృష్టిం కథ ముత్సృజద్భ్యః
సా రంగదృష్టిః స్వదతే మునిభ్యః
కవేరజాసంగతి ముత్సిసృక్షోః
కవేరజాసంగరుచిః కథం స్యాత్॥ 629

అ. సారంగదృష్టిం=లేడిచూపులవంటిచూపులుగల స్త్రీని, ఉత్సృజద్భ్యః=విడుచుచున్న, మునిభ్యః=మునులకు, సారంగదృష్టిః=సారంగదృష్టి-(శ్రీరంగనాథదర్శనము), కథం=ఎట్లు, స్వదతే=రుచించును ? అజాసంగతిం=ప్రకృతిసంబంధమును, ఉత్సిసృక్షోః=విడువఁగోరిన, కవేఃఅజాసంగరుచిః-కవేరజాసంగరుచిః=బ్రహ్మవేత్తకు, ఆఁడుమేఁకసంబంధమందు - (కావేరీసంబంధమందు) కోరిక, కథం స్యాత్=ఎట్లు కలుగును?

తా. సారంగదృష్టి గలిగియు స్త్రీలను విసర్జించిన మునులకు మఱల అది (రంగదర్శనము) కలుగనియట్లు కవేరజాసంగతి విడిచినవానికి మఱల అది (కావేరిసంగతి) యెట్లు కలుగును? కలుగనే కలుగదు అనుట.

తే. సారె సారంగదృష్టి వేసారి కాంత
మునులును మనసారంగ దృష్టినిన "కఃక

వేరజాసంగ" యని వీడఁ గోరియును గ
వేరజాసంగము నె వారు గోరి కాంత్రె.

టి. మనసారంగదృష్టినిన=మన-సారంగదృష్టినిన—మనసా-రంగదృష్టినిన, కః కవేః అజాసంగః=బ్రహ్మజ్ఞునకు ప్రకృతిసంగమేల? కవేరజాసంగమునె = కావేరీసంగమునె, కాంత్రె=కాంతురా? (ఏమియాశ్చర్య మన్నుట.)

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ సఖే ! భవతా భణితానాం పదానాంవ్యాసేనైవ విరోధ
మాధేయః॥ ఇతి అగ్రతోదృష్ట్వా అంజలింబధ్వా! ౧౮౧

వ. సఖా ! నీవాక్యముల విరోధమునకు నిరోధము నావా
నిచే సమాధానము చేయఁదగినదియే యగును. అని యె...
రం గని యంజలియుం గొని.

శ్రీరంగనాయక వర్ణనము.

(శ్రీరంగనాయకులు—వీరు-పరలోకములకంటె పయిగ పరమపదమనెడి తన నిత్యనివాసమైన శ్రీవైకుంఠమందున శ్రీమన్నారాయణమూర్తి తన కమలోద్భవుఁడైన బ్రహ్మదేవునిచే ప్రార్థింపఁబడి సత్యలోకమందా బ్రహ్మ తిరువారాధనమై యుండి; ఆతరువాత మహాభక్తిపరతంత్రుఁడైన యిక్ష్వా మహారాజుచే ప్రార్థింపఁబడి అయోధ్యయందా యిక్ష్వాకురాజుకు తిరువారాధనమై యుండి; అటుతర్వాత శ్రీరామపాదారవిందప్రతిపత్తిసత్త్వవి షణుఁడైన విభీషణునిచే ప్రార్థింపఁబడి యతనికి తిరువారాధనము గాఁ ... తేఁబడి లంకకుఁ బోవుచు ఈచంద్రపుష్కరిణీతీరమున తిరుపగూడతో నుంచి ఆచమించుకొనివచ్చి మఱల ఆతిరుపగూడ నెత్తుకొని పోవ నెంత యెత్తియును కొంతయైన కదలకున్న, నెంతో దుఃఖపడి యొడలుమఱచి అంతట నారా ణునివలన "నేనిందె యుందు" నీ విక్కడికి ప్రతిసాయంకాలమున వచ్చి తి వారాధనము చేసికొనుచుండుమని యాజ్ఞాపింపఁబడియుండి, ఆతర్వాత అ
సు... పురి=ఉరైయూర్ రాజై పరమభక్తి పరమధర్మాసక్తిపరుఁడైన ధర్మ

వర్మ రాజుచే ప్రార్థింపఁబడి అతనికిని తిరువారాధనమై యుండి, ఇప్పుడును ఈ కావేరియనెడి విరజతోడి యీభూలోకవైకుంఠమనెడి శ్రీరంగమున పరభక్తి పరజ్ఞానాది సర్వ సద్గుణనిష్ఠాగరిష్ఠులై పరమవైలక్షణ్యవిశిష్టు లయిన శ్రీవైష్ణవులకును తిరువారాధనమై సుదర్శనాది సర్వాయుధ కౌస్తుభాది సర్వాభరణ పీతాంబరాది సర్వపటచ్ఛటలతోడను, వేదశృంగములతోడి ప్రణవ విమానము తోడను జయవిజయాది ద్వారపాలకులతోడను, శ్రీభూనీళాదేవులతోడి శ్రీదేవి యైన శ్రీరంగనాయకితోడను, తననాభీకమలమందలి చతుర్ముఖబ్రహ్మతోడను, తన శయనమైన ఆదిశేషునితోడను, మఱి గరుడవిష్వక్సేనాది పరివర్గముతోడను, మఱియు పూదత్తపేయ పొయిక్కైయాది పన్నిద్దరాళ్వార్లతోడను, వారి మంగళాశాసనములతోడను, అఖిల శిష్యోత్తారకులై మఠాధిపతులైన ఆచార్యపురుషులతోడను, మఱి పరిపరివిధ పరిచారకులతోడను, మఱియు నానాదేశాగత నవీన ప్రాచీన సేవకులతోడను సేవసాయించుచున్న యీ శ్రీమహావిష్ణుమూర్తియె.)

వృ॥ శ్రీరంగే శోభతే యస్య
శ్రీరంగే శోభతేచ యః
నమోఽహం కలయే తస్మై
నమోహం కలయే తతః॥ 631

అ. యస్య=ఎవనియొక్క, అంగే=వక్షోఽవయవమందు, శ్రీః=లక్ష్మి, శోభతే=ప్రకాశించుచున్నదో; యః=ఎవఁడు, శ్రీరంగేచ=శ్రీరంగక్షేత్రమందును, శోభతే=ప్రకాశించుచున్నవాఁడో; యతః=ఎందువలన, అహం=నేను, మోహం=అజ్ఞానమును, నకలయే=చేరనో; తతః=అందువలన, తస్మై=ఆ శ్రీరంగనాథునికి, అహం=నేను, నమః=నమస్కారమును, కలయే=చేయుచున్నాను.

తా. ఈ శ్రీరంగక్షేత్రమందలి యాలక్ష్మీవక్షఃస్థలుఁడైన శ్రీరంగనాథుఁడు నా యజ్ఞానమును పరిహరించును గాక! అని నేను ఆరంగనాయకులకు నమస్కారమును జేయుచున్నాను.

క. శ్రీరంగతలాంగణమున
శ్రీరంగారంగనురము సేరంగ మనో
హారింగా రమితనము
స్కారిం గావింతు మోహకలన తొలంగన్.

కించ.—మఱియు.—

వృ॥ ప్రణిపతికర్తృకుర్త్యః
ఫణిపతిభోగేశయం రథాంగశయమ్
కారణ మేకం జగతాం
వారణపతిభీతివారణం ధామ॥

అ. ఫణిపతిభోగేశయం=శేషుని శరీరమందు శయనించునదియు, రథాంగశయం=చక్రము హస్తమందుఁ గలదియు, జగతాం = లోకములకు, ఏక ముఖ్యమైన, కారణం=హేతువును, వారణపతిభీతివారణం = గజేంద్రుని భయమును పోఁగొట్టినదియునైన, ధామ=తేజమును, ప్రణిపతి కర్తృకుర్త్యః=నమస్కారకార్యము కలదానినిగాఁ జేయుచున్నాము.

తా. శేషశాయియై చక్రహస్తుఁడై సకలలోకములకును గారణభూతుండై గజేంద్రునకు భయనివారకుఁడునైన శ్రీమహావిష్ణువుయొక్క తేజోరూపమును మానమస్కారపాత్రమునుగాఁ జేసికొనుచున్నాము.

క. ప్రణమింతుము బ్రణుతగుణున్
ఫణిపఫణాశయు రథాంగపరిచయశయు ర
క్షణచణచరణు జగత్కా
రణ వారణభీతిహరణు రమణీయఘృణున్.

కం. ను.—కృశానువు.

... న్నపి మహాభుజంగశాయిని క్రియంతే త్వయా ప్రణా...

వ. ఏమి? ఈమహాభుజగశాయి విషయమునను ప్రణామములు చేయుచున్నావు నీవు?

తథాహి.—అటులె కదా?—

వృ॥ శ్యామోత్తుంగపయోధరోజ్జ్వలరుచి స్తన్వన్ భుజంగాన్వయం
శ్రీరంగస్థలనిత్యవాసరసిక శ్శృంగారిణా మగ్రణీః
ప్రాకారప్రకరాంతరస్థితిమతీ యారాజపద్మిన్యహో!
నిశ్శంకః పరపూరుష శ్చిర మసౌ నిద్రాతి తత్సన్నిధౌ॥ 634

అ. యా=ఏది, ప్రాకారప్రకర+అంతర+స్థితిమతీ= సప్తప్రాకారముల సమూహముయొక్క+నడుమ ఉనికిగలదియైన, రాజపద్మినీ=రాజుయొక్క పద్మినీ స్త్రీ-చంద్రపుష్కరిణి, (ఉన్నదో,) తత్సన్నిధౌ=దానిదగ్గఱ,శ్యామా+ఉత్తుంగ+పయోధర + ఉజ్జ్వల+రుచిః=పదాఱేండ్లస్త్రీలయొక్క-శ్యామ=నల్లనై-పొడవైన- స్తనములయందు మేఘములయందువలె - ఱేఁగుచున్న, ఆశ-కాంతికలవాఁడును, శృంగారిణాం+అగ్రణీః = శృంగారపురుషులలో-శ్రేష్ఠుఁడును, భుజంగ+అన్వయం=విటులతో-ఆదిశేషునితో+సహవాసమును- సంబంధమును, తన్వన్ =చేయువాఁడును, శ్రీరంగస్థల-నిత్యవాస-రసికః=శ్రీకరమైననాట్యస్థలమందు-శ్రీరంగక్షేత్రమందు-ఎల్లప్పుడును వాసముచేయుటయందు-రసవంతుఁడునునైన, అసౌ=ఈ, పరపూరుషః = అన్యపురుషుఁడు - పరమపురుషుఁడు, నిశ్శంకః=నిర్భయుఁడై, చిరం=చాలాకాలము, నిద్రాతి=నిదురచేయుచున్నవాఁడు. అహో=ఆశ్చర్యము!

తా. సప్తప్రాకారములమధ్య రాజస్త్రీసమీపముననె పదాఱేండ్లవారి స్తనములందపేక్షగలిగి, శృంగారముగ విటులతోఁగూడి నాట్యశాలయందు తేఁపె తిరుగుజారపురుషుఁడువలె; చంద్రపుష్కరిణీ సమీపముననె నీలమేఘమందువలె వర్ణముకలిగి, శృంగారముగ ఆదిశేషునిశయ్యనుగాఁజేసికొని, ఆశ్రీరంగక్షేత్రమందె వసించుపరమపురుషుఁడు అందెల్లప్పుడును యోగనిద్రయందునున్నవాఁడు; ఇది మహాశ్చర్యము!

సీ. శ్యామోల్లసద్దివ్యధామోజ్జ్వలద్రమ్య
పటుపయోధరరుచుల్ పరఁగువాఁడు
కాలత్తిపెట్టకే కలయంగఁ గను విను
నలభుజంగుఁడె ప్రక్క మెలఁగువాఁడు
రంగావనిన చేరి శృంగారమున కోరి
చిరవాసరసికుఁడై తిరుగువాఁడు
నరసిద్ధసాధ్యకిన్నరసురాసురుల చేఁ
బరపూరుషుఁడె యనంబడెడువాఁడు
తే. సప్తసాలవిశాలదుస్సాధసౌధ
భాగపున్నాగసచ్ఛాయఁ బాయకుండు
రాజపద్మనిరోద్దనె రాత్రి పగలు
గన్న నద్దిర! నిద్దుర నున్నవాఁడు.

గ॥ శ్లేషావలంబనా దోషా ఇమే నమే రోషానహాః ప్రత్యుత ద
షావహా ఇతి నాహ ముత్రోత్తరయామి॥ 6

వ. ఈశ్లేషావలంబనము లగుదోషంబులు నాకు రోషావహాం
లు కావుగాని, విచారింప దోషావహంబులే యగునని నే
టఁ బ్రత్యుత్తర మిచ్చెడువాఁడను గాను.

పునర్నిరూప్య.—మఱి నిరూపించి.—

వృ॥ క్షితిభృద్భి ర్నిజమాలిషు
ధృతపాదో విరహితాపకారీచ
ఇందురివ రంగబంధు
ర్దోషాభావేపి లోక్యతే కింతు॥

. క్షితిభృద్భిః=రాజుల చేతను-పర్వతముల చేతను, నిజమాలిషు=తమశి
గములందు, ధృతపాదః=ధరింపఁబడినపాదములు - కిరణములు కలవాఁడును

అవిః=మేరుశైలస్వరూపుఁడును, విః=గరుడపక్షిరూపుఁడును, అహిత+అపకారీచ=శత్రువులకు అపకారముచేయువాఁడును-విరహి+తాపకారీచ=వియోగము గలవారికి+తాపముకలుగఁజేయువాఁడునైన, రంగబంధుః=శ్రీరంగేశుఁడు, ఇందురివ=చంద్రుఁడువలె, లోక్యతే=కనఁబడుచున్నవాఁడు, కింతు = మఱియు, దోషాభావేఽపి=రాత్రి లేనపుడును-సర్వదోషములు లేనపుడును,విలోక్యతే=కనఁబడుచున్నవాఁడు.

తా. పర్వతములమీఁద కిరణములు వ్యాపింపఁజేయుచు, విరహముకలవారికి తాపము కలుగఁజేయుచున్నను రాత్రిలోనె కనఁబడుచుండు చంద్రుఁడువలె, ఈశ్రీరంగనాథుఁడు బలిప్రముఖసకలరాజుల శిరములందును పాదములుంచుచు శత్రులైనహిరణ్యకశిపుప్రముఖులకుపరితాపముకలుగఁజేయుచు,"మేరుశ్శిఖరిణామహమ్" "వైనతేయోస్మిపక్షిణామ్"అనిపర్వతార్థక అవిశబ్దవాచ్యుఁడుగాను, పక్ష్యర్థకవిశబ్దవాచ్యుఁడుగానునైయున్నను, సర్వదోషములు హరించుటకై రేయుంబగలును గనుపడుచునె యున్నవాఁడు.

క. క్షితిభృత్తులనృపాళులపై
ధృతపాదుఁ డవిరహితాపకృతిక్రియ కా
సతతము శశివలె రంగఁడు
తతదోషాభావమునను దగఁ గనుపించున్.

యద్వా.—లేదా?—

వృ॥నవిధా శుభరంగలక్షితాంగే
సుముదాప్యాయనకారిణీహ దృష్టే
కలయామి కురంగలక్షితాంగం
కుముదాప్యాయనకారిణం విధుం తమ్॥ 637

అ. ఇహ=ఇక్కడ, శుభరంగలక్షితాంగే = శుభకరమైనశ్రీరంగక్షేత్రమందు కనఁబడినఅంగములు గలవాఁడును, సుముదాప్యాయనకారిణి=మంచిసంతోషముతో తృప్తిచేయువాఁడునైన, విధౌ=విష్ణువనుచంద్రుఁడు, దృష్టేసతి=

చూడఁబడుచుండఁగా; కురంగలక్షితాంగం=కుత్సితమైనరంగమందు -లేడితో- కనఁబడిన మధ్యాంగముగలవాఁడును, కుముదాప్యాయనకారిణం = కుత్సితమైన సంతోషముతో-తెల్లకలువలకును తృప్తిచేయువాఁడునైన, తంవిధుం =ఆ చంద్రుని, నకలయామి=చూడను.

తా. శుభలక్షణములు గలయీశ్రీరంగమందు ఆమోదముతో మనకందఱకును తృప్తినిగలిగించునట్టి యీశ్రీరంగనాథుఁడే చంద్రుండుగాఁ కనఁబడుచుండఁగా, ఆయాకాశరంగమందు లేడి నాడించుకొనుచుఁ గుముదామోదమునే చేసికొనుచుండునట్టిచంద్రుడు నేలచూచుకోవలెను ?

తే. విధుఁడు శుభరంగలక్షితశ్రీప్రథుఁ డితండు
సమితమును సుముదాప్యాయనమును నొనర్చు
విధుఁ డతండో కురంగలక్షితుఁడు చూడ
సమితమును గుముదాప్యాయనము నొనర్చు.

గ॥ పున ర్విచింత్య సవిస్మయమ్॥ 638

వ. మఱల విశేషించి చింతించి విస్మయంబునుం గాంచి.

శ్లో॥ రంగేశసేవకో యుక్తం
వార్తాంరీతిం భజే దితి
చిత్ర మేతదసంగీతి
వ్యపదేశం యదశ్నుతే॥ 639

అ. రంగేశసేవకస్య=రంగనాథునకు-తగరమునకు - ఆశ్రితుఁడు-పనిచేయువాఁడు, వార్తాంరీతింభజేత్ = నృత్యసమర్థమైనరీతిని పొందును, ఇతి=అనుట, యుక్తం=సరే; ఆర్తాంరీతింభజేద్వా=చొక్కమైన ఇత్తళినిపొందునా? (పొడుము;) అసంగీ=దుస్సంగతిలేనవాఁడు, ఇతి=అని, వ్యపదేశం=ప్రసిద్ధిని, యత్ ఏతద్వలన, అశ్నుతే=పొందుచున్నాఁడో? తత్ ఏతత్=ఆయిది, చిత్రం = ఆశ్చర్యము !

తా. తగరపుబని చేయువాఁడు ఇత్తడిపనికిఁ జేరనియట్లు ఈశ్రీరంగనాయకుని సేవకుఁడైనయతఁడు విషయాంతరసంగతుఁడు కాఁడు కదా?

ఆ. రంగసేవకుఁ డలశ్రీరంగఁ దానొకరీతి
సేవకుఁ డన సరియె? శ్రీసేవకుఁ డెలు
లతఁ డసంగి యనఁగ శ్రీ నవ్విషయములకుఁ
జిత్ర మిదియు నెందు శ్రీధాత్రియందు.

శ్లో॥ అన్య దద్భుత ముద్భూత
మత్ర శ్రీరంగధామని
యచ్చంద్రాభిఖ్యయా ప్యేషా
శోభతే పుష్కరి ణ్యహో! 640

అ. అత్ర=ఈ, శ్రీరంగధామని=శ్రీరంగక్షేత్రమందు, యత్=ఎందువలన, ఏషా=ఈ, పుష్కరిణీ=తామరతటాకము, చంద్రాభిఖ్యయాఅపి=చంద్రకాంతితో-చంద్రపుష్కరిణి అను పేరితో, శోభతే=ప్రకాశించుచున్నదో; తత్=అందువలన, అన్యత్=మఱియొక, అద్భుతం=ఆశ్చర్యము, ఉద్భూతం=పుట్టినది. అహో=ఆహా!

తా. ఈశ్రీరంగమున తటాకము తామరతటాక మయ్యెను; చంద్రకాంతిచేత ప్రకాశించుచు, చంద్రపుష్కరిణి యనుపేరితోను నున్నయది. ఇదియు నొకవిరుద్ధ మయినయాశ్చర్యమె.

క. మఱియొకయద్భుత మొదవెను
నరయఁగ శ్రీరంగధామశ్రీమందున నెపుడుఁ
సురుచిర మై భాసిలుఁ బు
ష్కరిణియుఁ దానై యజస్రశ్రీచంద్రాభిఖ్యన్.

గ॥ సమంతా దవలోక్య సశ్లాఘమ్॥ 641

వ. కలయఁ గనుఁగొని శ్లాఘాసహితంబుగ.

వృ॥ రంగక్షేత్ర మిదం రమేశితు రభివ్యక్తిస్థలే ష్వాదిమమ్
తీర్థం సైవ మరుద్వృధా భగవతీ యాం తోష్టవీతి శ్రుతిః
సర్వాత్మా నగరస్యచాస్య జగతాం నిర్వాహకో నాయకో
వాసశ్చేదిహ లభ్యతేజగతికో వైకుంఠ ముత్కంఠతే॥ 642

అ. ఇదం=ఈ, రంగక్షేత్రం=శ్రీరంగము, రమేశితుః=భగవంతుఁడైన లక్ష్మీపతియొక్క, అభివ్యక్తిస్థలేషు=ఆవిర్భావస్థలములందు, ఆదిమం = ప్రథమమైనది; యాం=ఏవిరజాతీర్థమును, శ్రుతిః=వేదము, తోష్టవీతి = విశేషముగా స్తోత్రముచేయుచున్నదో? భగవతీ = భగవత్సంబంధముగల, మరుద్వృధా= కావేరి, సైవ=ఆవిరజాతీర్థమే; అస్య=ఈ, నగరస్య=రంగమునకు, నాయకశ్చ=నాథుఁడును, జగతాం=సకలలోకములకును, నిర్వాహకః = రక్షకుఁడై, సర్వాత్మా=సర్వాంతరాత్మయైన విష్ణువు; ఇహ=ఈక్షేత్రమందు, వాసః=వాసముచేయుట, లభ్యతే చేత్=లభింపఁబడినయెడల; జగతి = లోకమందు, కః=ఎవఁడు, వైకుంఠం=వైకుంఠమును, ఉత్కంఠతే=కోరుచున్నాఁడు ?

తా. ఈశ్రీరంగము ఆభగవంతుని యవతారస్థలములలో ప్రధానస్థలమై, వేదవినుతమైన ఆవిరజయే ఈకావేరియై, ఈరంగనాథుఁడే ఆసర్వాంతర్యామియైన పరమపదనాథుఁడై యుండఁగా ; ఇట్టి యీరంగక్షేత్రముననే ఎవరుగాని వాసముచేయువారు మఱల ఆపరమపదము నేల కోరుదురు?

శా. శ్రీరంగం బిది నూటయెన్మిదిమహాక్షేత్రంబులం దాద్య, మే
పారంగ న్విరజాఖ్యతీర్థ మిది సహ్యాగేంద్రసంజాత, సొం
పారంగ న్జగదీశ్వరుండె యిటకా హా! యీశ్వరుం,డిందు నిం
పారంగ న్నివసించియెవ్వఁడెదనీహాం జేయు? వైకుంఠమున్

కృశానుః—కృశానుఁడు.—

సార్ధాంగీకారమ్॥ అర్ధాంగీకారముతో.—

వృ॥ సోఽయం యద్యపి హృద్యఏవ విషయ స్సాయంతనేందీవర
శ్యామాంగేన సనాయకః కృతతమో భంగేన రంగేందు

భ్రాంతాఃకింతుచరంతిహంతపిశునాశ్శాంతాత్మనాంతాపదాః
శ్రీమంతో యదుదంచనాద్బత న ఖల్వత్రా స మత్రాసతే॥

అ. సాయంతన-ఇందీవర-శ్యామ-అంగేన = సాయంకాలమందలి - నల్లకలువలవలె - నల్లనైన - అవయవములు - మధ్యభాగము గలవాఁడును, కృత - తమః-భంగేన = చేయఁబడిన- అజ్ఞానముయొక్క - అంధకారముయొక్క - నాశముకలవాఁడునైన, రంగ-ఇందునా=శ్రీరంగమునకు-మహాశ్రేష్ఠాధిపతియైన, యారంగనాథుఁడనెడు చంద్రునిచేత, సనాయకః = నాయకసహితమైన- సోఽయం=అయీ, విషయః=దేశము, హృద్యఏవ=మనోజ్ఞమైనదే; యద్యపి= ఐనను; కింతు=ఏమోకాని, యత్=ఎందువలన, భ్రాంతాః=పరధనభ్రమగలవారై, శాంత-ఆత్మనాం=శాంతిసంపన్నమైన-మనస్సు గలవారికి, తాపదాః= సంతాపము నిచ్చువారైన, పిశునాః=లుబ్ధచోరులు,చరంతి=సంచరించుచున్నారో, హంత=అయ్యో! తత్-ఉదంచనాత్ = అట్టివారియొక్క-అభివృద్ధివలన, అత్ర=ఇక్కడ, శ్రీమంతః=సంపన్నులు, అత్రాసం =నిర్భయముగా, నఆసతే ఖలు=ఉండరుకదా? బత=అయ్యో!

తా. నల్లకల్వవలె నడిమిభాగము నల్లనై అంధకారమును బోఁగొట్టుచంద్రుఁడువలె నల్లకలువవలె నొడలంతయు నల్లనై అజ్ఞానమును బోఁగొట్టు నా శ్రీరంగనాథుఁడు నాయకుఁడుగా, ఈదేశము రమణీయమై యుండియు, నిందు పరధనాపేక్షచే పరమశాంతులకును పరితాపమును గలిగించుచు దొంగలు తిరుగుచుండుటచేతనే ధనసంపన్ను లిక్కడ నిర్భయముగా నుండుటలేదు.

ఉ. శౌర ! సనీలిమోత్పలసమాంగుఁడభంగతమోవిభంగుఁడు
త్తారకరంగరాడ్విధుఁడుదారుఁడునాథుఁడెయీపురంబునన్
జోరులు శాంతచిత్తులకుఁ జోదితబాధల సంచరింత్రు వి
స్తారధనాఢ్యులిందుభయతంద్రులుగాకెటులుంద్రు నెమ్మదిన్.

కిం బహునా.—విశేష మేల ?—

వృ॥ నిత్యం కాంచనసింధుమధ్యరుచిరో నిష్కంపసంపన్నిధి

ర్నిస్తుల్యామపి కాంచనశ్రియ ముురోమధ్యే దధానస్స్వయమ్
బిభ్యత్కిం పిశునేభ్య ఏష బహులప్రాకారసంవేష్టితే
శేతే ధామని రంగనాయక ఇతి స్వాఖ్యా మిహాఖ్యాపయన్॥

అ. నిత్యం=ఎప్పుడును, కాంచనసింధు-మధ్య-రుచిరః = బంగారురాశియొక్క-కావేరీనదియొక్క-నడుమ-మనోహరుఁడై, నిష్కంప - సంపత్-నిధిః = నిశ్చలమైన-సంపత్తికి-నిక్షేపమైనవాఁడై, నిస్తుల్యాం=సాటిలేని, కాంచనశ్రియం అపి=బంగారముల కాంతిని-అసామాన్యమైన లక్ష్మినికూడ, ఉరోమధ్యే=ఱొమ్ము నడుమ, దధానః=ధరించునతఁడైన, ఏషః=ఈభగవంతుఁడు, స్వయం=తాను, పిశునేభ్యః=దొంగలవలన, బిభ్యత్కిం=భయపడుచునా? బహులప్రాకార సంవేష్టితే=అనేక ప్రాకారములతో చుట్టఁబడిన, ధామని=గృహమందు, రంగ నాయక ఇతి=తగరములకు నాయకుఁడు-(శ్రీరంగనాయకుఁడు) ఇతి=అని, స్వ ఆఖ్యాం=తనపేరిని, ఇహ=ఇక్కడ, ఖ్యాపయన్ = ప్రఖ్యాతిపఱచుకొనుచు, శేతే=శయనించుచున్నాఁడు.

తా. ఈ ప్రవహించు బంగారుటేఱునడుమ సర్వసంపదలు కలిగియు, లక్ష్మితోఁగూడ బంగారుసరులతోఁగూడ లక్ష్మీసంపన్నుఁడై యుండు నీభగవంతుఁడుకూడ ఆ దొంగలకు భయపడుచు, తానెన్నోప్రాకారములనడుమనుండి, బంగారమునకు నాయకుఁడనక (రంగమునకు=) తగరమునకు మాత్రమె నాయకుఁడనెడి పేరిని ప్రఖ్యాతము చేసికొనుచు, లోఁగనిద్రలోలాగు తూగుచున్నవాఁడు?

చ. కనక నదీనివేశము ప్రకాశము, శాశ్వత మీశ్వరత్వ, మ
ట్లానరఁగ శ్రీవిహారము నిరజారము, గావుఁ జోరభీతికై
ఘన మగుసప్తసాలము నగారముమధ్య వసించె రంగరా
ట్టనఁదనపేరు ధారుణిఁ దనంతట నంతటనాటఁ జాటుచున్.

... ంగరాట్టు=తగరమునకు-శ్రీరంగమునకు అధిపతి, సప్తసాలము = ఏడు
... లది.

విశ్వావసుః.— విశ్వావసువు —.

గ॥ సఖే! నజాతు శ్రీమతాం హానిః ప్రత్యుత తద్ద్వేష్టౄణాం
పిశునానామేవ భవంత్యనర్థాః॥ 645

వ. సఖా! యెన్నఁడును శ్రీమంతులకు హాని కలుగదు గాని,
చోరులకే యనర్థములు కలుగును.

వృ॥ పరవిత్తజిహీర్షయా ప్రవృత్తః
పిశునస్తు స్వయమేవ నాశమేతి
సులభ శ్శలభస్య కిం న దాహః
పృథుదీపగ్రసనాయ జృంభితస్య॥ 646

అ. పరవిత్త జిహీర్షయా=ఇతరుల సొత్తులను అపహరింపఁ గోరికచేత, ప్రవృత్తః=ప్రవర్తించునట్టి, పిశునస్తు=దొంగయో, స్వయమేవ=తానే, నాశం=నాశమును, ఏతి=పొందుచున్నాఁడు; పృథుదీపగ్రసనాయ = గొప్పదీపమును మ్రింగుటకై, జృంభితస్య=విజృంభించినట్టి, శలభస్య=మిడుతపురుగునకు, దాహః=దహింపు, సులభః=సులభము, నకిం=కాదా?

తా. దీపమెంతటిదైనను, దానిని మ్రింగనెగిరిన మిడుతపురుగు దానిలోనే పడి మాడిపోవునట్లే, పరులసొత్తు దొంగిలింపఁ దిరిగెడిదొంగ తానే నశించునట్లు యగునుగదా?

క. పరధనము గొనఁగ మనమును
బరువడిఁ బరియవిడు చౌర్యపరుఁ డే పరియుఁ
బొరయదె సులభంబుగ మృతి
యరయని శలభంబునకును నలదివె గవియన్.

గ॥ అల మన్యప్రసంగేన, తమేవ పరమేశం శ్రీరంగధామాన మనుసందధామి॥ 647

వ. వెఱప్రసంగము చాలు; పరమేశ్వరుఁడైనయా శ్రీరంగేశ్వరునే యనుసంధించుచున్నాను.

సవిస్మయమ్.—వింతపడి.—

వృ॥సపర్యాం విరుద్ధాదపి ప్రాప్తు మీష్టే
సమర్థో జగత్యాం యతో రామచంద్రాత్
అరంగాధిరాజోదితప్రౌఢభక్తే
రపి ప్రాప పూజాం స రంగాధిరాజః॥ 648

అ. జగత్యాం=భూలోకమందు, సమర్థః = సామర్థ్యము గలవాఁడు, విరుద్ధాదపి=విరుద్ధవర్తనము కలవానివలన కూడ, సపర్యాం=పూజను, ప్రాప్తుం = పొందుటకు, ఈష్టే=కోరుచున్నాఁడు; యతః=ఏ లంటే? సః=ఆ, రంగాధిరాజః=రంగరాజు, అరంగాధిరాజ ఉదితప్రౌఢభక్తేః=రంగాధిరాజు కానివాని యందు-మిక్కిలి గాధిరాజునందు కలిగిన దృఢమైన భక్తి కలవాఁడగు, రామచంద్రాత్ అపి = శ్రీరామచంద్రునివలనఁ గూడ, పూజాం=పూజను, ప్రాప= పొందెనో; తతః=అందువలన.

తా. ఈరంగాధిరాజు రంగాధిరాజునందుఁ గూడ భక్తి గలిగిన ఆరామచంద్రునివలన పూజింపఁబడుట "లోకములో పూజనీయుఁడు తనకు విరుద్ధప్రవర్తనము కలవానివలనఁగూడఁ బూజింపఁబడును" అనుమాటకు తగినదిగానే యున్నది.

గ॥ అథవా నాత్రవిరోధ ఇతి సమర్థయే॥ 649

వ. లేదా యీాడను విరోధమే లేదని సమర్థించుచున్నాఁడను.

తే. అతిసమర్థుఁ డేతనిచేత నయిన నర్చ
నము గొనఁ గాంచు, రంగాధిరాజు గాంచ
కరమరంగాధిరాజోదితానురాగ
రామచంద్రార్చితుఁడు నభిరాముఁ డగుట.

. ఇట, సహజార్థమందు-కాంచక, అరమరక్, గాధి తుఁడు... అని విభాగము; అన్యార్థమందు- కాంచక్, కరము, అరంగాధి... అనువిభాగమున-కాంచక్ అని దాని ద్రుతమునకు లోపము కించిల్లక్షణదోషమే యైనను; పాదాం

తమందు ద్రుతలోపము బహుళమని యైనను, శ్లేషయమకాదులందు అది అంత దోషముకాదని యైనను లాక్షణికనమాధానము.

రంగాధిరాజు=శ్రీరామచంద్రార్చితశ్రీరంగాధిపతి—శ్రీరామచంద్రులు తమ సూర్యవంశమువారిలో తమ పితృవర్గమునకు గృహతిరువారాధనమునకై భగవానుఁడు కృపచేసియిచ్చి తమకును తిరువారాధనమై యున్న తనదివ్యమంగళవిగ్రహస్వరూపులైన శ్రీరంగనాథులను లంకాయుద్ధములో తమకెంతో సహాయముచేసి పట్టాభిషిక్తుఁడునై తము ననుసరించి శరణాగతుఁడై తమపట్టాభిషేకమునకు వచ్చి సర్వవిధముల సంతుష్టుఁడై మఱలపోవు నా విభీషణునకు తిరువారాధనగా ప్రత్యుపకారము తలంచి యిచ్చిన తిరుపగూడతోఁటి వీరిని ఈకావేరిగట్టున చంద్రమతీతటాకముదగ్గర ఆచమించుటకై యుంచి మఱలి యెత్తుటకు లేక తత్తరపడి వ్యసనాయత్తచిత్తుడై యొడలు మఱచియుండఁగా అపుడు స్వామి అతనిస్వప్నములో నేనిక్కడ నే యుండవలెనని కోరుచున్నాను. నీ వప్పుడప్పు డొకదినమైన తప్పక వచ్చి తిరువారాధన చేసికొనుచుండుమని యాజ్ఞాపింపఁగా, నేఁటివఱకును చిరంజీవియై యుండు నావిభీషణునిచే సామాన్యులకు గోచరము గాక ఆరాధించుకొనఁబడుచుండు నా మహావిష్ణువు.

258 వృత్తము పయిఁగ చూడుము?

గాధిరాజు=విశ్వామిత్రుఁడు—పురూరవునివంశస్థుఁడు కుశికుఁడు. అతనికుమారుఁడు గాధి, అతనికొమారుఁడు విశ్వామిత్రుఁడు. తానురాజర్షి యయ్యును కోపగాఁడగుటచేత ఎన్నిమార్లో తపోభంగమై తుదకు వసిష్ఠునితో స్పర్ధచేసి తపస్సుతిశయించి బ్రహ్మర్షి యయ్యెను. ఇతఁడె తనకు తపోయజ్ఞభంగము లేకుండుటకై దశరథరాజును వేఁడుకొని అతనికొమారులు శ్రీరామలక్ష్మణులను బిలిచికొనిపోయి వారికి ధనుర్విద్యాదులను నేర్పి వారివలన సుబాహు మారీచాది దుష్టరాక్షసబాధ లేక నిర్విఘ్నముగా తనతపఃపరిపూర్తియు యజ్ఞపూర్తియు కావించుకొన్నవాఁడు.

శ్లో॥కువస్తు హంతా సద్వస్తు
    సంగ్రహీ రాఘవః క్షమమ్

హంతా కురంగరాజస్య
రంగరాజ మపూజయత్ ॥ 650

అ. రాఘవః=శ్రీరాముఁడు, కువస్తుహంతా=కుత్సితవస్తువులను పరిహరించువాఁడు, సద్వస్తుసంగ్రహీ=శ్రేష్ఠవస్తువులను సంగ్రహించువాఁడును, క్షమం=యుక్తమే ; కురంగరాజస్య=మాయలేడిరాజు నైన మారీచునికి, హంతా=సంహారకుఁడై, రంగరాజం=శ్రీరంగరాజును, అపూజయత్=పూజించెను.

తా. శ్రీరాముఁడు అసత్పదార్థములను విడిచి, సత్పదార్థములనే సంగ్రహించువాఁడగుటచేత మాయాకురంగమై వచ్చినమారీచుని సంహరించి శ్రీరంగనాథుని పూజించుచుండెను.

క. కుపదార్థత్యాగియతా
సుపదార్థగ్రాహి యగును ॥జువె? రాఘవుఁడా
చపలకురంగపతినిహతి
నిపుణత రంగపతి వినతి ॥నెఱపెఁ నెఱిమైన్.

కురంగరాజు=మారీచుఁడు—వీఁడు విశ్వామిత్రునియాగమందు వాయవ్యాస్త్రముచే శ్రీరాములవలన సముద్రములోఁ పడవేయఁబడి తప్పించుకొనిపో ఆవెనుక ఆరావణునికి మంత్రియై యుండుటన తా నెన్నివిధములనో ఆ శ్రీముల బలపరాక్రమములు దెలిసి యెంతచెప్పినను వినక వాఁడు కోపగింపఁ.. వీఁడు బంగారుజింకయై వచ్చి, సీతాదేవి ఈజింకరూపు నేర్పు వన్నెలకు వింతపడి దీనిఁదెచ్చియిమ్మని శ్రీరాములను వేఁడుకోఁగా; వారు పోయి దాని బట్టితెచ్చుటకు ఎంతో కష్టపడి కడకు దానిని జంపి, ఆచర్మమునైన తెచ్చి, ఇచ్చెదమని బాణమువేసి హతము చేయఁబడినవాఁడు.

పున స్సభక్తిప్రకర్షం భగవంత ముద్దిశ్య॥ 651

వ. పదపడి భక్తి యతిశయించి భగవంతు నుద్దేశించి.

స్ర॥ శ్రితసురనుతిఘోషే శత్రుషు స్మితరోషే
నిహత నతదోషే నిత్యదాస్యాభిలాషే

లలితవపుషి శేషే. లబ్ధసంపూర్ణతోషే
పరమపురుష ! శేషే సర్వచంద్రావిశేషే॥ 652

అ. శ్రితసురనుతిఘోషే=ఆశ్రితులైన దేవతల స్తోత్రముల ధ్వనులు కలవాఁడును, శత్రుషు=శత్రువులందు, స్ఫీతరోషే=అతిశయించినరోషము కలవాఁడును, నిహతవినతదోషే=తొలఁగఁగొట్టఁబడిన ఆశ్రితులదోషములు కలవాఁడును, నిత్యదాస్యాభిలాషే=ఎప్పుడును దాసత్వమందె అభిలాష కలవాఁడును, లలితవపుషి=మనోజ్ఞమైన దేహము కలవాఁడును, లబ్ధసంపూర్ణతోషే=లభింపఁబడిన అధికమైనసంతోషము కలవాఁడును, సర్వచంద్రావిశేషే = పూర్ణిమాచంద్రునికంటె విశేషముకానివాఁడునైన, శేషే=ఆదిశేషునియందు, పరమపురుష=ఓ పురుషోత్తమా! శేషే=నిద్రించుచున్నావు.

తా. ఓ పురుషోత్తమా! తాము దేవతల స్తోత్రములతోను, శత్రువులమీఁది కోపముతోను, సకలాశ్రితులదోషములు పరిహరించుచు, ఎప్పుడును దాస్యవృత్తినే యుండి, నిండినసంతోషము కల్గి, పూర్ణచంద్రునివలె అతిధవళమై మనోహరమైన శరీరముగల ఆయాదిశేషునిశయ్యయందు శయనించుచున్నారు.

ఉత్సాహ. శేషు వినతవిబుధవినుతశేఘోషు విమతసమితిసం
రోషు నిహతవినతవితతదోషు లబ్ధలలితసం
తోషు నిత్యదాస్యసమభిలాషుఁ బర్వచంద్రవ
ద్వేషు వెస నజయ్యశయ్య నిందుఁ జేసి పండితౌ !

గ॥ భగవన్ ! రంగచంద్ర ! భవదీయసమ్ముఖే భాషితుమపి వయం
బిభీమః॥ 653

వ. భగవానుఁడా ! రంగచంద్రుఁడా! భవదీయసమ్ముఖమ్మున భాషింపఁగనైన నేము భయపడుచున్నాము.

తథాహి:—అది సరే.—

వృ॥ వక్త్రం వ్యాకరణస్య వామ మితర ద్యస్య ప్రవక్తృత్వతః
భాష్యంవ్యాకరణస్య సాధు విదధే శయ్యా యదీయా పునః

యద్వాహో ద్విజశేఖర శ్శ్రుతిమయో యస్య స్నుషా భారతీ
గోష్ఠ్యాం త్రస్యతి తస్య తే కవిజనో రంగేశ కర్తుం నుతిమ్॥

అ. యస్య=ఎవనియొక్క, వామం=ఎడమకన్ను, వ్యాకరణస్య=వ్యాకరణమునకు, వక్తృ=వక్తయో, యస్య=ఎవనియొక్క, ఇతరత్ ఈక్షణం = వేఱుకుడికన్ను, ప్రవక్తృ=వ్యాకరణప్రవక్తయో; పునః=మఱల; యదీయా=ఎవనిది, శయ్యా=పడక, వ్యాకరణస్య=వ్యాకరణమునకు, సాధు = చక్కఁగా, భాష్యం=వ్యాఖ్యానమును, విదధే=చేసెనో; యద్వాహః=ఎవనియొక్కవాహనమైన, ద్విజశేఖరః=బ్రాహ్మణశ్రేష్ఠుఁడు-పక్షిరాజు, శ్రుతిమయః = వేదములే స్వరూపముగాఁగలవాఁడో; యస్య=ఎవనియొక్క, స్నుషా=కోడలు, భారతీ=సరస్వతియో; హేరంగేశ=ఓశ్రీరంగనాథా! తస్య=అట్టి, తే=నీయొక్క, గోష్ఠ్యాం=గోష్ఠిలో, కవిజనః=కవిసమూహము, నుతిం=నీస్తోత్రమును, కర్తుం = చేయుటకు, త్రస్యతి=భయపడుచున్నది.

తా. ఓశ్రీరంగనాథా! తమయెడమకన్నయినచంద్రుఁడు చాంద్రవ్యాకరణమును, కుడికన్నయినసూర్యుఁడు సౌరవ్యాకరణమునుఁ జేసినది గాక; తమపడకగానున్న ఆదిశేషునంశమున ఆపతంజలి వ్యాకరణమునకు భాష్యమును జేసెను; మఱితమవాహనమైన గరుత్మంతుఁడో సకలవేదస్వరూపుఁడై యున్నవాఁడు; ఇదేగాక, తమకోడలైన సరస్వతియో సర్వభాషాస్వరూపిణి యై యున్నది; ఇట్లుండు తమగోష్ఠియందు ఏకవి తమను పొగడ శక్తుఁ డగును?

సీ. ఏవానివామస మీక్షణం బగుచంద్రుఁ
డావ్యాకరణమున కగును వక్త
యేవానిదక్షిణ మీక్షణం బగుసూర్యుఁ
డీవ్యాకరణమున కే ప్రవక్త
యేవానిపర్యంక మే యగు శేషుఁ డా
వ్యాకరణమునకె భాష్యకర్త
యేవానివాహమై యా వైనతేయుఁడు

వేదమయుఁడై యొసఁగు ♦ వెలయు మఱియు
తే. నెవరికోడలు భారతి ♦ యవ్వను నట్టి
నిన్నుఁ గనుఁగొని మునుకొని ♦ సన్నుతింపఁ
గల కవిశ్రేష్ఠుఁ డేగోష్ఠిఁ ♦ గలఁడె సంగ
రంగనాయక! హాయ కేళిలుంగఁ జెప్పుము.

ఇ. విష్ణువామేక్షణము=చంద్రుఁడు—విష్ణువునకు వామనేత్రము. ఇతఁడు కల్పాంతరములందలి అవతారాంతరములలో సముద్రపుత్రుఁడును, అత్రిఅనసూయలపుత్రుఁడు నై, నక్షత్రబ్రాహ్మణౌషధీ తపోయజ్ఞముల కధిపతియు, అశ్విన్యాదులకు పతియునై, బృహస్పతిదార యైన తారవలన బుధుని గనుకొని, మనకు రాత్రులయం దంధకారహరణమునకై ఆకాశమందు కనఁబడుచునె యుండునతఁడు. ఇతఁడె చాంద్రవ్యాకరణకర్త.

సూర్యుఁడు.—విష్ణువునకు దక్షిణనేత్రము; ఇతఁడును కల్పాంతరమున అదితికశ్యపబ్రహ్మలపుత్రుఁడును, ఛాయాసంజ్ఞాదేవులభర్తయు నై, వైవస్వతమనువును యముని శనిని గనుకొని, మఱి యమున తపతి అనుసూతులను గనుకొని, ద్వాదశాదిత్యులలో నొకఁడై ప్రాతర్మధ్యాహ్నసాయంకాలములలో బ్రహ్మరుద్రవిష్ణుస్వరూపుఁడు నై, మనకు పగటనె అంధకారహరణార్థమై ఆకాశమందు కనఁబడుచునె యుండునతఁడు. ఇతఁడు సౌరవ్యాకరణకర్త.

ఆదిశేషుఁడు.— విష్ణువునకు శయ్యయైయుండునతఁడు. ఇతఁడు కద్రూకశ్యపులపుత్రుఁడై బదరికాశ్రమాది దివ్యక్షేత్రములలో తపస్సు చేసిచేసి తనసత్యనిష్ఠాధైర్యాదులకు మెచ్చి బ్రహ్మయిచ్చిన భూభారవహనమంతటి శక్తియు, రుద్రుఁడిచ్చిన విష్ణుశయ్యాస్వరూపాద్యాసక్తియుచు గలిగి, గరుత్మన్మైత్రితో సహస్రఫణామూర్తియై పారిషద్గణప్రధానుఁడునై యుండి, కల్పాంతరములలో లక్ష్మణ బలరామ రామానుజాద్యవతారములలోను నున్నతఁడు.

ఇ. పతంజలి — ఆయాదిశేషాంశసంభూతుఁడై సంస్కృతమున వ్యాకరణమునకు భాష్యకారుఁడును, యోగశాస్త్రమునకు ప్రవర్తకుఁడు నైనయతఁడు.

౩. గరుత్మంతుఁడు = విష్ణువాహనము— ఇతఁడు పౌరుషేయమైన వేదమే స్వరూపముగాఁ గలవాఁడు. ఇతఁడు వినతాకశ్యపులపుత్రుఁడై, కద్రువదగ్గఱ నున్న వినతదాసీత్వమును పోఁగొట్టె దేవేంద్రునుండి యమృతము దెచ్చి కోరిన కాద్రవేయులకిచ్చి ఆహారముకోరి తల్లియుత్తరువున పుళిందుని భక్షణముచేసి, తనబలము ప్రబలించుటకై విభావసుసుప్రతీకులు దాయభాగమునకై యొకొక్కరు శపించుకొని రూపము మాఱియున్నగజకచ్ఛపములనుగొని భక్షణముచేసి ఒకవృక్షశాఖయందు నిలువఁగా, ఆబరువునకాశాఖ విఱుగఁగా, అందలివాలఖిల్యులను మెల్లఁగ దించి రక్షించినయతఁడు.

సరస్వతి.—బ్రహ్మభార్య. ఈమె విద్యల కధిష్ఠానదేవతయై తననాల్గుహస్తములలోను అక్షమాలా శుక కమల పుస్తకములను ధరించినదియై, సంగీతసాహిత్యములు రెండును స్తనములుగాఁగలిగి, ఆవిద్యలు కోరి అభ్యసించువారికి బిడ్డలకువలె ఆ స్తన్యపానమిచ్చుచు, తన్ను శరదృతువున పూజించువారికిని విద్యాసంపన్నతకలుగఁజేయుచుండునామె. ఈమెయే బ్రహ్మనుగన్న విష్ణునికోడలు.

గ॥ పున రంజలిం బద్ధ్వా సప్రార్థనమ్ ॥ 655

వ. మఱల నంజలిబంధంబును బ్రార్థనానుబంధంబునుం గావించి.

వృ॥ వరగుణగణసీమా వారిదశ్యామధామా
సతత మమరరామా సంగసంగీతనామా
పరిహృతభవదామా భాసితాకల్పహేమా
మమ కలయతు భూమా మంగలం రంగధామా॥ 656

అ. వరగుణగణసీమా=శ్రేష్ఠములైన గుణసమూహములకు సీమాభూమియు, వారిదశ్యామధామా= మేఘమువలె నీలకాంతులు కలవాఁడును, సతతం=ఎప్పుడును, అమరరామాసంగసంగీతనామా=దేవస్త్రీలతోడికూడికతో పాడంబడుచుండెడు నామధేయములు కలవాఁడును, పరిహృతభవదామా=పరిహరింపఁబడినసంసారపాశములుకలవాఁడును, భాసిత-ఆకల్ప - హేమా=ప్రకాశించెడు - ఆభరణములలోని- బంగారముగలవాఁడును, భూమా=సర్వాతిశాయియునైన,

రంగధామా=శ్రీరంగధాముఁడు, మమ=నాకు, మంగలం=శుభమును, కలయతు =కలుగఁజేయునుగాక ?

తా. సకలకల్యాణగుణములు కలిగి, సంసారబంధములు తొలఁగించుచు, నీలమేఘవర్ణుఁడై సువర్ణభూషణుఁడై దేవతలు దేవతాస్త్రీలతోడఁ గూడి పొగడఁబడెడు శ్రీరంగనాథుఁడు మాకు మంగళప్రదాత యగునుగాత !

విజయమంగళము.

భూముఁ డచిరసుగుణనికరకసీముఁ డసితలసితజలద
ధాముఁ డమితశుభదవినుతకనాముఁ డపహృతాఖిలాఘు
దాముఁ డపులభూషణాళికహేముఁ డతులభఁగి రంగ
ధాముఁ డచల రంగెసంగఁ కదా నోసంగు మంగళంబు.

గ॥ అన్యతో వీక్ష్య సప్రశ్రయమ్॥ 657

వ. మఱొక్కప్రక్క వీక్షించి విశ్వాసంబునుం గావించి.

శ్రీరంగనాయకీవర్ణనము.

శ్రీరంగనాయకి—ఈమె - శ్రీమన్నారాయణుని యపారకృపాస్వరూపిణి యగుటచేతనే సదా అవిష్ణువక్షఃస్థలవాసినియే యైయుండుటే కాక, అమృతమథనమపుడు నాక్షీరసాగరకన్యకయు నై లోకమాతయు నగుటచేత సర్వదా వాత్సల్యమున సర్వచేతనసంరక్షణమునకై తనభర్త యైనయావిష్ణువునకె పురుషకారిణిగా నిత్యానపాయినియు నై యున్నయామహాలక్ష్మియే ఆనారాయణాపరరూపులై యున్నయీ శ్రీరంగనాయకుల కిట్లు దేవి యై శ్రీరంగనాయకి యను తిరునామముతో ప్రశస్త యైయుండునట్టియామె.

శ్లో॥ స్వామినీం నౌమి నీలాబ్జ
మదమోచనలోచనామ్
అంగనాం రంగధామ్నోఽస్య
దీప్తిం మూర్తిమతీ మివ॥ 658

మోక్షమార్గము గలిగించుచు, మనఃపారిశుద్ధ్యము వఱలించుచు, వ్యసనాంధకారము మఱలించుచు, వివిధవిద్యలకును విలాసశాల యై, విష్ణువునకు వక్షోమాల యై, బ్రహ్మానందము నందఁజేయుచు, కల్పవృక్షలతికవలె మాకు సకలాపేక్షలనుఁ సఫలపఱచుచున్నావు కదా ?

సీ. బలుమోహములవ్యూహ | ములను నున్మూలన
        మొను జేయుమూలిక | మొలక యనఁగ
    విపులమోదముఁ జోపు | విమలమోక్షముఁ జూపు
        సరణికి నిశ్రేణి | కరణి యనఁగ
    బద్ధచేతనులకు | నిద్ధచేతశ్శుద్ధి
        నలవఱిచెడిసిద్ధ | గుళిక యనఁగ
    మంతు కెక్కినవింత | చింత లన్జీఁకటి
        ప్రకరంబునకును జం | ద్రిక యనంగ
తే. సకలవిద్యల విభ్రమ | శాలిక యన
    విశ్రుతాశ్రితులకు హర్ష | వీచిక యన
    నలరి హరి యురోమాలిక | యయు నసీవు
    సతత మైతి మా కిలఁ బారి | జాతలతిక.

కృశానుః — కృశానుఁడు —

శ్లో॥ కాంత్యేవ హంత ! వృత్త్యాపి
    కమలా మతిచంచలామ్
    అశిష్టే ష్వేవ రజ్యంతీ
    మభిష్టౌతి కథం బుధః॥ 660

అ. కాంత్యాఇవ=కాంతిచేతవలె, వృత్త్యాపి=నడవడిచేతఁగూడ, అతిచంచలాం=మెఱుపును మించినదియు-మిక్కిలిచంచలగుణము కలదియు నైన, హంత=అయ్యో ! అశిష్టేష్వేవ=శిష్టులుకానివారియందే, రజ్యంతీం=రంజిలుచున్న,

కమలాం=లక్ష్మిని, బుధః=జ్ఞానియైనవాఁడు, కథం=ఎట్లు, అభిష్టౌతి = స్తుతించుచున్నాఁడు ?

తా. కాంతితో మాత్రమేకాక, శీలముతోఁగూడ మెఱుమువలె చాంచల్య గుణముతో, సామాన్యులనుగూడ రంజిలఁజేయుచుండునట్టి యీలక్ష్మి నెవఁడు బుద్ధిమంతుఁడైనవాఁడు స్తోత్రము చేయుచుండును ?

తే. కాంతిచేఁ గాక వృత్తిచేఁ గమలఁ గనఁగఁ
జంచలగఁ జాచలాక్షిగ నెంచ మించి
శిష్టులనుగా కశిష్టులఁ జిత్త మలరఁ
జేయుదానిని బుధుఁ డెట్లు చేయు స్తుతుల.

తథాహి.——అదినరే ?——

వృ॥ ప్రాక్పర్యంక మధిష్ఠితో మణిమయం పాలాశశయ్యామపి
ప్రాయః ప్రార్థయతే కదన్నమివ యఃక్షీరౌదనం దృష్టవాన్
ప్రాశ్నాత్యేష కదుష్ణికా మమృతవత్ప్రాగాత్తపీతాంబరః
కంథాం యాచతి భృత్యవ త్క్షితిపతి ర్లక్ష్మీకటాక్షాత్యయే॥

అ. యః=ఏ, క్షితిపతిః=భూపతి, ప్రాక్=మునుపు, మణిమయం = రత్నమయమైన, పర్యంకం=పడకను, అధిష్ఠితః=ఎక్కియుండినవాఁడో, సఏషః = ఆయితఁడు, లక్ష్మీకటాక్షాత్యయే = లక్ష్మీకటాక్షముయొక్క విడుపునందు, ప్రాయః=బహుగా, పాలాశశయ్యామపి=ఆకుపడకనుగూడ, ప్రార్థయతే=కోరుచున్నాఁడు, యః=ఎతఁడు, ప్రాక్=మునుపు, క్షీర-ఓదనం=పాలయన్నమును, కదన్నమివ=శ్రేష్ఠాన్నమునువలె, దృష్టవాన్=చూచినవాఁడో; సః=అతఁడు, కదుష్ణికాం=చక్కనిగంజిని, అమృతవత్=అమృతమునువలె, ప్రాశ్నాతి=త్రాగుచున్నాఁడు, యః=ఎతఁడు, ప్రాక్=మునుపు, ఆత్తపీతాంబరః=ధరింపఁబడిన బంగారువస్త్రము కలవాఁడో; సః=అతండు, భృత్యవత్ = పనివాఁడువలె, కంథాం=కంతను, యాచతి=అడుగుకొనుచున్నాఁడు.

తా. లక్ష్మీకటాక్షమున్నపుడు ఎట్టిప్రభువునుఁగానీ, రత్నాలపడకయు

న్నను; ఆలక్ష్మికటాక్షము లేనపుడు ఆకులపడకయే యుండును. అట్లే మునుపు పాలన్న ముండినను; వెనుక గంజియన్నమే అమృతమువలె నుండును. అట్లే మునుపు పట్టుపీతాంబర ముండినను; వెనుక కంతయే యుండును.

తే. మొదల మణిశయ్య, దళశయ్యఁ దుదఁ బరుంచు
మొదలఁ బాలోగిరము, గంజి తుద వరించు
మొదలఁ గనకాంబరము, గంత తుద ధరించు
లక్ష్మి గనుఁగొన్న వెనుగొన్నఁ దత్క్షణమున.

గ॥ అన్యచ్చావధేయమ్॥ 662

వ. మఱియు నొకటి వినుము.

వృ॥ దాతుర్ద్వారియ ఏష వారణ మగాత్తద్ద్వార్యహో వారణం
పశ్యత్యద్య చిరా దశేత భువి యో భూ స్తస్య శేతే భుజే
నాహారానపి లేభిరే యదబలా హారా నమూ స్తత్ప్రియా
విందంతే కమలాదృగూర్మిభి రహో నిమ్నో భవత్యున్నతః॥

అ. యః=ఎవఁడు, దాతుః=దాతయొక్క, ద్వారి = కడపలో, వారణం=నివారణమును, అగాత్ =పొందెనో; తద్ద్వారి=ఆదరిద్రునివాఁకిట, ఏషః=ఈ దాత, వారణం=నివారణముగా-ఏనుఁగును, పశ్యతి=చూచుచున్నాఁడు. యః=ఎవఁడు, చిరాత్ =చాలాకాలముగా, భువి= నేలలో, అశేత=పండుకొనెనో; తస్య =వానియొక్క, భుజే=భుజమందు; భూః=భూమి, అద్య=ఇపుడు, శేతే=పండుకొనుచున్నది, యదబలాః=ఎవరి స్త్రీలు, ఆహారానపి = ఆహారములనుగూడ, నలేభిరే=లభింపరో, అమూః = ఈ, తత్ప్రియాః = వారిప్రియురాండ్రును, హారాన్ =హారములను, విందంతే=లభించుచున్నారు. కమలాదృగూర్మిభిః=లక్ష్మికటాక్షతరంగములచేత, నిమ్నః=తక్కువైనవాఁడుకూడ, ఉన్నతః=ఎక్కువైనవాఁడు, భవతి=అగుచున్నాఁడు, అహో=ఆశ్చర్యము!

తా. ధనవంతుల వాఁకిట దరిద్రులు రానీయఁబడకున్నను, లక్ష్మికటాక్షము కలిగినపుడు ఆదరిద్రులు తమవాఁకిట ఏనుఁగులు నుండునంతటి ధనవంతు లగు

దురు. అట్లే, నేలనే పండుకొనువారును తమభుజబలముచేత నేలనంతయుఁ బాలించుచుందురు. అట్లే ఆహారమే అందని స్త్రీలుకూడ ముత్యాలహారాలు కలవారౌదురు. ఇట్లే ఎంతనీచుఁడైనను; ఎంతోయున్నతుఁ డగును.

ఉ. వారణమే దరిద్రునకు ♦ వారణ మాతనిద్వారమందయే
ధారుణిఁ బండు నెవ్వఁ డల ♦ ధారుణి యాతని బాహువందయా
హారము లేనిదేవి సతి ♦ హార మురంబున వేయఁ గుల్కి-యా
హా! రమవీక్షణోర్మికల ♦ నవ్వఁడెనిమ్నుఁడునున్నతుండగున్.

గ॥ పునరిదంచ బోద్ధవ్యమ్, ఇతి శ్రియ ముద్దిశ్య॥ 664

వ. మఱియు నిదియొకటి విను మని యద్దేవిన యుద్దేశించి.

వృ॥హంతు ర్బంధుజనా న్ధనార్థమనఘా న్గంతుః పర స్త్రీశతమ్
రంతు ర్జంతువిహింసకై స్సహజనై స్సంతుష్యతో వంచనైః
వక్తు స్తీక్ష్ణ మయుక్తమేవ వచనం పక్తు ర్మితం చోదనమ్
నిత్యం నృత్యసి మందిరేషు కమలే! క్వాత్యం తవైతన్మతమ్॥

అ. ధనార్థం=ధనముకొరకై, అనఘాన్=నిర్దోషులైన, బంధుజనాన్=చుట్టములను, హంతుః=పడఁగొట్టువానియొక్కయు; పర స్త్రీశతం=నూఱుపరస్త్రీలను, గంతుః=పొందువానియొక్కయు; జంతువిహంసకైః=జీవిహింసచేయునట్టి, జనైస్సహ=జనులతోఁగూడ, రంతుః=క్రీడించువానియొక్కయు; వంచనైః= మోసములచేత, సంతుష్యతః = సంతోషపడువానియొక్కయు; అయుక్తం=యుక్తముకాని, వచనం=మాటను, తీక్ష్ణమేవ=తోడనే, వక్తుః=చెప్పెడువానియొక్కయు; మితం=కొద్దియైన, ఓదనం=అన్నమును, పక్తుశ్చ=వండువానియొక్కయు; మందిరేషు=ఇండ్లలో, హేకమలే=ఓలక్ష్మి! నిత్యం=ఎప్పుడును, నృత్యసి = ఆడుకొనుచున్నావు. తవ=నీయొక్క, ఏతత్=ఈ, మతం=అభిప్రాయము, క్వాత్యం=ఎక్కడిది?

తా. ఓలక్ష్మీదేవీ! నీవు లోకములో ధనముకొరకై యెంతోయోగ్యులైన చుట్టములనుగూడఁజెడఁగొట్టుటయు,ఎందఱుపర స్త్రీలనైనఁజెడఁగొట్టుటయు,

జీవహింసకులతోఁ గూడుకొనుటయు, మోసగాండ్రతోఁ జేరుకొనుటయు, ఎప్పుడు చెడుమాటలాడుటయు, ఇతరులకుఁగాక తనపొట్టకే వండుకొనుటయు ఇట్లియుక్తకార్యములే చేయువారలయిండ్లలోఁ గూడ ఆడుకొనుచుండెదవు. నీకిట్టినడవడిక యెక్కడినుండి వచ్చినదో? తెలియదు.

ఆ. బంధుహింసకులయు జంతుఘాతకులయుఁ
బరవధూప్తరుల నబద్ధపరుల
వంచకులయుఁ దమకె పాచకులయు నిండ్ల
నృత్య మీ కభీష్టకృత్యమోక ?

అన్యచ్చ.—మఱియు.—

వృ॥ యేషా మన్యకళత్ర దర్శనకళా వృత్త్యార్తిశూన్యే దృశౌ
మూఢం హృచ్చపరార్తిచింతనవిధౌ మిథ్యానభిజ్ఞం ముఖమ్
అప్రజ్ఞాతపశూన్ బుభుక్షితశిశూ నభ్రోదకై స్తామ్యత
స్తేషాం లక్ష్మి ! గృహాన్ దృశా భవసరిన్నావేహ నావేక్షసే॥

అ. యేషాం=ఎవరియొక్క, దృశౌ=కన్నులు, అన్యకళత్ర-దర్శనకళా-వృత్త్యార్తిశూన్యే= పరదారలను-చూచుటనెడికార్యమునందు-తెల్విహీనములైనవో; హృచ్చ=హృదయముకూడ; పరార్తి-చింతనవిధౌ=ఇతరులకష్టములను ఆలోచించుకార్యమందు, మూఢం=తెలివిలేనిదియో; ముఖం=మొగము, మిథ్యా-అనభిజ్ఞం=అబద్ధమును-తెలియనిదియో; అప్రజ్ఞాతపశూన్=తెలియఁబడనిగోవులను, బుభుక్షితశిశూన్=ఆఁకలిగొన్నబిడ్డలను, అభ్రోదకైః=మబ్బునీళ్ళతో, తామ్యతః=అణఁచుచున్న, తేషాంగృహాన్=వారియిండ్లను, హేలక్ష్మి!=ఓలక్ష్మిదేవీ! ఇహ=ఇక్కడ, భవసరిత్-నావా=సంసారమనెడియేటికి-ఓడివంటిదైన, దృశా=నీచూపుతో, న+అవేక్షసే=చూడవు ?

తా. ఓలక్ష్మిదేవీ! నీ వాపరదారలను జూడనైనఁ గోరనిచూపులును, పరులకష్టములను తెలిసికోలేనిమనసును, అబద్ధమాడనినోరును, పశువులకైన శిశువులకునైన పెట్టలేని లేమిడియును గలవారి యొక్క వాననీళ్ళకును జెడిపోయెడి యిండ్లను కండ్లనైనఁ జూడవేమి?

ఆ. పరకళత్రచింత ♦ పరదుఃఖచింతయుఁ
గల్ల నుంత లేక ♦ కలిమి లేక
పసుల నిసులతోన ♦ పిసవాన గలయుండ్లఁ
జూడవేల ? పోలఁ ♦ జూడు లక్ష్మి!

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ సఖే ! మానసఖేదజననీ తవేయం వాణీ యతః; ఏతాదుశ్శీలే
షు నృశ్యమానాః సాధుజనానుపయుక్తాః సంపదాభాసాః,
ప్రత్యుతమృత్యుతరణకారణభువనజననీకృపాకటాక్షవైధుర్య
నిబంధనా ఏవ ఉక్తంహి గుణహానేరుదధిసుహితృ వైముఖ్య
నిబంధనత్వ ముచితజ్ఞేన నముచిద్విషా॥ 667

వ. సఖా ! నీపలుకిది నామనఃఖేదము పలుకె యగుచున్నది. ఈ
కుసంపద లాకుశీలురయందుఁ గనఁబడునవియైనను, సజ్జనుల
కనుపయుక్తములె యవు ; కావున నవి విచారింప సంసార
ము తరింపఁ గారణంబులగు నాలక్ష్మీకటాక్షంబులు కలుగమి
యే ఫలముగా కలిగించునవి యవు. ఇది యుచితజ్ఞుఁడైన నము
చిఘ్నునిచే నాసుశీలాది సుగుణజాతంబులు దోషీభూతంబు
లగుటకు లక్ష్మీకటాక్షవైముఖ్యమె ముఖ్యకారణంబుగఁ బ్ర
ఖ్యాపింపఁబడియె.

ఇ. నముచిఘ్నుఁడు = ఇంద్రుఁడు—ఇతఁడు ఐరావతముపై వచ్చుచుండ దుర్వాసుఁడొకానొకఁడు తెచ్చియిచ్చిన పుష్పమాలిక తనకిచ్చినందునం దా నుం దనగజేంద్రముగండస్థలముమీఁద పెట్టివేయఁగా, అది దానిఁ దనతొండ ముతోఁదీసి విచ్చివుచ్చె; చండకోపనుండైనయాముని దానిఁగని లక్ష్మీప్రసంబైన యదియిట్లు చేసెనందున నీపాలించులోకంబులందు లక్ష్మి నివసింపకుండుఁగాకని శపించె. అపుడు లక్ష్మి ఆవిర్భవింపక, యజ్ఞాదులు సంభవింపకయె, బ్రహ్మాదిదేవ

తలు హావిర్భాగములు దొరకమికిం జింతించి సంస్తుతించిన, సంతసించినయాల క్ష్మి మఱల సకలలోకహితముకొఱకుఁ బ్రాదుర్భవించి యాదేవేంద్రునిచేతను బ్రశంసింపఁబడినయామె.—ఇది విష్ణుపురాణోక్తము.

శ్లో॥సద్యో వైగుణ్య మాయాంతి
శీలాద్యా స్సకలాగుణాః
పరాఙ్ముఖీ జగద్ధాత్రి
యస్య త్వం విష్ణువల్లభే॥ 668

అ. హేవిష్ణువల్లభే! ఓమహావిష్ణువునకు ప్రియమైనదానా? హేజగద్ధాత్రి! ఓలోకమాతా! త్వం=నీవు, యస్య=ఎవనికి, పరాఙ్ముఖీ= అభిముఖురాలుకాకపోతివో; తస్య=వానియొక్క, శీలాద్యాః=సౌశీల్యము మొదలైన, సకలాః=సమస్తమైన, గుణాః=గుణములు, సద్యః=అప్పుడే, వైగుణ్యం=విరుద్ధగుణత్వమును, ఆయాంతి=పొందుచున్నవి.

తా. ఓలోకమాతా! ఓమహాలక్ష్మీ! నీవెవరివిషయములో మొగము త్రిప్పి కొందువో; వారిసకలసద్గుణములును అప్పుడె విఫలములై పోవును గదా?

క. శీలము లోనగు సుగుణము
లోలిం గొఱ గాదు గాదె ? శ్రీ యోలక్ష్మీ ! యో
లోలాక్షీ ! లోకావన
లోలుప ! వానికి నెవని విశ్లోకింప విలన్.

తతశ్చ.—తర్వాతను.—

శ్లో॥సంపత్తిః కింపచానాం
సంప్రాప్తా కాపథేన యా
నరకానుభవోదర్కా
న సా లక్ష్మ్యాః కృపాఫలమ్॥ 669

అ. యాసంపత్తిః=ఏసంపద, కింపచానాం=అల్పులకు, కాపథేన=అక్రమమార్గముచేత, సంప్రాప్తా=పొందఁబడినదో; నరకానుభవ-ఉదర్కా = నర

కానుభవమే ఉత్తరఫలముగాఁగల, సా=ఆసంపద, లక్ష్మ్యాః=లక్ష్మీదేవియొక్క, కృపాఫలం=కృపకు ఫలము, న=కాదు.

తా. అల్పులు అక్రమమార్గమున సంపాదించుసంపద నరకానుభవమునకే కలుగుఫలము గాని, లక్ష్మీకటాక్షఫలము కానేరదు.

క. చలచిత్తులసంపత్తులు
చెలఁగుం గద? కాపథంబుచే నయిన స్వి
చ్ఛలు నరకోదర్కంబులె
సలలితలక్ష్మీప్రసాదసఫలత లేమిన్.

తథాహి .—అది సరే.

వృ॥ ధన్యం మన్యతయా తృణీకృతబుధా ధర్మేషు దుర్మేధసః
సేర్ష్యా స్తామసపుణ్యలేశవిలసత్సంపల్లవాః పల్లవాః
సంచాసూ నపహాయ పంచషదినై రాకల్ప మల్పా ఇమే
భోక్ష్యంతే బత! యాతనాబహువిధాః కార్తాంతగర్తాంతరే॥

అ. తామస-పుణ్యలేశ-విలసత్-సంపత్ లవాః=తమోగుణసంబంధి యైన-అణుమాత్రపుణ్యముచేత-ప్రకాశించెడు-అణుమాత్రసంపద గలవారై, ధన్యంమన్యతయా = తన్ను తాము ధన్యులఁగా నెన్నుకొనుటచే, తృణీకృతబుధాః=తృణముగాఁ జేయఁబడిన పెద్దలు గలవారును, దుర్మేధసః=దుర్బుద్ధి కలవారును, ధర్మేషు=ధర్మకార్యములలో, సేర్ష్యాః=ఈర్ష్య కలవారునైన, ఇమే=ఈ, అల్పాః=నీచులగు, పల్లవాః=విటులు, పంచషదినైః = అయిదాఱుదినములతో, పంచాసూన్=పంచప్రాణాలనున్, అపహాయ=విడిచి, కార్తాంత-గర్తాంతరే=యమసంబంధియైన-పల్లమునడుమ, బహువిధాః=అనేకవిధములైన,యాతనాః=తీవ్రవేదనలను, ఆకల్పం=కల్పాంతమువఱకు, భోక్ష్యంతే=అనుభవింపఁగలరు. బత ! =అయ్యో !

తా. తమోగుణము గలిగియు, అణుమాత్రముపుణ్యముచేత కొంతసంపత్తు కలిగియు, తమును కృతార్థులనుగా నెంచుకొని, పెద్దలను లక్ష్యముచేయక దు

ర్బుద్ధితో నీచులై ధర్మదూషకులునై ప్రాణాలు విడిచి చాలాకాలము అనేకవిధములైన నరకబాధ లనుభవింపఁగలరు అయ్యో!

తే. తాము ధన్యుల మని యెన్ని కై ధర్మవిదులఁ
దృణముగాఁ జెంత్రు, ధర్మంబుకలను గృతేష్ట్య
లలమి సంపల్లవులు పల్లవులు చరింత్రు
ప్రాణములు వీలి యాతన కల్పలువితాలఁ
గుమలికార్తాంతకర్తాంతకరమునఁ గాంత్రు.

గ॥ యచ్చ భణితం భవతా తత్ర భవత శ్శిష్టాన్ లక్ష్మీ ర్నవిందత
ఇతి తదజ్ఞానోపజ్ఞ మవజ్ఞాతు మేవార్హామ్ యత స్సాధుజనే
భోగ్య ముక్త్యైశ్వర్యపర్యంతనిరంతర భగవద్భక్తిసంపదం సంప్ర
దదతే మారాపా స్తతమోవికారా వారాశిదుహితురుదారాః
కటాక్షా స్సాధుసుధాధారాః॥ 671

వ. విశిష్టు లగుశిష్టులను నయితము లక్ష్మి నమీక్షింప దని "యేషా మస్యకశ్చిత" మనువృత్తముచేత నెది నీచెప్పినదియో? యది నీయజ్ఞానోపజ్ఞ మని తెలియఁదగినది; లక్ష్మీకటాక్షములు సాధుతరసుధాధారలవలె సాధుజనులకుఁ దమోవికారములు దొలఁగించి నిరంతరనిర్వాణైశ్వర్యపర్యంత మైనభగవద్భక్తి యనుసంపత్సమృద్ధిని గలిగించుచుండునవి.

టి. భణితం = చెప్పినమాట, అజ్ఞాన-ఉపజ్ఞం = తెలివిలేమికి-ముఖ్యకారణమునుగా.

వృ॥ సంభోగారంభజృంభన్మదకితవపరీరంభసంపీడ్యమాన
ప్రౌఢస్త్రీరత్నహారప్రశిథిలగుణవద్భంగురా స్సంపదోఘాః
సాధూనాం మాస్మ భూవన్ సురపురనిరసీకారదక్షంహిలోకే
భోక్ష్యం తే మోక్షమంతే స్థిరనిరవధికానందధారాత్మకంచ॥

అ. సంభోగ-ఆరంభ-జృంభత్- మద-కితవ-పరీరంభ-సంపీడ్యమాన-ప్రౌఢ-స్త్రీ-రత్నహార-ప్రశిథిల-గుణవత్-భంగురాః = సంభోగమునకు-ఆరంభములో-విజృంభించెడు-మత్తుతోఁగూడిన-ధూర్తులయొక్క-కౌఁగిలిచేత-నలుపఁబడెడు-ప్రౌఢస్త్రీలయొక్క-రత్నాలసరములలోనుండి-జాఱిపడెడు-త్రాడువలె- (గుణమువలె)-తునిఁగిపోయెడునవియైన, సంపత్ ఓఘాః=సంపదలసమూహములు, సాధూనాం=సత్పురుషులకు, మాస్మభూవన్ =కలుగవు, తే=వారు, లోకే=లోకమందు, సురపుర-నిరసీకార-దీక్షం=స్వర్గలోకమును-నిరసించుటయందు-సమర్థమైనదియు, స్థిర-నిరవధిక-ఆనందధారా-ఆత్మకం=స్థిరమై-అత్యంతమైన-ఆనందధారయే స్వరూపముగాఁగలదియునైన, మోక్షం=మోక్షమును, అంతే=అంతిమకాలమందు, భోక్ష్యంతేహి=అనుభవింపఁగలవారు కదా ?

తా. పతులగాఢాలింగనములచే తునిఁగిపోయిన ప్రౌఢాంగనలహారాలవలె అస్థిరములైన సంపదలు లక్ష్మీకటాక్షములేని పురుషులకు చేరకున్నను ; ఆపురుషులు స్వర్గాద్యానందములకంటె మించి నిత్యానందస్వరూపమైన మోక్షమును తమయంత్యకాలమున అందఁగలవారే కదా ?

మాలిని. రతిముఖపరిరంభారంభజృంభన్మదోద్య
త్కితవదృఢతరోరఃఖేటపాటద్వధూటీ
ధుతకుచతటహారోన్ముక్తముక్తాగుణశ్రీ
లతిసురపురు లందర్ హార్యపేక్షుల్ ముముక్షుల్॥

దండాన్వయము:—సురతారంభమందలి కౌఁగిళులయారంభములతో విజృంభించెడి మత్తుచేత రేఁగుచుండు ధూర్తులదృఢతరములైన వక్షోవాటికలచే పగులు పాఱుచున్న స్త్రీలయొక్క యెగురఁగొట్టఁబడెడి ఱొమ్ములలోని హారాలలోనుండి వీడిపోయిన ముత్యాలదారాలవలె అస్థిరములైన సంపదలను స్వర్గములను గూడ మీఱినవారై యాహరియందలిభక్తియుఁ గలవారై మోక్షమం దాసక్తి కలవారు అందనే అందరు.

కించ.—మఱియు—

వృ॥ లక్ష్మీకటాక్షపూరః
సజయతి యదుపచయ తారతమ్యేన
నరసురపశుప్రజానాం
పతయ స్స్యుర్హాంత ! జంతవః కేఽపి॥ 673

అ. యత్-ఉపచయ-తారతమ్యేన = ఏలక్ష్మీకటాక్షముయొక్క- అభివృద్ధియొక్క-ఎచ్చుతక్కువచేత, కేఽపి=కొన్ని, జంతవః=జంతువులు, నర-సుర-పశు-ప్రజానాం = నరులకును-సురలకును- పశువులకును- ప్రజలకును, పతయః=పతులు, స్యుః=అయిరో; సః=ఆ, లక్ష్మీకటాక్షపూరః=లక్ష్మీకటాక్షముయొక్క-సంపూర్ణత, జయతి=సర్వోత్కృష్టముగా నున్నయది, హంత=ఆహా !

తా. లక్ష్మీకటాక్షవిశేషముచేతనేకదా ? కొన్నిప్రాణులు నరపతి యగు రాజుగాను, సురపతియగు ఇంద్రుఁడుగాను, పశుపతియగు రుద్రుఁడుగాను, ప్రజాపతియగు బ్రహ్మగాను నైయున్నయది; ఆశ్చర్యము !

ఆ. లలిని నిలను వెలయు శ్రీ లక్ష్మీకటాక్షముల్
త దభివృద్ధి తారతమ్యకలన
నరులపశులప్రజల సురలనాథులై యౌను
వింత! వింతజంతుసంతతియును.

కృశానుః.—కృశానువు.—

గ॥ "కమలాకటాక్షాతిశయో విభవోపచయహేతుః" ఇతి నోపపద్యతే యతి స్తదల్పీయ స్త్వమేవ సంపదుత్కర్షసంపాదకమ్॥ 674

వ. లక్ష్మీకటాక్షాతిశయ మైశ్వర్యాతిశయమునకు హేతు వనుటరీతి కాదు; అది సంపదతిశయమునకు సంపాదక మయిన, నల్పీయమే యగును.

తథాహి.—అది సరే?

వృ॥ గజశిబికాతురగాః స్యు
ర్నరస్య తన్వ్యా శ్రియో దృశా హరే స్తన్వ్యాః
తద్భూమ్ని భవతి వాహో
నీరద ఉక్షా చ హంత! పక్షీ చ॥ 675

అ. హరేః=విష్ణువుయొక్క, తన్వ్యాః=స్త్రీయైనలక్ష్మియొక్క, తన్వ్యా=అల్పమైన, దృశా=చూపుచేత, నరస్య=మనుష్యునికి, గజశిబికాతురగాః=ఏనుగు పల్లకి గుఱ్ఱములు, స్యుః=వాహనములైనవి; తత్ భూమ్ని=ఆచూపులయతిశయమందు, నీరదః=మేఘము-పండ్లులేనిదియైన, ఉక్షా చ=ఎద్దును, పక్షీ చ=పక్షియును, వాహః=వాహనము, భవతి=అగుచున్నది. హంత = ఆశ్చర్యము!

తా. లక్ష్మీకటాక్షము స్వల్పమైనపుడు ఎవరికైనాని, ఏనుఁగు డోలి గుఱ్ఱము వాహనములైనను, ఆలక్ష్మీకటాక్షము అత్యధికమైనపుడు వారు మేఘము వాహనమైన యింద్రుఁడుగాను, వృషభము వాహనమైనయీశ్వరుఁడుగాను, హంసపక్షి వాహనమైనబ్రహ్మగాను అగుదురు; ఆశ్చర్యము!

తే. నరగ లక్ష్మీకటాక్షలేశమున జనులు
గారు దేగు వారువముగాఁ గాంత్రు దాని
యతిశయంబునఁ గాంత్రు వాహనము గాఁగ
మబ్బు గిబ్బయుఁ బక్కియు మాట లేల?

టి. గారు=ఏనుఁగు. వారువము=గుఱ్ఱము, గిబ్బ=ఎద్దు, పక్కి=అంచపక్షి.

ఇ. మేఘవాహనుఁడు=ఇంద్రుఁడు. ఇతఁడు అదితికశ్యపుల పుత్రుఁడు, శచీదేవి పెనిమిటి, జయంతునితండ్రి, స్వర్గలోకమున అమరావతీరాజధానియందు దేవతలకు రాజై అష్టదిక్పాలకులలో తూర్పుదిక్పాలకుఁడును, ఐరావతము ఉచ్చైశ్శ్రవము వజ్రము నందనము, వరుసగా ఏనుఁగు గుఱ్ఱము ఆయుధము ఉద్యానవనమునుగాఁ గలవాఁడు నైనవాఁడు.

వృషభవాహనుఁడు=ఈశ్వరుఁడు. 292 వృత్తములో శంభువు—చూడు.

హంసవాహనుఁడు=బ్రహ్మ. ఇతఁడు—శ్రీమన్నారాయణుని నాభికమలమందు జన్మించి త్రిమూర్తులలో నొకఁడై జగత్సృష్టిస్థితిసంహారములలో సృష్టికర్తయు, సరస్వతీదేవికి పెనిమిటియు, తనమానసపుత్రులైన మరీచ్యత్ర్యంగిరసాది నవబ్రహ్మలకును సనకసనందన నారదాది పరమజ్ఞానసంపన్నులకును తండ్రియునై మఱియు తనఛాయనుండి కర్దమప్రజాపతిని తనభ్రూమధ్యమునుండి అర్ధనారీశ్వరుఁడైనరుద్రునిఁ బుట్టించి సత్యలోకాధిపతి యైనట్టిచతుర్ముఖబ్రహ్మ.

విశ్వావసుః—విశ్వావసువు.—

గ॥ విహస్య, ఈదృశీ ముత్కర్షపిశునా మరవిందాలయాయా
నిందా మభినందామి ॥ 676

వ. విహసించి, యిట్టివిశేషసూచకమైన నీరజనిలయ నిందావాచకమును నయితే మభినందించుచున్నాను.

వృ॥కిం దర్పదాయకధనోపచయప్రమత్తైః
కందర్పసాయకహతైః క్షితిపైరిహేతి
సంతః పురందరనుతం త్వరవిందనాభే
రంతఃపురం తదవనా వనుచింతయంతి॥ 677

అ. సంతః=సత్పురుషులు, దర్పదాయక-ధన-ఉపచయ-ప్రమత్తైః=గర్వమునిచ్చునట్టి-ద్రవ్యముయొక్క-అభివృద్ధిచేత-మదించినవారును, కందర్పసాయక-హతైః=మన్మథబాణములచే-కొట్టఁబడినవారునైన, క్షితిపైః=రాజులచేత, ఇహతు=ఈలోకములోనో, కిం=ఏమిప్రయోజనము? ఇతి=అని, తదవనౌ=వారిభూమియందు, పురందరనుతం=దేవేంద్రునిచే వినుతింపఁబడిన, అరవిందనాభేః అంతఃపురం=పద్మనాభుని-అంతఃపుర స్త్రీయైన మహాలక్ష్మిని, అనుచింతయంతి=ధ్యానముచేయుచున్నవారు.

తా. ధనదర్పితులై మన్మథబాణహతులైన యీలోకపు రాజులవలన మనకేమి ఫలము కలదు ? ఆయీమూఁడులోకములకు నధిపతియైన దేవేంద్రునిచే

తనే పొగడఁబడుచుండెడి యీమహాలక్ష్మినే సకలసత్పురుషులును పొగడు చున్నవారు.

తే. దర్పజనక ధనకత కంకోదర్పవశత
కలిగి చెలరేఁగుజేఁదులఁ గొ గనక, ఘనులు
దనర నరవిందనాభునంకోతఃపురము నె
సంతతమును జింతింతురు గొ సంతరింప.

గ॥ పున రనుధ్యాయ సాంజలిబంధమ్ దేవీ ముద్దిశ్య॥ 678

వ. మఱల ననుధ్యానించి యంజలియు బంధించి యద్దేవిన యుద్దేశించి.

వృ॥ మాత స్తే మధుసూదనప్రణయిని ప్రాత స్సరోజచ్ఛటా
ముష్టీముష్టివిచక్షణే శుభగుణే దృష్టీ నమస్కుర్మహే
అష్టాభిః కిల దృష్టిభిశ్చ తిసృభి ర్జుష్టా స్సహస్రేణవా
దేవా ద్వాదశభిశ్చ యద్విషయతా మేవార్థయంతే క్షణమ్॥

అ. హేమధుసూదనప్రణయిని=ఓవిష్ణువల్లభా! హేమాతః=ఓతల్లీ! అష్టాభిః= ఎనిమిదియు, తిసృభిః=మూఁడును, సహస్రేణవా=వేయును, ద్వాదశభిశ్చ = పండ్రెండునైన, దృష్టిభిశ్చ=కన్నులతోను, జుష్టాః=కూడుకొన్న, దేవాః = దేవతలు, యద్విషయతాంఏవ=ఎవరికన్నులకు తాముచిషయముగానే, క్షణం= క్షణకాలమైన, అర్థయంతే=ప్రార్థించుచున్నారో; తే=అట్టినీయొక్క, ప్రాతస్సరోజ-చ్ఛటా-ముష్టీముష్టి-విచక్షణే = ఉదయకాలమందలి తామరలయొక్క-సమూహముతో-ముష్టిపోట్లయుద్ధమందు-సమర్థములై, శుభగుణే=మంగళకరములగు గుణములు కలవైన, దృష్టీ=కన్నులను, నమస్కుర్మహే=నమస్కరించుచున్నాము.

తా. ఓతల్లీ ! ఓవిష్ణువల్లభా ! ఆయెనిమిదికన్నులచతుర్ముఖుఁడును, ఆమూఁడుకన్నుల విరూపాక్షుఁడును, ఆవేయికన్నుల యింద్రుఁడును, ఆపండ్రెండు కన్నుల షణ్ముఖుఁడును ఏయమకన్నులకు తమను విషయమునుగా ప్రార్థించు

కొనుచున్నారో; అట్టినీశుభకరములైన తామరకన్నులను సమస్కరించుకొనుచున్నారము.

సీ. తల్లీ ! సురస్త్రీమతల్లీ ! జనార్దన
ప్రణయినీ నీశుభప్రదసుదృష్టి
ప్రాతస్సరోజాతజాతద్యుతీతతీ
కలిహాకృత్కాంతిసంకలితతుష్టి
మూఁడెనిమిదిపదితోడ రెండును వేయి
దృష్టుల దృష్టించుదేవతలును
విషయులుగా నభిలషిత మయ్యెను నొయ్య
దుగదృష్టి యయ్యును నొగిని నెయ్య
తే. దదియ మానమస్కృతికిని గదియవచ్చి
చేయుసత్కృతికిని బరిష్కృతికి స్తుతికి
విషయ మగుఁగాక యగుజోక వెతయ లేక
యనుచు నెదఁ గోరికొనెద మే మనుదినంబు.

టి. ఒయ్యన్=మెల్లఁగా, దుగదృష్టి=జంటచూపు, ఒగిని=వరుసగా, అగుజోక=సంతోషము అగును.

గ॥ ఇత్యన్యత్రో వీక్ష్య సామోదమ్॥ 680

వ. అని మఱొక్కప్రక్క నిరీక్షించి సామోదస్వాంతంబుగ.

అందు గరుత్మద్దర్శనమ్.

ఇ. గరుత్మంతుఁడు—ఈయన-వేదస్వరూపముతో విష్ణుపరివర్ణనద్వితీయుఁడై ఆమహావిష్ణువునకే వాహాన, ధ్వజములునై యున్నయాయన. ఆయనయే యీశ్రీరంగక్షేత్రమున ధ్వజస్తంభసమీపమందు విభీషణు లయోధ్యనుండి తెచ్చియుంచిన తిరుపగూడతోడి శ్రీరంగనాయకులను వైకుంఠమునకై కొని పోవుటకై వచ్చినది తెలిసి యీశ్రీరంగనాయకుల యనుమతినే మఱల నిటు

నటు కదలమెదలకుండునట్లు ఇక్కడి ద్వారపాలకుల చేత కరచరణములందు శృంఖలాబద్ధుఁడై యిప్పుడును కనఁబడుచున్నయాయన. (చూడు 81 పుట.)

వృ॥ ఉగ్రరిపు నిగ్రహాద విగ్రహా దివౌక
శ్చక్రవృత శక్రమదవిక్రమ నిహంతా
మోదరస మాదరసమేత ఇహ పూర్ణం
ప్రక్షిపతి పక్షిపతి రక్షియుగలం మే॥ 681

అ. ఉగ్రరిపు-నిగ్రహాద-విగ్రహా-దివౌకశ్చక్ర-వృతశక్ర-మదవిక్రమ-నిహంతా=భయంకరులైన శత్రువులకు-తిరస్కారమునిచ్చునట్టి-యుద్ధముగల-దేవతల సమూహముతో-చుట్టఁబడిన దేవేంద్రునియొక్క-గర్వమును పరాక్రమమునున్-పడఁగొట్టువాఁడును, ఆదరసమేతః=ప్రేమాతిశయముతోఁ గూడినవాఁడునైన పక్షిపతిః=పక్షిరాజైన గరుత్మంతుఁడు, ఇహ=ఇక్కడ, మే=నాయొక్క, అక్షియుగలం=కంటిజంటనుగూర్చి, పూర్ణం=సంపూర్ణమైన, మోదరసం=సంతోషరసమును, ప్రక్షిపతి=తోఁపుచున్నాఁడు. (ఇందువచనావృత్తము.)

తా. శత్రువులను నిగ్రహించుటకై దేవతలతోఁడఁ గూడియుండు దేవేంద్రునిగూడ అతిక్రమించి అమృతమును దెచ్చిన యాగరుత్మంతుఁ డత్యంతసంతోషముతో మనకన్నులకును సంతోషదాయకుం డగుచున్నవాఁడు.

క. దరదరభటపటల పురం
దరదరకరకరరుహాండు ధరధరనాథో
ద్ధరణరణోడ్డమరుమరు
ద్గరుద్గరుత్మంతుఁడు గనఁ గనుపండు గిడెన్.

అ. దరత్-అర-భటపటల-పురందరదర-కరకరరుహాండు= అతిశయించుచున్న-వేగము గల-వీరభటులసమూహముతోడి-దేవేంద్రునికి భయమును-చేయునట్టిగోళ్లు గలవాఁడును, ధరన్=భూమియందు, ధరనాథ-ఉద్ధరణ-రణ-ఉడ్డమరు-మరుత్-గరుత్-గరుత్మంతుఁడు = పర్వతరాజును-ఉద్ధరించుటకై-యుద్ధ

ముందు-డమరువాద్యమును మించిన-గాలితోడి - ఱెక్కలుగల-గరుడుండు, కనన్=చూడఁగా, కనుపండుగు=కంటివేడుకను, ఇడెన్=ఇచ్చెను.

కృశానుః—కృశానువు —

గ॥ కిం వర్ణయసి సువర్ణ మముమతిక్రాంత మర్యాదమ్॥ 682

వ. మర్యాదనే మించుచున్న యీసువర్ణు వర్ణించుచున్నాఁడ వేమి?

తత్రాహి.—అల్లికదా?

వృ॥అధిగతనిగమాంగోఽపి
ద్విజరాజోఽప్యచ్యుతం దధానోఽపి
నిజగార కథంకారం
నిశ్శంకం భిల్లపల్లికాం గరుడః॥ 683

అ. అధిగత-నిగమ-అంగోపి = పొందఁబడిన-వేదములే స్వరూపముగాఁగల-అవయవములు కలవాఁడయ్యును; ద్విజరాజోపి=బ్రాహ్మణులలోను-పక్షులలోను శ్రేష్ఠుఁడయ్యును; అచ్యుతం=విష్ణువును-మామిడిని, దధానోపి=ధరించువాఁడయ్యును; గరుడః=గరుత్మంతుఁడు, భిల్లపల్లికాం=బోయపల్లెను, కథంకారం=ఎట్లు, నిశ్శంకం=జంకులేక, నిజగార=భక్షించెను?

తా. ఈగరుత్మంతుఁడు "సుపర్ణోసిగరుత్మాన్ త్రివృత్తే శిరో గాయత్రమ్" అని తనసకలావయవములును వేదములుగాను, తాను బ్రాహ్మణశ్రేష్ఠుఁడుగాను, మఱి భగవానునిన్ సదా వహించువాఁడుగాను నుండియు; జంకులేక తా నా బోయపల్లె నెట్లు భక్షించువాఁ డయ్యెను?

ఆ. అచ్యుతాశ్రితుండు ♦ నధిగతశ్రుతికుండు
విశ్రుతుం డితండు ♦ ద్విజవరుండు
పూర్ణతరతనూను ♦ వర్ణసువర్ణుఁ డా
బోయపల్లె మీని ♦ బోన మాయె.

విశ్వావసుః—విశ్వావసువు.—

గ॥ పక్షిరాజస్య భిల్లపల్లీనిగరణే సాధుజనానుగ్రహే సాధుజననిగ్రహసామర్థ్యం సదసద్వివేచనచాతుర్యంచ విజృంభితం తత్కథం భూషణమేవ దూషయతి భవాన్॥ 684

వ. పక్షిపుంగవుఁడా బోయపల్లియ మ్రింగెడువిషయమున సాధుజనుల ననుగ్రహించుటయందును, అసాధుజనుల నిగ్రహించుటయందును సామర్థ్యము, ఇది సత్తిది యసత్తను వివేచనమునందుఁ జాతుర్యమును విజృంభింపఁబడినయది; అది యెట్లు దూషణమే యగును? నీవు దాని భూషించుచునే యున్నావు.

శృణు.—వినుము.—

వృ॥ గరుడో గిరన్ కమపి కిల్బిషావిలమ్
ఖలభిల్లజాత ముషితం తదంతరే
నిరజీగల న్నిజగలా దిలాసురమ్
భవతః ప్రపన్నమివ పన్నగేశయః॥ 685

అ. గరుడః=గరుత్మంతుఁడు, కిల్బిషావిలం=పాపములచేత చుట్టఁబడినట్టి కమపి=ఒకానొక అవాచ్యమైన, ఖలభిల్లజాతం=దుష్టులగు బోయలసమూహమును, గిరన్=మ్రింగుచు, తదంతరే=వారినడుమ, ఉషితం=కలియఁబడియున్న ఇలాసురం=బ్రాహ్మణుని, నిజగళాత్=తనగొంతునుండి, పన్నగేశయః=శేషశాయియైన విష్ణువు, ప్రపన్నం=ప్రపత్తినిష్ఠుని, భవతః=సంసారమునుండివలె, నిరజీగలత్=వెడలించెను.

తా. ఈగరుత్మంతుఁడు మహాపాపులైనపులిందులనెడి బోయలనంద ఱను మ్రింగి, వారిలో కలిసికొనియున్న యొకబ్రాహ్మణుని తనకంఠములోనుండి, శ్రీమహావిష్ణువు తనను శరణాగతుఁడైనవానిని సంసారములోనుండివలె, వెడలఁ జేసెను.

తే. గరుడుఁ డఘముల విఘటించి క పరిఘవిల్లు
భిల్లనికరము (గ్రమింగి, లోకడిల్లవడ, కి
రాతార్జుని నుద్ధరించె గరళాంతరమున
నుండి హరి (శ్రితు సంసృతికనుండిపోలె.

గ॥ హంత ! శకుంతపురందరస్యాస్య స్వచ్ఛందవిహారావసరేష్వపి
అభంగురమేవ స్వామికైంకర్యమ్॥ 686

వ. ఆహా ! యీవిహగేంద్రునకు స్వేచ్ఛావిహారసమయములం
దును స్వామికైంకర్య మభంగురకార్యమే.

యతః.——ఏలనిన.——

వృ॥ స్వజ్యేష్ఠప్రేర్యహార్యాశ్రితరథఘృణిమన్మండలస్థాచ్యుతాప్యం
సన్మార్గం పక్షవాతోద్గతధరణిరజశ్ఛన్న మేతజ్జవేన
కల్లోలై రుల్లలద్భిః ప్రచలజలనిధేః క్షాలయన్ ఘూర్ణదర్ణః
ప్రేంఖడ్డిండీరఖండచ్ఛలకుసుమకులై ర్మండయత్యండజేంద్రః॥

అ. అండజేంద్రః=పక్షిరాజైన గరుత్మంతుఁడు, పక్షవాత-ఉద్గత-ధరణి-రజః-ఛన్నం=రెక్కలగాలిచేత-లేచిన-నేలదుమ్ముచేత కమ్మఁబడినదియు, స్వజ్యేష్ఠ-ప్రేర్య-హారి - ఆశ్రితరథ-ఘృణిమత్ - మండలస్థ-అచ్యుత-ఆప్యం=తన అన్నయైన అనూరునిచేత-ప్రేరింపఁదగిన-గుఱ్ఱములచే-చేర్పఁబడిన రథముగల-సూర్యునియొక్క-మండలమం దుండునట్టి, నారాయణునిచే-చేరఁదగినదియునైన, సన్మార్గం=మంచిమార్గమును - ఆకాశమును, ఏతజ్జవేన=ఈ గాలివేగముచేత, ప్రచలజలనిధేః=కలఁకఁబాఱుచున్న సముద్రముయొక్క, ఉల్లలద్భిః=రేఁగుచున్న, కల్లోలైః=గొప్పయలలచేత, క్షాలయన్ = ప్రక్షాళించుచు, ఘూర్ణత్-అర్ణః-ప్రేంఖత్-డిండీరఖండచ్ఛల-కుసుమకులైః=తిరుగులాడుచున్న-నీటిలోనుండి-రేఁగుచున్న - నురుగుగడ్డలనెడి నెపముగల-పూలగుములచేత, మండయతి=అలంకరించు చున్నవాఁడు.

తా. ఈగరుత్మంతుఁడు తన రెక్కలగాలికి ఱేఁగి నేలదుమ్ము క్రమ్ముకొని యున్నదని ఆసన్నాగ్రమనెడి యాకాశమును ఆగాలివేగమునఁ గలఁకఁబాఱు సముద్రపుఁగల్లోలములతో బ్రక్షాళించి, పైకి ఱేఁగు నురుగుగడ్డలచేత పూలగుత్తులచేవలె అలంకరించినవాఁ డాయెను.

మ. అరుణప్రేరితవాజిరాజిరథసూర్యప్రాంతబింబాంతరం
బిరవై భాసిలు శౌరిదారి స్వగరుత్స్వచ్ఛానసముద్గచ్ఛదు
ద్ధురవాతోత్థితభూరిభూరజము నుద్ధూతాబ్ధినిర్ధూతపు
ష్కరసంగత్వ్రృథుభంగసంఘములఁ బ్రక్షాళించి డిండీరఖం
డలసత్పుష్పగుళుచ్ఛముల్గా అపెడిన్ దార్క్ష్యుండ పేక్ష్యావడిన్.

పువ రభిధ్యాయన్.—మఱి స్మరించుచు.—

వృ॥ యద్వీక్షా ధైర్యరక్షాంకిలపులకభృతాం ధావతాం దైవతానాం
సేవాసమ్మర్దకాలే గిరిశఫణిగణాద్బిభ్యతా మభ్యతాసీత్
సోఽయం గాంగేయపృథ్వీధరవరశిఖరచ్ఛాయసచ్ఛాయకాయః
భిందన్ బృందం రిపూణాం కలయతు కుశలం ఛాందసో నశ్శకుంతః॥

అ. సేవా-సమ్మర్దకాలే=భగవత్సేవయందు-ఇరుకుపాటుతోడి కాలములో, గిరిశ-ఫణిగణాత్=శివునియొక్క - సర్పసమూహమువలన, బిభ్యతాం=భయపడుచు, పులకభృతాం=గగ్గురుపాటు పొందినవారై, ధావతాం=పరుగిడుచున్న, దైవతానాం=దేవతలకు, యద్వీక్షా=ఏగరుత్మంతుని దర్శనము, ధైర్యరక్షాం = ధైర్యసంరక్షణమును, అభ్యతానీత్కిల = చేసెనో కదా? సః=ఆ, అయం=ఈ, ఛాందసః=వేదమయుఁడై, గాంగేయపృథ్వీధర-వరశిఖరచ్ఛాయ-సచ్ఛాయ-కాయః=బంగారుపర్వతముయొక్క-మేలైన శిఖరాలఛాయ కలదై-మంచికాంతులు కలదైన-శరీరము కలవాఁడైన, శకుంతః=పక్షిస్వరూపుఁడగు గరుత్మంతుఁడు, రిపూణాం=శత్రువులయొక్క, బృందం=సమూహమును, భిందన్=భిన్నపఱచుచు, నః=మాకు, కుశలం=క్షేమమును, కలయతు=కలుగఁ జేయునుగాక!

తా. ఈగరుత్మంతుఁడాభగవంతుని సేవించుటకై వచ్చి, తమతోఁగూడ నుండు నీశ్వరునిశరీరములో భూషణములై యుండు వాసుకి మొదలైన సర్పరాజులఁ జూచి భయపడుచు, వడఁకుచు, పరుగిడుచుండు దేవతలకు ధైర్యము గలుగఁజేయుచును; శత్రువులను పడఁగొట్టుచును; మేరువువలె బంగారుశరీరముతో, వేదస్వరూపముతోను మమ్ము సంరక్షించుచుండుఁగాక!

మ. తనవీక్షన్ ధృతిరక్ష సేయు దితిజారాతిస్పర్థిసేవార్థిదే
వనికాయంబునకున్ దదంతరహరవ్యాళావళీభీతినా
డని బాడన్ గని తోడ నేతఁ, డతఁడత్యష్టాపదాభుండు దా
నొనరించున్ మదరాతిఘాతి గరుడుండస్మద్భద్రంబొగిన్.

భా. ఏయతఁడు ఆరాక్షసవిరోధి యైన విష్ణువుయొక్క సేవ నపేక్షించెడి దేవతలకు వారలలోపల నీశ్వరునిభూషణము లైన సర్పసమూహములభయముచేత పాఱిపోఁగఁ జూచి, తోన తనకటాక్షమున ధైర్యముతోడి రక్షణము చేయునో; అతఁడు మిక్కిలి బంగారమువలె కాంతికలిగినవాఁడై శత్రుసంహారకుఁడైన తాను గరుత్మంతుఁడు వరుసగా అధికమైనక్షేమమును జేయును గాక!

పున స్సవిస్మయమ్.—మఱి యచ్చెరువున.—

వృ॥ నగరూప ముపైతి యుక్తమంగీ
కృతశాఖోఽపి సుపర్ణ ఉన్నతోఽపి
వినతైకవిధేయ ఏవ చిత్రం
స్థిర మామోగమధాన్నధోర్ధ్వపతనాత్ ॥ 689

అ. అంగీకృత-శాఖోఽపి=స్వీకరింపఁబడినవియు-అవయవములుగాఁ జేసికోఁబడినవియునైన-బుక్క మొదలైనకళలు - కలవాఁడైనను, సుపర్ణః=మంచి ఆకులు-ఱెక్కలుగలవాఁడు, ఉన్నతోఽపి=పొడవైనవాఁడయ్యును; నగ-రూపం=వృక్షముయొక్క - మేరుపర్వతముయొక్క-స్వరూపమును, ఉపైతి=పొందుచున్నాఁడు; యుక్తం=ఇదిసరే? వినతైక-విధేయః=ఆశ్రితులకు-తల్లియైన

వినతకు ముఖ్యముగ-అడఁగినవాఁడైన, ఏషః=ఇతఁడు, మధోః=వసంతఋతువుకు-మధు వను రాక్షసునకు, విపక్షాత్=విశేషమిత్రమై-శత్రువైనభగవానుని వలన, స్థిరం=స్థిరమైన, ఆమోదం=వాసనను-సంతోషమును, అధాత్=ధరించెను. చిత్రం=ఆశ్చర్యము! (శ్లేషానుప్రాణిత విరోధాభాసాలంకారము.)

తా. ఋక్శాఖాదివేదాంగములే అంగములుగాను, తల్లియైన వినతకు విధేయుఁడుగాను, మహోన్నతుఁడుగాను, మంచిరెక్కలు కలిగినవాఁడుగాను మన్న యీగరుత్మంతుఁడు కొమ్మలతో మహోన్నతమై ఆశ్రితులకు అణఁగినదై యుండు వృక్షమువలె మధురాక్షసునకు శత్రువుగాను వసంతర్తువుకు మిత్రముగాను,నుండుభగవంతునివలనసంతోషమును పరిమళమును వహించుచుండెను.

తే. నగముగతి సుపర్ణుఁడు సమున్నతుఁడు నగుచు
శ్లాఘునంగీకృతాఖిలశాఖుఁ డగుచు
వినతవినతుఁడు నామోదమును లభించె
స్థిరత మధువిపక్షునె కొని చిత్ర మరయ.

గ॥ అథ సర్వతః పురీం నిరీక్ష్య సాంజలిబంధమ్॥ 690

వ. తర్వాత సర్వత్ర పురి నిరీక్షించి యంజలి బంధించి.

వృ॥ శ్రీవల్లభదాసేభ్యః
శ్రీరంగక్షేత్రనియతవాసిభ్యః
త్రుటితభవత్రాసేభ్యో
నమోస్తు కృతశిష్యధీవికాసేభ్యః॥ 691

అ. శ్రీరంగక్షేత్రనియతవాసిభ్యః = శ్రీరంగదివ్యక్షేత్రమందు నియతముగా వసించువారును, త్రుటితభవత్రాసేభ్యః=త్రుంచివేయఁబడిన పాపములవలని భయముకలవారును, కృతశిష్యధీవికాసేభ్యః=చేయఁబడిన శిష్యులయొక్క జ్ఞానాతిశయము కలవారునైన, శ్రీవల్లభదాసేభ్యః=శ్రీపతిభక్తులకు, నమః=మానసనమస్కారము, అస్తు=అగుఁగాక.

తా. ఈ శ్రీరంగమనెడి దివ్యక్షేత్రమున వాసముచేయుచు, సకల దోషవిముక్తులై, శిష్యులకును జ్ఞానప్రదాతలైయుండు శ్రీవైష్ణవులకు దండప్రణామములు చేయువాఁడను.

క. హరిదాసుల శ్రీరంగ
స్థిరవాస్తుల రచితశిష్యశేవధిభాసుల భా
సురచిత్తవికాసుల ధుత
దురితత్రాసుల నెరంగుదును దునుమఁగలిన్.

టి. కలిన్ =దోషమును, తునుమన్ -త్రుంచుటకై, ఎరంగుదున్ = నమస్కరింతును.

కృశానుః — కశానువు. —

గ॥ సఖే! సర్వా నేతత్పురవాస్తవ్యా న్మాస్మభవా న్నమస్కార్షీత్ ॥ 692

వ. ఈరంగనగరమందు నివసించుకొందఱకు నీవు నమస్కారము కావింపకుము.

శ్లో॥ నిబిడీసగుణస్తోమై
ర్హరిదాసై రలంకృతే
అట్టశూలాః కతిపయే
పట్టణేస్మిన్ ప్రతిష్ఠితాః॥ 693

అ. నిబిడీసగుణస్తోమైః=దట్టములైన సుగుణములసమూహము గల, హరిదాసైః=భగవద్భక్తులచేత, అలంకృతే=అలంకరింపఁబడిన, అస్మిన్= ఈ, పట్టణే=శ్రీరంగమందు, అట్టశూలాః=అన్నమునమ్మువారు, కతిపయే = కొందఱు, ప్రతిష్ఠితాః=ప్రతిష్ఠింపఁబడియున్నవారు.

తా. ఈ శ్రీరంగక్షేత్రమందుఁ గొందఱు సుగుణసంపన్నులుండియు, మఱికొంద అన్నము విక్రయించుకొనువారు నున్నవారు.

క. హరిదాసులు గుణభాసులు
నిరతము నీపురిఁ గరంబు నివసింతురె, యై
న, రమేశనివేదిత మో
గిరమును తోఁ బిలిచికొంచ్రాఁగిని గొంద అహా!

గ॥ ఇతి నిరూప్య సవిస్మయమ్॥ 694

వ. అని నిరూపించి విస్మయము నతిశయించి.

వృ॥శక్రాద్యర్థం హవిరఘహరం శౌరిణాఽఽస్వాదితం యత్
దత్తం విత్తగ్రహణచపలాః కేఽపి విక్రీణతే తత్
ధామ శ్రీమ ద్యది మధుజితా దీయతే స్వీయ మేతే
నోత్కృష్యంతే ధనకణతృషా తచ్చ విక్రీణతేఽజ్ఞాః॥ 695

అ. శౌరిణా=విష్ణువుచేత, ఆస్వాదితం=ఆరగింపఁబడినదై, అఘహరం=సర్వదోషహరమైన, యత్ హవిః=ఏహవిర్భాగమైనయన్నము, శక్రాద్యర్థం = ఇంద్రాదులకొఱకు, దత్తం=ఈయఁబడినదో, తత్=ఆయన్నమును, విత్తగ్రహణచపలాః=ధనమును సంపాదించుటయందు చాపల్యగుణముగల, కేపి=కొందఱు, విక్రీణతే=విక్రయించుచున్నారు; మధుజితా=విష్ణువుచేత, శ్రీమత్ = సర్వసంపద్యుక్తమై, స్వీయం=తనదైన, ధామ=పరమపదము, దీయతేయది=ఈయఁబడినదేని, ఏతే=ఈ, అజ్ఞాః=అజ్ఞానులు, నోత్కృష్యంతే=తృప్తిపొందగలవారుకారు. తచ్చ=ఆపరమపదమును, ధనకణ-తృషా=అణుమాత్రమైనధనమునందుఁగూడ-లోభగుణముచేత, విక్రీణతే = విక్రయించుచునే యుందురు (అర్థాపత్త్యలంకారముచేత అలంకారధ్వని).

తా. ఈశ్రీరంగక్షేత్రమందు శ్రీరంగనాథుని కారాధనము చేసి, అనంతర మాయింద్రాద్యావరణదేవతలకు బలిగా అర్పించి, సకలదోషపరిహారక మైన యన్నమును ద్రవ్యచాపల్యముచేత ఇక్కడియజ్ఞులు అమ్ముకొందురుగాని, వీరికా రంగనాథుఁడు తానిచ్చెడు ఆపరమపదమును గూడ అద్రవ్యలేశాపేక్షచేతనే అమ్మివేసికొందురే కదా?

ఉ॥ శౌరిసమర్పితాన్నమునె ♦ శక్రముఖాదుల కర్పణంబిడన్
దారు తదన్నము ల్ధనము ♦ దాఁపఁజికమ్మఁగ గమ్మకొందు రా
వారికె వారిజేక్షణుఁ డొ♦వారిగ స్వీయపదంబె యిచ్చినన్
వారక దానిని న్విలిచి♦వత్తురె వి త్తకణంబు కేనిటన్.

విశ్వావసుః—విశ్వావసువు.—

గ॥ మందమతే! మైవంభాణీః॥ 696

వ. ఓమందమతీ! ఈచందము పలుకవలదు.

వృ॥కింకిం నజీర్యతి ముకుందపదారవింద
ద్వంద్వాభివందనకృతామిహ దేహభాజామ్
అత్యద్భుతౌషధవిశేషనిషేవకాణా
మాపాదయేత కిమనర్థ మపథ్యసేవా॥ 697

అ. ఇహ=ఇక్కడ, ముకుంద-పదారవింద ద్వంద్వ-అభివందనకృతాం=భగవానునియొక్క-పాదపద్మ యుగళములకు-ప్రణామములు చేయువట్టి, దేహభాజాం=ప్రాణులకు, కింకిం=ఏమేమి, పాపం=పాపము, నజీర్యతి=జీర్ణించదు? అత్యద్భుత-ఔషధ విశేష-నిషేవకాణాం = ఆశ్చర్యకరమైన-మందుభేదములను-అనుభవించువారికి, అపథ్య-సేవా=పథ్యముకాని పదార్థములను-అనుభవించుట, అనర్థం=చెడుపును, ఆపాదయేతకిం=కలిగించునా?

తా. ఈ శ్రీరంగమందు ఆశ్రీరంగనాథుని పాదపద్మములు సేవించువారికి మేలైనయౌషధములు తీసికొనువారికి పథ్యము తప్పిననుగూడ చెఱుపు గలుగనియట్లు ఏవిధమైన పాపమైనను నశియింపక పోదు.

ఆ. శ్రీపతిశ్రితులకు ♦ జీర్ణింపదే? యేన
మెది యెదైనఁ గాని ♦ విదితమే? య
పథ్యసేవ యేమి ♦ పడఁగఁజేయదు? మహౌ
షధవిశేషసేవ ♦ సలుపువారి.

టి. ఏనము-ఏనస్సు=పాపము, ఏమిపడఁగఁజేయదు=ఏమిచెడుగుపడఁజేయదు.

గ॥ సమంతా త్పురీంనిరీక్ష్య సశ్లాఘమ్॥ 698

వ. అంతట నాపురి నిరీక్షించి యత్యంత శ్లాఘాసహితంబుగ.

శ్లో॥ రంగా దన్య దనంగారేః
కంసారేర్వా స్థలేష్వహో ।
కిం దృష్టం కిమపిక్షేత్రం
సప్తప్రాకార వేష్టితమ్॥ 699

అ. అనంగారేః=శివునియొక్క—గాని, కంసారేర్వా=విష్ణువు యొక్క—గాని, స్థలేషు=క్షేత్రములలో, రంగాత్ =శ్రీరంగమునకంటె, అన్యత్ =మఱియొకటి, సప్తప్రాకార వేష్టితం=ఏడుప్రాకారములచేత చుట్టఁబడినట్టి, క్షేత్రం=క్షేత్రము, కిమపి=ఏదియైనను, దృష్టంకిం=చూడఁబడినదా ? అహో=ఆశ్చర్యము !

తా. శివక్షేత్రములలోఁగాని విష్ణుక్షేత్రములలోఁగాని ఇట్లు ఏడుప్రాకారములుగల క్షేత్రము మఱియొకటి చూచినది లేదు, ఇదాశ్చర్యము!

క. శ్రీరంగంబునకంటెన్
గౌరంగా మహి మఱియు నొక్కొండును క్షేత్రం
బారంగను సప్తప్రా
కారంబు హరిది హరునిది కంటే? మొదియేన్.

కృశానుః—కృశానువు—

గ॥ వయస్య ! మైవం బ్రూచః ॥

వ. సఖా ! ఇటులు పలుకాడకుము ?

శ్రీజంబుకేశ్వరవర్ణనమ్.

(జంబుకేశ్వరము.— ఇది-కావేరినది యుత్తరతీరమున త్రిశిరపురమునకును=తిరుచ్చినాపల్లికి పడమరప్రక్క పరమశివుఁడు అబ్లింగముగ ఆవహించి జంబూవృక్షముదగ్గర అఖిలాండేశ్వరితోఁగూడ దర్శనమిచ్చుచున్న జంబులింగేశ్వర స్వామి వసియించియుండు శివక్షేత్రము.)

క. కావేరీతీరముననె
శైవక్షేత్రంబు కనుము ? శ్రీ సప్తప్రాకా
రావృత మయినది యదియును
నీవిష్ణుక్షేత్రమునకె శ్రీ యెప్పుడు నొరయున్.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ విహస్య; సత్యం; జటాధరప్రాకార సంవృత స్యాద్యశ్లేషనై
పుణ్యేనైవ రంగసాధర్మ్యం సమర్థనీయమ్॥ 701

వ. నవ్వి, నిజము, జటాధరప్రాకారసంవృతం బైనయీనగరంబు
నకు సప్తశబ్దశ్లేషనైపుణ్యముచేతనే యీరంగముతో సా
ధర్మ్యము సమర్థనీయమేయనుచు నిష్కర్షంబుగను నిరూపించి.

వృ॥ నందత్కందర్పదర్పక్షపణనిపుణదృగ్వహ్ని సంపన్న ఫాలా
రుణ్యాః ఫణ్యాగ్రగణ్యప్రకరమయతయా భీషణో భూషణైర్యః
కాంతస్సాంతః పురస్స్యాత్ కవలితగరలో రాజతే రాజతేఽద్రౌ
మహ్యం సహ్యాత్మజాగ్రే విహరతి సచిరం శంకరశ్శంఖరోచిః॥

అ. యః=ఎతఁడు, సంపత్-కందర్పదర్ప-క్షపణనిపుణ - దృక్ వహ్ని-సంపన్న-ఫాల-అరుణ్యాః=సంతోషించుచున్న - మన్మథగర్వమును-నశింపఁజేయుటయందు సమర్థమైన-నేత్రాగ్నితో-కూడుకొన్న-నొసటియందలి - ఎఱ్ఱఁదనము గలవాఁడును, ఫణిఅగ్రగణ్య-ప్రకరమయతయా=సర్పశ్రేష్ఠులయొక్క - సమూహమయమై యుండుటచేత, భూషణైః = ఆ యాభరణములచేత, భీషణః=భయంకరుఁడును, కవలితగరళః=కబళముగాఁగైకొన్న - విషముకలవాఁడునై, రాజతే=వెండిమయమైన, అద్రౌ=పర్వతమందు, రాజతే=ప్రకాశించుచున్నాఁడో; సః=ఆ, శంఖరోచిః=శంఖమువలె తెల్లనికాంతులుకల, శంకరః=మహేశ్వరుఁడు, సాంతఃపురః=అంతఃపుర స్త్రీ తోఁ గూడినవాఁడును, కాంతస్సన్=మనోహరుఁడునగుచు, మహ్యాం=ఈభూమియందు, సహ్యాత్మజాగ్రే = కావేరిముందట, చిరం=బహుకాలముగా, విహరతి=విహరించుచున్నవాఁడు.

తా. బ్రహ్మమొదలు చీమ దోమవఱకు మోహింపఁజేయుచు జయశీలుఁడైన మన్మథుని యాజయగర్వమును బోఁగొట్టు ఫాలనేత్రాగ్నితోను, భయంకరములైన సర్పభూషణములతోను, కంఠమున విషముతోను, భయంకరుఁడయ్యును; శరీరమున ధవళవర్ణముతోను, పార్శ్వమున పార్వతితోను మనోహరుఁడైయామహేశ్వరుఁ డీకావేరీతీర జంబుకేశ్వరమున విహరించుచున్నవాఁడు.

సీ. విధ్యాదికీటాంత । విజయంబునంబట్టు
కందర్పదర్పంబు । కరఁగఁబెట్టు
చిచ్చుఱదృష్టిన । క్రచ్చర నెఱఁబారు
ఫాలభాగంబునఁ । బరఁగువాఁడు
ఫణిగణగ్రామణుల్ । మణిఫణాగ్రామము
ల్వెలయించు పలువిధం । బులను మించు
భూషణానళులతో । భీషణావయవము
ల్గరళంబుగబళంబు । గలుగువాఁడు

తే. రాజతాద్రిని యెప్డు వి । రాజితుఁడును

నయిన నంతఃపురము నంది ¶ యందగిలుచు
నుద్దవిడి నిప్డ్డఁ గావేరి ¶ యొద్దఁ గాంచు?
శంఖరుచిరుఁడు విహరించు ¶ శంకరుండు.

కృశానుః.—కృశానువు.—

గ॥ నాత్రస్థాతవ్యం యదిహ విశ్వవిలక్షణా రీతిరాలక్ష్యతే॥ 703
వ. సఖా! ఈకడ నిలిచినది చాలు, ఏల? యిట విశ్వవిలక్షణ
మైనవిధము కనఁబడుచున్నది.
శ్లో॥ యే తోయై ర్నాదేయై రభిషిక్తా స్తేహి తాప ముజ్ఝంతి!
ప్రత్యుత జహాతి తాపం కావేరీ శంకరాభిషేకేణ॥ 704

అ. యే=ఎవరు, నాదేయైః=నదీసంబంధమైన, తోయైః = జలములచేత, అభిషిక్తాః=అభ్యంజనముచేయఁబడిరో; తేహి=వారుకదా? తాపం = తాపమును, ఉజ్ఝంతి = విడుచుచున్నారు; ప్రత్యుత=మఱేమంటే? కావేరీ= కావేరీనది, శంకరాభిషేకేణ = మహాశివునియభిషేకముచేత, తాపం=తాపమును, జహాతి=విడుచుచున్నది.

తా. నదీజలమున స్నానముచేయువారు తాపమును విడుచువారగుచున్నారుగాని, ఈకావేరి ఆశంకరుని యభిషేకముచేత తానును తాపమును విడుచునది ఆయెను. ఇది లోకవిలక్షణముకదా ?

ఆ. లోకు లాపగాభి ¶ షేకమునన తాప
ముజ్జగింత్రు మిగుల ¶ నుజ్జగించు
శంకరాభిషేక ¶ సంకలనమునఁ గా
వేరి తానె తాప ¶ మారా! కలద?

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ కుత ఏవమ్ కృశానుః శృణుతావత్॥ 705
వ. విశ్వావసుం డేల యీలాగని యడిగినఁ గృశానుండు విను
మని మరల నిట్లనియె.

వృ॥ గంగానుషంగాద్యమునా సదర్పే
త్యసహ్యతాపా బతసహ్యకన్యా ।
గంగాధరే స్వైరభిషిచ్య మానే
తోయైః స్వయం తాప మియం జహాతి॥ 706

అ. యమునా=యమునానది, గంగా+అనుషంగాత్=గంగానదియొక్క+సంగమమువలన, సదర్పా=గర్వసహితమైనది; ఇతి=అని, బత=అయ్యో? అసహ్యతాపా=సహింపఁగూడని మనస్తాపముకల, ఇయం=ఈ, సహ్యకన్యా=కావేరి, స్వైః=తనదైన, తోయైః=జలములచేత, గంగాధరే=గంగాధరుఁడైన మహేశ్వరుఁడు, అభిషిచ్యమానేసతి=అభిషేకము చేయఁబడుచుండఁగా, స్వయం=తాను, తాపం=తాపమును, జహాతి=విడుచుచున్నది.

తా. ఈగంగాసంగమముచేతనే ఆయమునానదికూడ తాపము త్యజించినదాయెనే; ఈకావేరీనదియు అయ్యో? ఓర్వఁగూడని మనఃపరితాపముకలదియయ్యు, ఆగంగాధరునికి తన జలముచేతనే అభిషేకము చేయుటవలనగదా? తాను తనపరితాపమునుఁ విడిచినదయ్యెను.

తే. యమునగంగానుషంగాన నెసమదయని య
సహ్యతాప తా నయి కటా! నెసహ్యకన్య
యల్లగంగాధరాభిషేకైకాభిషంగ
మునన తనతాపమెల్ల నింకె పోనర విడిచె

గంగానది—ఇది 93 వ శ్లోకమునొద్ద వ్రాసియున్నది.

యమునానది:—ఇది సూర్యునివలన ప్రభవించి కళిందపర్వతమునుండి ప్రవహించి శ్రీకృష్ణుఁడు లీలామానుషవిగ్రహుండై యవతరించియుండు గోకుల బృందావనములందుండి బలరాముని హలాయుధమువలన నూఁచుపాయలై పాఱుచుండునవి.

కావేరీనది=సహ్యకన్య—ఈనది—544 వృత్తముపైఁగ చూడుఁ?

విశ్వావసుః.—విశ్వావసువు —

గ॥ ఈదృశం దూషణం గుణగ్రాహిణా మభిమతమేవ॥ 707

వ. ఇట్టిదూషణ మట్టిగుణగ్రాహుల కభిమతమే.

చోళదేశవర్ణనము.

(చోళదేశము.—ఇది భరతునితండ్రియయిన దుష్యంతునితమ్ముఁడు దుష్యంతునిపుత్రుఁడయిన కురుధామునిపుత్రుఁడు ఆక్రీతుఁడు, అతనిపుత్రులు పాండ్య చోళ కేరళులు మువ్వురు; వారిలో చోళుఁడు ఈకాంచీపట్టణమును రాజధానిగాఁజేసికొని యిది మొదలు పాండ్యదేశమువఱకు పరిపాలించినదేశము.)

గ॥ ఇత్యన్యతో విమానం ప్రస్థాప్య సానందమ్॥ 708

వ. అని మఱొకప్రక్కకుఁ విమానముఁ గదలించి కరంబు నానందభరంబున.

అమిూఖలు— ఇవికదా?—

వృ॥ వ్యాళాధిపేశయ శుభస్థలభూషితేలాః
క్ష్వేళాశనాయతనసాంద్రతరాంతరాళాః
చోళా విభాంతి పవమానవిహారవేళా
డోలాయమానసహకారనవప్రవాళాః. 709

అ. వ్యాళాధిపేశయ - శుభస్థల—భూషిత—ఇలాః= శేషశాయియైన విష్ణువుయొక్క - శుభాలయములచేత-అలంకరింపఁబడిన - భూప్రదేశములు గలది యు, క్ష్వేళాశన - ఆయతన - సాంద్రతర - అంతరాళాః = విషభక్షకుఁడైన శివునియొక్క - ఆలయములచేత - దట్టములైన - మధ్యప్రదేశములుకలవియు, పవమాన - విహారవేళా - డోలాయమాన - సహకార - నవప్రవాళాః= గాడ్పు యొక్క - సంచారకాలములందు - ఊఁగులాడుచున్న - మామిడిచెట్లయొక్క - క్రొంజిగుళ్లుగలవియునైన, చోళాః=చోళదేశములు, విభాంతి=ప్రకాశించుచున్నవి.

తా. ఈ చోళదేశములు మహావిష్ణ్వాలయములును,మహాశివాలయములును గలిగి; మంచిగాడ్పులును, మంచిమామిళ్లతోఁటలును గలిగియున్నవి.

తే. శ్రీశగౌరీశభవ్యని కేతములను
జోళదేశము లెడనెడ శోభిలు నిట
వాతపోతము చూతప్రవాళపాళి
నోలిఁ గేలికాడోలికాపాళిసేయు.

గ॥ నిపుణం విభావ్య సోత్కంఠమ్॥ 710

వ. నిపుణంబుగ విభావించి నిరుపమోత్కంఠాసహితంబుగ.

శ్లో॥ నాగవల్లీ మతల్లీభిః కామినీభి రివాదరాత్ ।
పరిరబ్ధాః ప్రమోదంతే క్రముకాః కాముకా ఇవ॥ 711

అ. కాముకాఇవ=కాముకులువలె, క్రముకాః=పోఁకచెట్లు, ఆదరాత్= ప్రేమవలన, కామినీభిరివ=కాముకాంగనలవలె, నాగవల్లీమతల్లీభిః = శ్రేష్ఠము లైన తములపాకుతీఁగలతో, పరిరబ్ధాః = చుట్టఁబడినవై —కౌఁగిలింపఁబడినవై, ప్రమోదంతే=సంతోషపడుచున్నవి.

తా. ఇక్కడిపోఁకచెట్లు తములపాకుతీఁగలతోఁ గూడి, కామినులతోఁ గూడినకాముకులవలె కౌఁగిలింపఁబడుచున్నవి.

తే. నాగవల్లులఁ గొని యెల నాఁగలవలె
నాదరముమీఁద నాలింగ నాదికములఁ
గాముకులకులమునువలెఁ గ్రముకకులము
మేదినిని గనుమి మెందు నా మోద మొందు.

గ॥ ఇతశ్చభవా నవేక్షతామ్॥

వ. ఇందునను నీవు గందువుగాక.

వృ॥ అభ్రం లిహో నహహామి పశ్యమి మరుద్వృధాయాః
రోధోరుహాః పృథుఫలానిహ నాళికేరాః।

ఆగచ్ఛతే సవితృమండల మాశ్రితాయ
నాథాయ భక్తితఇవా త్తనవోపహారాన్॥ 712

అ. మరుద్వృధాయాః=కావేరియొక్క, రోధోరుహాః=గట్టునఁబుట్టినవై, అభ్రంలిహాన్=ఆకాశమునంటినవై, పృథుఫలాన్ = గొప్పఫలములుగలవైన, నాళికేరాన్=నారికేళములను, సవితృమండలం=సూర్యబింబమును, ఆశ్రితాయ= ఆశ్రయించినతఁడై, ఆగచ్ఛతే=వచ్చుచున్నతఁడైన, నాథాయ=భగవంతునకు, ఇహ=ఇక్కడ, భక్తితః=భక్తితో, ఆత్త - నవ -ఉపహారాన్ ఇవ=చేకొన్న-క్రొత్తలైన - కానుకలనువలె, పశ్య=చూడుమా ?

తా. ఈకావేరిగట్టునందలి టెంకాయచెట్లు లాకాశమునంటి సూర్యమండలమధిష్ఠించి వచ్చియుండు నా సూర్యనారాయణునకు కానుకలుగా సమర్పించుటకై ఫలించియుండునట్లుండు గొప్పనారికేళఫలములతో నున్నవి చూడుమీ

తే. అభ్రలిహములు కావేరి శుభ్రతీర
రుహము లురుఫలములు భూరి మహితనారి
కేళములు వచ్చురవిబింబ కేశవునకు
భక్తి నిచ్చుకానుకల సరివచ్చుఁ గనుమ?

కృశానుః.—కృశానువు.—

గ॥ మమతుఏవం మతిః॥

వ. నాకును నీలాగుననే తలఁపుఁ గొలుపుచున్నయది.

వృ॥ లోలద్దీర్ఘదళా బృహత్తరఫలా వాతోల్లలద్ధూలిభిః
ఛన్నాః ప్రాంశుతమాః స్ఫురంతిపురతో యేనాళికేరద్రుమాః।
ధూమాస్వాదనపాత్రధారిణఇమే ద్రాఘిష్ఠచంచజ్జటా
భస్మోద్ధూలితమూర్తయో వివసనాః పాషండభేదాఇవ॥ 713

అ. యే=ఏ, నాళికేరద్రుమాః=టెంకాయచెట్లు, లోలత్ - దీర్ఘదలాః = వ్రేలాడుచున్న - నిడివిఆకులుకలవియు, బృహత్తర - ఫలాః=మిక్కిలిగొప్పవై

న - ఫలములుకలవియు, వాత - ఉల్లలత్ - ధూళిభిః=గాలిచేత - పైకిలేచుచు
న్న - దుమ్ములచేత, ఛన్నాః=కప్పఁబడినవియు, ప్రాంశుతమాః=మిక్కిలిపొడ
వులైనవియో; తేఇమే=ఆయీవృక్షములు, ద్రాఘిష్ఠ-చంచత్ - జటాః=మిక్కి
లిదీర్ఘములై - ఊఁగులాడుచున్న - జడలుకలవియు, ధూమ - ఆస్వాదన -
పాత్ర - ధారిణః=పొగయొక్క-రుచిచూచుటకు - పాత్రమునుధరించునవియు,
భస్మ - ఉద్ధూళిత - మూర్తయః=బసుమముచేత - పైకిఁబూయఁబడిన - శరీ
రముకలవియు, వివసనాః=వస్త్రహీనములునైన, పాషండభేదాఇవ=పాషండుల
భేదములువలె, పురతః=ఎదురుగ, స్ఫురంతి=ప్రకాశించుచున్నవి.

తా. ఈటెంకాయచెట్లు నిడివాకులును, గొప్పఫలములునుగలిగి, గాలికి
ఊఁగినదుమ్ముతగిలి; నిడివిజడలును, పొగద్రాగుపాత్రములును, పైఁగఁబూసికొ
న్న బసుమములును గలిగి; బట్టలుకట్టని పాషండులువలె కనఁబడుచున్నవి.

ఉ. చాలుదళాలు వాలుజడ ♦ చాలు మహాఫలసత్తమాలె ధూ
మాలను బీల్చుపాత్రలు దు ♦ మారము దోరము భూతిపూఁత
యుత్తాలపునాళికేరములె ♦ తారువివస్త్రులు సర్వలింగులన్
బోలికప్రోలప్రాలెఁ గను ♦ పూర్ణవనాళులఁ జోళదేశముల్.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ సహాస మన్యతో నిర్దిశ్య॥ 71

వ. నవ్వి మఱొకప్రక్కనిర్దేశించి.

వృ॥ పద్మిన్యాకర్షోచితగంధ ప్రసవాన్ ప్రపశ్య పున్నాగాన్ !
అతనూగ్రాశుగకలనాత్ప్రాప్తానధిక రేణుసంపర్కమ్॥71॥

ఆ. పద్మినీ-ఆకర్ష-ఉచిత-గంధప్రసవాన్=పద్మలతలయొక్క- ఆఁడుఏనుఁ
గులయొక్క, పద్మినీస్త్రీలయొక్కయు-ఆకర్షణమునకు - తగిన- సువాసనపూ
లు-మదప్రసవములును గలిగియు, అతను-ఉగ్ర-ఆశుగ - కలనాత్=అధికమైన-
మన్మథునియొక్క-భయంకరమైన-గాలియొక్క=బాణములయొక్కయు- కూ
డవలన, అధిక రేణు-అధికరేణుసంపర్కం=ఎక్కువపుప్పొడితో- ఏనుఁగులతో

సంబంధమును-సంభోగమును, సంప్రాప్తాన్ =పొందియున్న, పున్నాగాన్ = సురపొన్నలను-మొగయేనుఁగులను-పురుషశ్రేష్ఠులను, ప్రపశ్య=చూడుము?

తా. పుష్పవతులైన పద్మినీజాతి స్త్రీల నాకర్షించు మన్మథబాణాలతోడి సంభోగముగల పురుషశ్రేష్ఠులును, మదవతులైన ఆఁడుజాతి యేనుఁగుల నాకర్షించు గాడ్పులతోడి సంసర్గముగల మొగయేనుఁగు లట్లును, సువాసన పూవులుగల తామరతీఁగల నాకర్షించు వాసనగాలితోడి సంబంధముగల సురపొన్నచెట్లున్నవి. చూడు ?

తే. పద్మినులను నాకర్షించి ♦ ప్రసవగంధ
ములను మఱిగొన్నపున్నాగ ♦ ములను గనుము ?
యతను విధుతాశుగములచే ♦ నధిక రేణు
యోగమును వేగమునఁ గనె ♦ యుక్త మిదియ.

గ॥ (పార్శ్వతో వీక్ష్య) అహో! మహోన్నతా జనపదానా మమే
షా మభిజాతతా, పశ్య ! 716

వ. (పక్క నొక్క చూచి) ఆహా ! మహోన్నత మీజానపదుల
యాభిజాత్యము ! చూడు?

వృ॥ జ్యోతిష్టోమ స్సాంగ ఉక్థ్యోఽతి రాత్రోఽ
ప్యాప్తోర్యామ షోడశీ వాజపేయః ।
ప్రౌఢాయజ్ఞాః పౌండరీకాదయో వా
చోలేష్వేతే నిత్యమేవ క్రియంతే॥ 717

అ. సాంగః=అంగసహితమైన, జ్యోతిష్టోమః=జ్యోతిష్టోమము; ఉక్థ్యః= ఉక్థ్యము, అతిరాత్రోఽపి=అతిరాత్రమును; ఆప్తోర్యామః=ఆప్తోర్యామము; షోడశీవాజపేయః = షోడశీవాజపేయము; ప్రౌఢాః=గొప్పలైన, పౌండరీకాదయః=పౌండరీకము మొదలైన, ఏతే=ఈ, యజ్ఞాః=యజ్ఞములు, చోలేషు=ఈ చోళదేశములందు, నిత్యం=ఎప్పుడును, క్రియంతే ఏవ= చేయఁబడుచు నేయున్నవి.

వ. సాంగము లైనజ్యోతిష్టోమోక్థ్యాతిరాత్రాప్తోర్యామ వాజపే
యము లనెడియైదు నాల్గు మూడు రెండొక రాత్రులందును
జేయు నధ్వరంబులును, అంతకంటె నధిక రాత్రు లందుఁ
జేయు పౌండరీకాదిక మహాధ్వరంబులును ఈ చోళ జన
పదంబు లందు నిత్యంబును జేయంబడుచున్నయవి.

కించ—మఱియు.—

శ్లో॥ గృహేగృహే పశ్య? కృతాగ్నిహోత్రా
శ్శాస్త్రౌషధోల్లాఘహృదో విదోషాః ।
పుణ్యోత్తరాః పండితపుండరీకాః
పునంతి వేదైకధనా జగంతి॥ 718

అ. శాస్త్రి-ఔషధ-ఉల్లాఘ-హృదః=శాస్త్రిము లనెడి-ఔషధములవలన-నిర్మలమైన-హృదయముగలవారును, కృత-అగ్నిహోత్రాః = చేయఁబడిన-హోమాగ్నిగలవారును, విదోషాః = దోషములులేనివారును, వేదఏకధనాః= వేదములే ముఖ్యధనముగాగలవారునైన, పండితపుండరీకాః=పండితులలో శ్రేష్ఠులైనవారు, పుణ్య-ఉత్తరాః=సుకృతములచేత ప్రధానులైనవారై, జగంతి=లోకములను, పునంతి=పవిత్రపఱచుచున్నవారు; గృహేగృహే = ఇంటింటను, పశ్య=చూడుము?

తా. ఇక్కడ ఇంటింటను పండితశ్రేష్ఠులు. ఔషధములచేతవలె శాస్త్రిములచేత పరిశుద్ధహృదయులై నిత్యాగ్నిహోత్రులును, వేదముఖ్యులును, సుకృతముఖ్యులునై యీదేశములను పవిత్ర పఱచుచున్నవారు. చూడుము?

తే. గృహగృహము సాగ్నిహోత్రు లవహితశాస్త్ర
భేషజహృదయవిగళిత దోషు లగుచు
సతులపుణ్యోత్తరులు పండితాధిపతులు
వేదధనులును భువనపవిత్రు లిచట.

టీ. అవహిత...దోషులు=తెలిసికొనఁబడిన శాస్త్రము లనెడియౌషధము లచేత హృదయములందు విడిచిపోయిన వివిధదోషములు గలవారు.

కృశానుః.—కృశానువు.—

గీ॥ ఏతద్విషయవిషయా శ్లాఘానుశ్లాఘా నకర్తవ్యా యతఏత
ద్దేశేచసతాం సతామ ప్యనేకప్రకారా దురాచారా ఉప
లభ్యంతే॥ 719

వ. ఈదేశవిషయమై స్తోత్రానుస్తోత్రములు సేయవలదు; ఏలంటే
ఈదేశముల వసించుసజ్జనులయు దురాచారంబు లనేకప్రకా
రంబులుగాఁ గనంబడుచున్నయవి.

శా. స్నాంతి ప్రాత రధిస్రవంతి విధివ త్సంధ్యాదికర్మాచరం
త్యగ్నీనా దధతే మఖాన్విదధతే శాస్త్రాణిచాధీయతే
అభ్యర్చంతి సురాన్ పరార్ఘ్య కుసుమై రంచంతికించాతిథీన్
అన్నైః కింతుపురాతనై స్తనుమమీపుష్యంతి దుష్యంత్యతః

అ. అమీ=వీరు, ప్రాతః=ఉదయాన, అధిస్రవంతి=నదులయందు, స్నాంతి=స్నానముచేయుచున్నారు; సంధ్యాదికర్మ = సంధ్యావందనాదికర్మను, ఆచరంతి=చేయుచున్నారు; అగ్నీన్=త్రేతాగ్నులను, ఆదధతే = హోమము చేయుచున్నారు; మఖాన్ = యజ్ఞములను, విదధతే = చేయుచున్నారు; శాస్త్రాణిచ=శాస్త్రములనున్, ఆధీయతే=అభ్యసించుచున్నారు; సురాన్ = దేవతలను, పరార్ఘ్యకుసుమైః = శ్రేష్ఠములైన పుష్పములతో, అభ్యర్చంతి= అర్చించుచున్నారు; కించ=మఱియు, అతిథీన్=అతిథులను, అంచంతి=పూజించుచున్నారు; కింతు=మఱియునో, పురాతనైః=ప్రాఁతలైన, అన్నైః=అన్నములచేత, తనుం=శరీరమును, పుష్యంతి=పోషించుకొనుచున్నారు; అతః = అందువలన, దుష్యంతి=(ఒకరొకరిని) దూషించుకొనుచున్నారు.

తా. ఈదేశపుబ్రాహ్మణు లుదయాననే లేచి స్నానసంధ్యాదినిత్యసత్కర్మలాచరించి వేదశాస్త్రాదు లభ్యసించుచు, ఆహవనీయదాక్షిణాత్యగార్హపత్యా

గ్నులతో దర్శపూర్ణమాసాది యజ్ఞము లాచరించుచు, సూర్యనారాయణ మహేశ్వరాదుల నర్చించుచు, అతిథ్యభ్యాగతుల నాదరించుచు నున్నారు గాని; దినదినము ప్రాంతపడిపోయిన చలిదియన్నముతో శరీరము పోషించుకొంచు దూష్యులగుచున్నవారు.

మ. చలిదిన్ సాపడువారువీరలు నుషస్స్నానంబొగిన్ జేయుదుర్
కలసంధ్యాదికకర్మకాల్యము కడున్ గావింత్రు కామ్యాహితా
గ్నులు త్రేల్తుర్ క్రతువుల్ చరింత్రు శ్రుతులున్ ఘోషింత్రు దైవం
బులన్, ఫలపుష్పార్చలొనర్త్రు తారతిథులన్ బాటింతురింతేలకో?

ఇ. త్రేతాగ్నులు=కామ్యాహితాగ్నులు—ఆవహనీయ గార్హపత్య దాక్షిణాత్యములు.

గ॥ (పునర్నిరూప్య సవిస్మయమ్) కష్ట మేతద్దేశవాసినీనాం విలాసినీనాం నిత్యమేవ లజ్జావ్యక్తిరాహిత్యమ్॥ 721

వ. (మఱి నిరూపించి విస్మయ మతిశయించి) అయ్యో! ఈదేశవాసిను లయిన సువాసినులకు నిచ్చలును లజ్జయుఁ దెల్వియు ననునవియే లేవయ్యో.

తథాహి.—అదే కదా?—

వృ॥ అపిహంత? చోలవాసస్థైర్యవతీనాం చిరాయ యువతీనామ్।
అపకం చులికాబంధౌ కుచకుంభావితివిరుద్ధ ముపలబ్ధమ్॥722

అ. హంత=అయ్యో! చిరాయ=బహుకాలముగ, చోలవాసః-వాసస్థైర్యవతీనాం=రైక-అను-వస్త్రముసందు చోలదేశమందు-నివసించుటయందు-నిలకడగలవారైన, యువతీనాం=యౌవనురాండ్రయొక్క, కుచకుంభౌ=కుంభములవంటి కుచములు, అపకంచులికాబంధౌ = తొలఁగిపోయినరైకకట్టు కలవి; ఇత్థం= ఈవిరుద్ధరీతి, ఉపలబ్ధం=పొందఁబడినది.

తా- అయ్యో! స్త్రీలు రైకలు తొడుగుకొనువారుగానుండియు, ఈదేశ వాని స్త్రీలకు రైకలు తొడుగుకొనకయే యుండుట లోకవిరుద్ధముకదా?

క. కలయఁగఁ జోళీయులకే
లలితకళావతుల కైన నెలిఁ గుచములఁ గం
చులికాబంధము లేమియు
కలిగించుని గద? విరుద్ధకార్యము ధరకున్.

కించ.—మఱియు.—

వృ॥ అగాఢగాఢ స్తన కుంభికుంభ
మంభోజసంభోదయజైత్రనేత్రమ్।
చిత్తేన ధత్తే బత! చోలదేశ
స్త్రైణాం ప్రవీణం రతికాంతబాణమ్॥ 723

అ. అగాఢ-గాఢ-స్తన-కుంభికుంభం=మఱుఁగుపఱుచఁ బడనివై - దట్టమైన-కుచములనెడి. ఏనుఁగుకుంభస్థలములుకలదియు, అంభోజ - సంభోదయ-జైత్రనేత్రం=తామరలయొక్క-గర్వాభివృద్ధిని-జయించునట్టి కనులుకలదియునైన, చోళదేశస్త్రైణం=చోళదేశపు స్త్రీసమూహము, ప్రవీణంఅపి=సమర్థమైనదయ్యును; రతికాంతబాణం = (లజ్జఅనెడి) మన్మథబాణమును, చిత్తే=తన మనస్సున, నధత్తే=వహింపదు; బత=అయ్యో?

. ఈదేశపు స్త్రీలు రైకలేకయే ఏనుఁగు కుంభస్థలములవంటి స్తనములను, అందమునఁ దామరలనుమించిన కన్నులునుగలిగి, సమర్థురాండ్రయ్యును, మన్మథబాణాలవలన లజ్జయనునదియే మనస్సునలేనివారై యున్నారే? అయ్యో? ఇదేకదా? లోకవిరుద్ధము?

తే. నళిన దంభ విజృంభణ దళన నిపుణ
నయనలై కుంభి కుంభ స్తనముల మఱప
నందునను దనరెడు చోళ సుందరులకు
సిగ్గు స్మరశరమున మొగిఁ జెనక దెదను.

అపిచ.—మఱియు.—

వృ॥ నవార్తవమహోత్సవే నను సహస్రశస్సంగతాః
గృహాద్బహి రశంకితం గదితకామగాథాశతాః।
అహార్యకఠిన స్తనప్రకటనా దనాగస్వినో
మునేరపిమనోధృతిం చులుకయంతి చోళాంగనాః॥ 724

అ. చోళాంగనాః=ఈచోళదేశపు స్త్రీలు, నవ-ఆర్తవ-మహోత్సవే=క్రొత్తయైన-ఋతుమతి అగుటయనెడు - గొప్పవేడుకలో, గృహాత్ = ఇంటికంటె, బహిః=వెలుపల, సహస్రశః=వేలకొలఁది, సంగతాః = చేరినవారై; అశంకితం=జంకులేకుండ, గదిత-కామ-గాథాశతాః=చెప్పఁబడిన-మన్మథక్రీడలయొక్క - నూఱులకొలఁది కథలుకలవారునైనను, నను-ఛే? అనాగస్వినః=నిరపరాధియైన, మునేఃఅపి=మునికిఁగూడ, మనోధృతిం=మనసునధైర్యమును, అహార్య-కఠిన-స్తన-ప్రకటనాత్=కొండలవలె-కఠినములైన - స్తనములను-వెలిపఱచుటవలన, చులుకయంతి=చెఱుచుచున్నవారు.

తా. ఈచోళదేశపు స్త్రీలు పడుచుతనమున సమర్తకాలములలో ఇంటికి వెలుపల గుంపులుగూడి యాటలపాటలతో మన్మథక్రీడలు పలుకుచు, ఛే? తమ పైఁటలేని చనుగొండలఁ గనుపఱచుచు, కాముకునిఁగాక మునియైనవానిఁగూడఁ జంచలపఱచుచున్నారు.

పృథ్వి. సమర్తలకుఁ జేయు వేడుకలఁ జాల నందంబుగాఁ
బ్రమోదమున మారు బేరజపుఁ బాటలం బాడుచున్
సమస్తమగు చోళకాంతలుఁ గుచాలఁ గాన్పించెదర్
తెమల్చి ముని నేనియుం దెరలఁ దేర్చుచుం దోడ్తనే.

గ॥ అతిదుస్సహమన్యత్॥

వ. తాళుకొనఁ గూడనిది మఱియొకటి.

వృ॥ నకేశేషు స్నేహో నచనయనయో రంజనకథా
నవా వీటీ వక్త్రే నచ కుచతటే చందనరసః।

నచాల్పోఽప్యాకల్పో నచ సువసనం నైవకుసుమం
స్నుషాత్వంపాపానాం ఫలముతబతాత్రత్యసుదృశామ్? 725

అ. ఉత=ఇంతేకాదు, బత=అయ్యో? పాపానాం=పాపిష్ఠులైన, అత్రత్యసుదృశాం = ఇక్కడనుండు స్త్రీలకు, కేశేషు=వెండ్రుకలలో, స్నేహః=నూనె, న=లేదు; నయనయోః=కన్నులందు, అంజనకణాః=కాటుకయనుమాటయు, న=లేదు; వక్త్రే=నోట, వీటికా=విడెమైన, న=లేదు; కుచతటే=ఱొమ్మునందు, చందనరసః చ=గంధపురసమును, న=లేదు; అల్పోఽపి=కొంచెమైనను, ఆకల్పః=క్రొత్తసొమ్ము, న=లేదు; సువసనం చ=మంచివస్త్రముకూడ, న=లేదు; కుసుమం=పువ్వు, న=లేదు; స్నుషాత్వం=కోడలగుటే, ఫలం=ప్రయోజనము.

తా. ఇక్కడి స్త్రీలపాపమేమో? తాము తమయింటికోడండ్రుగానుండుటయే ఫలముగానెంతుగాని, తలవెండ్రుకలనూనెనైనను, కంటఁగాటుకైన, నోటవక్కాకైన, ఱొమ్మునగంధమైన, ఏదైననొక్కక్రొత్తనగయైన; తుదకు మంచికోకైనఁ గలవారుగాఁ గనఁబడరు.

సీ. తలవెండ్రుకలు చిక్కు ♦ తలఁగ దువ్వెన దువ్వ
చమురొకింతయుఁగాని ♦ చరుమరకట ?
కనుఱెప్ప లనువిప్పఁ ♦ గనుగాటుక నొకింత
యద్దుకఁగా గొని కని ♦ దిద్ద రకట ?
మొగమందు నగవంద ♦ మగునటు ల్కపురపు
విడెము నొకింతయు ♦ వేయ రకట ?
యురమునఁ బరిమళ ♦ భరమునకై సిరి
చందన మొకయింత ♦ యంద రకట ?

తే. మంచి తొడవులు కడు ♦ మంచి మడుపులైన
మంచిపువ్వులు మఱి ♦ మంచి బువ్వలైనఁ
గొంతకొంతైనఁ గొనరు త♦మంత నకట ?
పేద లిండ్లను గోడండ్ర ♦ కేది ఫలము ?

అపిచ.——మఱియును.——

వృ॥ అంసౌ చే దుదకుంభ భారకిణితౌ వంఘ్రీపునర్గోమయ
స్ఫాయన్నాట్యమలీమసౌ కరతలం ఘాసచ్ఛిదాకర్కశమ్ ।
పాకాభ్యుత్థితధూమమేలనగలద్బాష్పావిలే లోచనే
కష్టం రిక్తగృహిస్నుషాత్వనరక స్త్రీణా మహోదుస్సహః ॥

అ. అంసౌ=మూపురములు, ఉదకుంభ భార-కిణితౌ=నీటికుండలబరువుచేత కాయకాసినవియు; అంఘ్రీ=కాళ్లు, పునః - గోమయ - స్ఫాయత్ - నాట్య- మలీమసౌ = మాటిమాటికి - పేడలో - అతిశయించుచున్న - త్రొక్కులాటల చేత - మురికైనవియు; కరతలం=అఱచేయి, ఘాసచ్ఛిదా - కర్కశం = పచ్చికగిల్లుటచేత - గడుసుపాఱినదియు; లోచనే = కన్నులు, పాక - అభ్యుత్థిత-ధూమ-మేలన - గలత్-బాష్ప - ఆవిలే-చేత్ = వంటనుండి - పైకిలేచిన- పొగయొక్క - కలియకచేత-జాఱుచున్న - కన్నీళ్ళచేత - కలఁకఁబాఱినవియు నాయెనేని, కష్టం=అయ్యో? రిక్తగృహి - స్నుషాత్వ- నరకః = పేదయింటి వారికి - కోడలుగా నుండుట యనెడు - నరకము, అహో=ఆహా! స్త్రీణాం= స్త్రీలకు, దుస్సహః = ఓర్వఁగూడనిది.

తా. ఇక్కడి స్త్రీలకు నీటికుండలు మోసిమోసి బుజాలు కాయలు కాసిపోవుటయు, కాళ్లు పేడత్రొక్కి త్రొక్కి మఱకలై పోవుటయు, చేతులు పచ్చిక పెరికి పెరికి గడుసుపాఱిపోవుటయు, వంటయింటి పొగ తగిలి తగిలి కన్నులు నీరు కాఱుచుంటయుఁ గలిగియుండుట వీరి కోడండ్రికమీఁద తాళఁగూడని నరకబాధయై యున్నయది. అయ్యో? ఎంతకష్టము ?

చ. జలఘటిమోసిమోసి పరుసంబుతదంసయుగంబు,గోమయం
బులనిటుత్రొక్కిత్రొక్కి-దినసముఁ మలినంబుపదద్వయంబు
వెఁ, బులునటుపీకిపీకికరసముఁ గఠినంబు కరద్వయంబు, వం
టలపొగనీరుకాఱునయనంబులయో?యధనాలయస్నుషల్.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ వయస్య? మాదూషయ? చోళమండల వాసినోజనాన్॥

వ. దూషింపకుసఖా? ఈ చోళమండలవాసులను మానినులను.

శ్లో. యాభిస్సర్వపదార్థశుద్ధిరుదితా ౹ తాస్వప్సు దేవార్పితమ్
నిక్షిప్తంనిశిరక్షితం శుచిహవి ౹ ర్భక్ష్యేత చేత్కాక్షతిః ?
త్యాజ్యంశాస్త్రని షేధత స్తదితిచే ౹ త్సాజ్యంసతైలంచతత్
భోజ్యంపర్యుషితంస్మరంతియదతో ౹ యోజ్యానతద్దూషణైః॥

అ. యాభిః=ఏజలములచేత, సర్వపదార్థ శుద్ధిః=సకల వస్తువులకును పరిశుద్ధత, ఉదితా=పుట్టినదో ? తాసు=అట్టి, అప్సు=నీళ్ళయందు, నిక్షిప్తం=ఉంచఁబడినదై, దేవార్పితం=దేవతలకు అర్పింపఁబడినదై, నిశి=రాత్రిలో, రక్షితం=కాపాడఁబడినదై, శుచి=పరిశుద్ధమైన, హవిః=హవిర్భాగమైన యన్నము, భక్ష్యేత చేత్=భక్షింపఁబడెనేని; కా=ఏమి, క్షతిః=చెఱుపు? ; తత్=ఆచలిదన్నము, శాస్త్రనిషేధతః = శాస్త్రమందు నిషేధించుటచేత, త్యాజ్యం-ఇతిచేత్=విడువఁదగినది-అనియేని; సాజ్యం=నేతితోఁగూడినది, సతైలం=నూనెతోఁ గూడినదియునైన, తత్ పర్యుషితం = ఆచలిఁది, యత్ = ఎందువలన, భోజ్యం=భుజింపఁదగినదిగా, స్మరంతి=తలఁచుచున్నారో? అతః=అందువలన, తత్=ఆచలిఁది యన్నము, దూషణైః=దూషించుటలతో, నయోజ్యం=చేర్చఁదగినదికాదు.

తా. శాస్త్రవిహితముగ పదార్థములన్నిటినిఁ పవిత్రపఱచు జలమునఁగూడి, దేవతల కర్పింపఁబడి, ఎలుకలు పిల్లులు మొదలైనవి యంటకుండుటకై రాత్రియంతయుఁ గాపాడఁబడి, పరిశుద్ధమైన హవ్యమును భక్షించినయెడల దోషము లేనియట్లే; శాస్త్రనిషిద్ధమైనను, చలిఁదియన్నము నేయి నూనియలతోఁజేరి భుజింపఁ దగినదైనది యనితలఁచుటచేత అది దూషింపఁదగినదికాదు.
(ఇది 627 శ్లోకసమాధానము.)

చ. సకలపదార్థసార్థశుచి ౹ సల్పుజలంబుల దైవతార్పితం

బకుటిలబుద్ధిశుద్ధినిడి | యామినులం దభిరక్షితంబుఁ, గో
రికఁజలిఁదీఱ భుజింపఁజెలు | పేమిది శాస్త్రనిషిద్ధమైన, నే?
మిఁకఘృతతైలయుక్తమగు | నేనిదియాఁగద? శాస్త్రసిద్ధమున్ -

శా. పాతివ్రత్యముపేత్య నిత్యమనఘా | చారావదాతాత్మనామ్
చోలీనాం యదికంచుకం నకుచయో | ర్మాలీమసీ కా ? తతః
నారీణాంసురతోపయోగ్యవయవ | స్పష్టీకృతిర్దోష ఇ
త్యుక్తశ్చేదధరాపిధానమపికిం | నస్యా?త్సదా వాససా.

అ. పాతివ్రత్యం=పతివ్రతా ధర్మమును, ఉపేత్య=పొంది, నిత్యం=ఎప్పుడును, అనఘ-ఆచార - అవదాత-ఆత్మనాం = నిర్దోషమైన - నడవడిచేత - పరిశుద్ధమైన-మనస్సుకల, చోలీనాం=చోలదేశ స్త్రీలయొక్క, కుచయోః=కుచములయందు, కంచుకం=రైక,నయది=లేదేని; తతః=దానివలన, మాలీమసీ=మాలిన్యము, కా=ఏది? సురత ఉపయోగి- అవయవ-స్పష్టీకృతిః=రతికి-ఉపయోగముగల - అంగములను-స్పష్టపఱచుట, నారీణాం=స్త్రీలకు, దోషఇతి=దోషమని, ఉక్తశ్చేత్=చెప్పఁబడినదేని; వాససా=వస్త్రము చేత,అధర-అపిధానం,-అపి=పెదవిని-కప్పుటగూడ, కిం=ఏల? సదా=ఎప్పుడును, నస్యాత్=కలుగదు?

తా. పతివ్రతాధర్మము విడువక, మంచి నడవడికగల సకల స్త్రీలకును రైకలేక యుండుటవలన చెఱుపులేదు. సురతమున కుపయోగించు నంగములలో కోకలోని దానివలె పెదవిఁగూడ ఏల కోకతో మూసికొనఁగూడదు? (ఇది శ్లోక 629 సమాధానము.)

సీ. సతులు పాతివ్రత్య | సద్ధర్మ మెడపక
విధి విహితాచార | విదితకీర్తి
వెలసిన యా చోళ | నళినదళాక్షుల
యురముల ఱవికలే | కునికివలని
చెడుపేమొకో?యల | చెడిపెలకైనను
సురతోపయుక్తము | లుస్రుచిరాంగ

కముల స్పష్టము సేయఁ గరము దుష్టమనంగ
నఖిలాంగనలుఁగప్పఁ గరఁగరమేల?
తే. మధుర మకరందమనకంటెఁ గమ్మనైనపు
టమృతమునకంటె మధుర తరమ్మయిన సుమ
హాకవివచనమునకంటె నతిమధురము
గనఁగ సురతాధరోష్ఠ యుక్తముదె గనుక.
గ॥ ఇతిపార్శ్వస్థతోఽవలోకస్యసశ్లాఘమ్॥ 728
వ. పార్శ్వము విమర్శించి శ్లాఘించుచు.

కుంభఘోణశార్ఙ్గపాణివర్ణనము.

ఇ. (కుంభఘోణము—ఇది కుంభముచలె ఘోణము=ఘ్రాణము కలిగినది) అనఁగా ఈవిశాలమైన పట్టణాగ్రభాగము కుంభాకారముగా నుండినది యనుట. (మఱియే యది అతివిశాలమైన గోపురప్రాకారములతోను, స్నానమున పావనము చేయఁదగిన మాఘమఖాంగము = మామాంగము అనెడి తటాకముతోను, కోమలాంబాదేవీసహితుఁడైనపరమశివుఁడు కుంభేశ్వరుఁడనెడినామధేయముతోను దర్శనమిచ్చుచున్నపట్టణము.)
గ॥ అస్యదేశస్య భాగ్యవత్తాఖల్వియ త్తాపరిత్యక్తా॥ 729
వ. ఈదేశము భాగ్యముమితిమీఱినదియై యున్నయది.

యతోఽత్ర.—ఏలంటేనిట.—

వృ॥ మణిమయ ఫణితల్పే మల్లికా పుంజ కల్పే
శమిత జగదభద్రాం సంశ్రయన్ యోగనిద్రామ్
దహర కుహరవర్తీ దేవతా చక్రవర్తీ
దలిత దురితబాణో దృశ్యతే కుంభఘోణే. 730

అ. దహరకుహరవర్తీ=దహరాకాశాన వర్తించువాఁడైన, దేవతాచక్రవర్తీ=సకల దేవతలకును చక్రవర్తియగు శ్రీశార్ఙ్గపాణిస్వామి, దలితదురితబా

ణే=తొలఁగఁగొట్టఁబడిన దోషములకు బాణమువలె నున్న, కుంభఘోణే=కుంభకోణమందు, మల్లికాపుంజకల్పే=మల్లెల సమూహముతో సమమైన, మణిమయఫణితల్పే=రత్నమయమైన శేషశయ్యయందు, శమిత జగదభద్రాం=శమింపఁజేయఁబడిన లోకముల అశుభములుగల, యోగనిద్రాం = యోగముతోడి నిద్రను, సంశ్రయన్ =చెందుచు, దృశ్యతే=కనఁబడుచున్న యతఁడు.

తా. సకలదోష విముక్తమైన ఈకుంభకోణమున సకల దేవతా చక్రవర్తియైన శ్రీ శార్ఙ్గపాణిస్వామి మల్లెపూలవలె తెల్లన మెత్తన వాసనయుఁగలిగి రత్నమయముగా నుండు నాదిశేషశయనములో పవళించి సర్వదోష పరిహారముగాను సర్వ క్షేమకరముగాను జ్ఞానానందమయమైన యోగనిద్రయందున్నవాఁడు.

ఆ. మల్లెశయ్యఁబోలె ♦ మణిమయఫణిశయ్య
యోగనిద్ర జగద ♦ మోఘభద్ర
నదిగొ? దేవదేవుఁ ♦ డంతరాత్మ ఘుతాఘ
బాణమందుఁ గుంభ ♦ ఘోణమందు.

ఇ. (శ్రీశార్ఙ్గపాణిస్వామి—వీరు ఈకుంభఘోణమందు హేమపుష్కరిణీ తీరమున కోమలవల్లిత్తాయారుతో వైదికవిమానమున ఉద్యోగశేషశయనముతో హేమమహర్షికి ప్రత్యక్షమై పూదత్త పేయ తిరుమళిశై తిరుమంగై ఆండాళు పెరియాళ్వారు నమ్మాళ్వార్ల మంగళాశాసనములతోను, మఱియు కొంతసమీపమున కోదండపాణి చక్రపాణి సన్నిధులతోను సేవసాయించుచున్న. ఆరావముదుప్పెరుమాళ్లు.)

గ॥ అంతర్నాగరికీం జన తామవేక్ష్య సశిరః కంపమ్॥ 731

వ. ఈదేశములోఁగ నాగరిక జనుల నంతయుం గాంచి శిరఃకంపం
బెంతయుంగావించి.

శా. స్నాత్వా సహ్యసుతాజలే శుచి తమా ♦ భూత్వా జపాద్రిక్రమైః
హుత్వాగ్నౌ చ హవిః, కృతేతరగిరాం ♦ కృత్వా చ పారాయణమ్

నత్వా శార్ఙ్గధరం భవామయహరం స్తుత్వా చ తం భక్తితః
శ్రేష్ఠాః కాలమమీ క్షిపంతి బహవ శ్శ్రీకుంభఘోణే ద్విజాః.

అ. శ్రీకుంభఘోణే=ఈ సంపద్విశిష్టమైన కుంభకోణమందు, శ్రేష్ఠాః=శ్రేష్ఠులై, బహవః=అనేకులైన, అమీ=ఈ, ద్విజాః=బ్రాహ్మణులు, సహ్యసుతాజలే=కావేరీ జలమందు, స్నాత్వా=స్నానముచేసి; జపాదిక్రమైః=జపము మొదలైన కర్మలచేత, శుచితమాః=పరిశుద్ధులు, భూత్వా=ఐ; అగ్నౌ=అగ్నిహోత్రమందు, హవిశ్చ=హవిర్భాగమునున్, హుత్వా=వేల్చి; కృత-ఇతర గిరాం=కల్పితములకంటె - వేరైన వేదములయొక్క, పారాయణంచ=పారాయణమునున్, కృత్వా=చేసి, భవ-ఆమయ-హారం = సకల దోషములనెడి - వ్యాధులను - పరిహరించునట్టి, శార్ఙ్గధరంచ=శ్రీశార్ఙ్గపాణిని, నత్వా=నమస్కరించి, తంచ=ఆభగవంతునిన్, భక్తితః=భక్తితో, స్తుత్వా=స్తుతించి, కాలం=కాలమును, క్షిపంతి=కడపుచున్నారు.

తా. ఈ కుంభకోణమందు సకల బ్రాహ్మణులును కావేరీ స్నానముచేసి, జపహోమాది కర్మలుచేసి పరిశుద్ధులై, అగ్నిహోత్రములు జేసి, వేదపారాయణములు చేయుచు, సర్వదోషములు పరిహరించునట్టి శ్రీ శార్ఙ్గపాణిని భక్తితో నమస్కారములుచేసి, స్తోత్రములును చేయుచుఁ గాలము గడపుదురు.

సీ. కావేరివారిని గర ముపస్నానంబు
కావించికావించి కలుషమడఁచి
జపములఁదపముల జంకక చెంగక
జరిగించిజరిగించి జగతిమించి
యనిశముశుచితము లతులమానసముల
నగుచునగుచును నశుచితొలఁచి
యహరహంబుననాహి తాగ్నిహోత్రంబున
వేలిచివేలిచి వేగవలచి
తవిలి భక్తిని సమయ త్రితయమునందు

శార్ఙ్గధర దేవసేవయె ఽ సలిపి సలిపి
కడపునరు కాల మా ద్విజు ఽ లడరి యడరి
కుంభఘోణ మం దయగంధ ఽ ఘోణమందు.

టీ. అయగంధ-ఘోణమందు = శుభావహవిధుల వాసనకై (ఆఘ్రాణించు ఘ్రాణము కలదియైన.

శ్రీ చంపకారణ్య రాజగోపాలవర్ణనము.

ఇ. (చంపకారణ్యము.— ఇది శంఖతీర్థ చక్రతీర్థ కృష్ణతీర్థాది తీర్థతీరములతోఁ గూడి గోబలీయ మహర్షి చేత తపస్సు చేయఁబడుచు, కంటికి సొంపును ముక్కున కింపును మనస్సునకుఁ దెంపును గలిగించుదానిపువ్వులతోను దాని సువాసనలతోను మనోహరములైన సంపెంగ మ్రాఁకుల చేత నలంకరింపఁబడుచు శ్రీ రాజగోపాలస్వామి వేంచేసియున్న క్షేత్రవిశేషము.)

ఇతశ్చ.—ఇందువలన.—

వృ॥ కుటీషు గోపీరుచిరాసు యోఽర్కభూ
తటీషు గోపాల ఇతి శ్రుతశ్చరన్
అకంపకారుణ్య ముపేత్య మోదతే
సచంపకారణ్య మగణ్యవైభవః॥ 732

అ. అర్కభూతటీషు=సూర్యపుత్రియైన యమునానదీతటులయందు, గోపీరుచిరాసు=గోపికలచేత మనోహరములైన, కుటీషు=గుడిసెలలో, చరన్=సంచరించుచు, గోపాల ఇతి=గోపకుఁడని, యః=ఏభగవంతుఁడు, శ్రుతః=వినఁబడువాఁడై, అగణ్యవైభవః=లెక్కింప శక్యము కాని మహిమ కలవాఁడయ్యెనో? సః=ఆభగవంతుఁడైన గోపాలుఁడు, అకంపకారుణ్యం=నిశ్చలమైన కృపాసము కలుగునట్లుగా, చంపకారణ్యం=ఈ చంపకారణ్యమును, ఉపేత్య=చేరి మోదతే=సంతోషపడుచున్నవాఁడు.

తా. ఆ యమునానదీతీరమున గోపికల గుడిసెలలో గోపాలుఁడని పేరితో

సంచరించుచు మహామహిమ కలవాఁడగుచున్న యాభగవంతుఁడు మిక్కిలి కృపతో నిప్పుడీ చంపకారణ్యక్షేత్రమం దానంద మందుచున్నవాఁడు.

(శ్రీ రాజగోపాలస్వామి.— వీరు రాజమన్నారుకోవిలె అను దివ్యదేశ మందు ఆ చంపకారణ్యమున వల్మీకములో ఆవిర్భవించి యుండి, గోవే తనంత వచ్చి బోలగిలఁబండుకొని రెండువేళలలోను తనపాలీయ నీయఁగా; తాను దాని పానాహారమేలుగా నాస్వాదించుకొంచు, అక్కడి గోబలీయ ఋషి శ్రేష్ఠునికి ప్రత్యక్షమైనదేగాక, మఱియు నాయాప్రక్కల బాలగోపాల వేణు గోపాల రాజగోపాలాది స్వస్వరూపములతో చంపకవల్లి త్తాయారు తోఁగూడ సేవసాయించెడి రాజమన్నారుస్వామి.)

తే. యమున తటుల నా గోపికా ♦ యతనకుటుల
వేడ్క విహరించు గోపాల ♦ విశ్రుతుండు
చంపకారణ్యమునఁదా న ♦ కంప కరుణ
కలిగి క్రీడించెడును గను? ♦ ఘనమహుండు.

గ॥ అత్రకిల రాజగోపాల పాదకమల ముపాశ్రయత స్సాధుజన
స్యేదమిత్థ మనుసంధానమ్॥ 733

వ. ఇట నిటులేకదా? శ్రీరాజగోపాల పాదపాథోజ సముపాశ్రయ సాధుజనానుసంధాన మీయది.

శా. కోపాటోప దశావిశాల పరుషా ♦ లాపాదిరూపా శుభ
వ్యాపారగ్లపితార్థిలోక హృదయై ♦ ర్భూపాలపాశైరలమ్
తాపావిష్ట సకృత్ప్రపన్నజన ము ♦ క్త్యాపాదనే దీక్షితమ్
పాపానా మపనోదనాయకుహనా ♦ గోపాలమేవాశ్రయే.

అ. కోప - ఆటోపవశా - విశాల-పరుష-ఆలాప - ఆదిరూప - అశుభ-వ్యాపార-గ్లపిత-అర్థిలోక - హృదయైః =కోపముయొక్క - విజృంభణస్థితియందు-విస్తారమై-కఠినములైన- మాటలు - మొదలుగాఁగల రూపములతోడి - మంచివి కాని - ప్రవర్తనములచేత - కష్టపఱుపఁబడిన - యాచక జనులయొక్క - మనస్సు

కలవారైన, భూపాలపాశైః=రాజాధములతో, అలం=చాలును; తాప-అపి-
ష్ట-సకృత్ ప్రపన్నజన - ముక్తి-ఆపాదనే = తాపత్రయములచేత - ఆవేశింపఁ
బడినను ఒకసారియైన ప్రపత్తి నిష్ఠగలవారికి - మోక్షమును - ఇచ్చుటయందు,
దీక్షితం=దీక్షవహించిన, కుహనాగోపాలం=మాయతోఁ గూడిన రాజగోపాల-
స్వామిని, పాపానాం=పాపములయొక్క, అపనోదనాయైవ=విడుదలకొఱకే,
ఆశ్రయే=ఆశ్రయించు చున్నాను.

తా. యాచకులమీఁద కోపము చేసి, గడుసుమాటలాడి, వారిమనసుకు కష్ట
మును గల్పించునట్టి రాజాధములతో నాకు పనియేమి? ఒక్కసారి ప్రపత్తిచేసి
నను, మూఁడు తాపములనుకూడ పోఁగొట్టి మోక్షమునిచ్చుటయే దీక్షగా గలిగిన
యా మాయారూపుఁడైన శ్రీ రాజగోపాలస్వామిని సేవించి, నేను సర్వపాప
విముక్తుఁడ నగుచున్నాఁడను.

శా. కోపాటోపము వేళ వైళమ కటూక్తుల్పల్కి, పైనర్థులన్
వ్యాపారాంతర హీనులన్ బగఱ త్రోవన్ బెట్టి, నెట్టించు నా
భూపాలాధములన్ దొలంగి, కుహనోద్యద్బాతున్ శ్రితశ్రీదు శ్రీ
గోపాలున్ మదఘావనోదనముకై కొల్తున్ దలిర్తున్ మదిన్.

కృశానుః.—కృశానువు.—

గ॥ అత్రాపి మే విరోధ ఏవ ప్రతిభాతి॥ 734

వ. ఈతనియందును నాకు విరోధమే తోఁచుచున్నయది.

యతః.—ఏలంటే?—

శ్లో॥ న్యస్తపాద స్సుమనసాం శీర్షేషు మధు హారి ర్యహో?
మురారాతి ర్ద్విరేఫోఽపి చంపకారణ్య మాశ్రితః॥ 735

అ. సుమనసాం=పువ్వులయు - దేవతలయు, శీర్షేషు=పైభాగములందు-
శిరస్సులందును, న్యస్తపాదః=ఉనుపఁబడిన పాదములుగల, ద్విరేఫోఽపి=
భృంగమయ్యును=రేఫద్వయముతోడి మురారాతి శబ్దవాచ్యుఁడయ్యును; మురా-
రి = ఆ రాజగోపాలస్వామి, మధుహారీ=మకరందమును హరించుచు-మధు-

రాక్షస సంహారియునై, చంపకారణ్యం=చంపకవనమును, ఆశ్రితః=ఆశ్రయించి నవాఁడు. అహో=ఆశ్చర్యము ?

తా. పూలమీఁద వ్రాలుచు, తేనియను గైకొనుచు, భ్రమరమని ద్విరేఫ ములుగల యాభృంగము తనకు విరోధియైన చంపకవనమునుగూడ తాను ఆశ్రయించునట్లు; ఈ రాజగోపాలస్వామి దేవతల తలలమీఁదఁగూడ పాదము లుంచువాఁడై మురారాతియని రేఫద్వయముకూడఁ గలిగియు; మధుఁడను రాక్షసునిఁగూడ సంహారము చేసినవాఁడయ్యును, ఈలోకమున చంపకారణ్యము నాశ్రయించి యున్నవాఁడు. ఇదే మహాశ్చర్యము ?

క. సుమన శ్శీర్ష పదన్యా
సము మధుహారిక గు, నగునె? శ్రీ చంపకకాంతా
రమున విహారము,కడుఁ జి
త్రము? మురహారిద్విరేఫ శ్రీ రాజేతానై.

విశ్వావసుః.—విశ్వావసువు —

గ॥ విరుద్ధానామపిసహావస్థానసంపాదకే దేవేవాసుదేవే కానా
మ విరోధకథా?॥ 736

వ. విరుద్ధులకు సహా సహావస్థానమును సంపాదించు నీవాసుదేవ
దేవునందు నావిరోధకథ యేమిటిది ?

వృ॥ యస్మిన్ విలోచనతయా సహపుష్పవంతౌ
పర్యంకవాహనతయా ఫణిపక్షిరాజౌ
తేజస్వినా ప్రముదితౌ స్థితిమాశ్రయేతే
తస్మిన్నహో భగవతిక్వవిరోధగంధః?॥ 737

అ. తేజస్వినౌ=వీర్యవంతులును - కాంతిమంతులు నైన, పుష్పవంతౌ=చంద్రసూర్యులు, ప్రముదితౌ=సంతోషపడినవారై, యస్మిన్=ఎతనియందు, విలోచనతయాసహ = నేత్రములగుటతో, స్థితిం=ఉనికిని, ఆశ్రయేతే=ఆశ్రయించుచున్నవారో; తేజస్వినౌ=అట్టి వీర్యకాంతిమంతులైన, ఫణిపక్షిరాజౌ=

సర్పరాజును పక్షిరాజునైన ఆదిశేషగరుత్మంతులును, ప్రముదితౌ=సంతోష పడినవారై, యస్మిన్ = ఎతనియందు, పర్యంకవాహనతయా సహ= పడకగా నువాహనముగాను అగుటతో, స్థితిం=ఉనికిని, ఆశ్రయేత్ = ఆశ్రయించుచున్న వారో;తస్మిన్=అట్టి, భగవతి=భగవంతుడైనయీ రాజగోపాలస్వామియందు, విరోధగంధః=విరోధలేశమైనను, క్వ=ఎక్కడిది ? అహో?=ఆశ్చర్యము.

తా. తేజోవంతులయ్యును శీతోష్ణకరులగుటచేఁ బరస్పర విరుద్ధులైన చంద్రసూర్యులు ఎవనికి కన్నులుగాను, పాకెడునదియు నెగిరెడునదియు నౌట చేఁ బరస్పరవిరుద్ధులునైన ఆదిశేషగరుత్మంతులెవనికి శయనమునుగా వాహన మునుగానై యన్యోన్యానుకూల్యము కల్గియుందురో?ఆయీభగవంతునికి విరోధ మనునది యేమాత్రమైనను కలిగియుండదుగదా?

ఆ. ఎతని కనులెయగుచు నెనసిరి సరిపుష్ప
వంతు,లురగపతగ వరులు తల్ప
వాహనములె యగుచు వఱలిరి తేజస్వు,
లతనియెడ విరోధ మసదుకలదె ?

గ॥ ఇతి పరిక్రమ్య అవలోక్య ప్రాంజలిః॥ 738

వ. అని చుట్టుందిరిగి వీక్షించి విహితాంజలియై.

వృ॥ పరిగత సహకారైః ప్రాంశుభిర్నాళికేరై
ర్దినకరకరధారాదుష్ప్రవేశాంత రేభ్యః
చులుకిత దురితేభ్యశ్చోల దేశస్థితేభ్యో
నమ ఇదముఖిలేభ్యో నాథదివ్యస్థలేభ్యః॥ 739

అ. పరిగతసహకారైః = సర్వత్రవ్యాపించియుండు మామిడులతో, ప్రాంశుభిః=మిగులపొడవైన, నారికేళైః=నారికేళవృక్షములతో, దినకర+కర ధారా+దుష్ప్రవేశ+అంతరేభ్యః=సూర్యునియొక్క+కిరణసమూహముచేత+ చొరఁగూడని+మధ్యభాగముకలవై, చులుకిత దురితేభ్యః=తొలఁగఁద్రోయఁ బడిన దోషములుకలవై,చోలదేశస్థితేభ్యః = చోలదేశమునందుండునట్టి, అఖి

లేభ్యః=సకలమైన, నాథదివ్యస్థలేభ్యః = సకలలోకాధినాథుఁడైన స్వామి యొక్క దివ్యస్థలములకు; ఇదం=ఇది, నమః=నమస్కారము?

తా. మామిడితోఁపులతోడను టెంకాయితోఁపులతోడను సూర్యరశ్మి యే తాఁకనివై సకలదోషహారములైన యీచోలదేశపుదివ్యస్థలములను నమస్కరించెదను.

చ. దినకరరోచియేచియును ☙ దీఱఁజొఱంబడనట్టి మావికుల్
మునుకొని,మీఱనారికెడ ☙ ముల్లలతోఁపుల నిండుకాపులన్
దనరెడు దివ్యదేశముల దాపుల ☙ దాపులఁ జోళదేశమం
దొనరుతువందనంబులివె నీయొప్పమియెప్పుడుఁదప్పిపోవఁగాన్

కృశానుః—కృశానువు—

గ॥ భవతు భవతఏ తేషు నమస్కృత్రా మమతు దేవలకాది
దేవాలయోపజీవి దురాచారా నాలోకయతోనభవతినమ
శ్చికీర్షా॥   740

వ. నీకీదివ్యదేశ విషయమై నమస్కారకారిత కలిగినను గలుగనీ? నాకీదేవళకాదులైన దేవళములే పూజించి జీవించు దురాచారుల గుఱించి యోచింప, నమస్కరింపఁ దలంపే కలుగదయ్యె.

తథాహి.—అదినరే?—

శా. వారస్త్రీకుచమర్దిభిర్విరచయం ☙ త్యర్ఘ్యాదిదానంకరైః
తద్వీటీరసవాసితైశ్చవదనై ☙ ర్జల్పంతి మంత్రా నమీ
ద్రవ్యం దేవలకా హరం త్యచకితా ☙ దేవస్యనిత్యార్చితా
స్వేతాసుప్రతిమాసు హంత ? భవితా ☙ కిందేవతాసన్నిధిః

అ. అమీ=ఈ, దేవలకాః=దేవపూజకులు. అచకితాః=నిర్భయులై, వారస్త్రీకుచమర్దిభిః=వేశ్యల స్తనమర్దనముచేయు, కరైః = చేతులతో, దేవస్య =

వాసుదేవునకు, అర్ఘ్యాదిదానం=అర్ఘ్యము మొదలైనవాని సమర్పణమును, విరచయంతి=చేయుచున్నారు; తద్వీటీరసవాసితైః=వారి విడియముల రసముచేత వాసనకొట్టుచున్న, వదనైశ్చ=మొగములతోను, మంత్రాన్=మంత్రములను, జల్పంతి=పలుకుచున్నారు; ద్రవ్యం=దేవద్రవ్యమునున్, హరంతి=అపహరించుచున్నారు; తత్పూజితాసు=అట్టిపూజకులచేత పూజింపఁబడిన, ఏతాసు=ఈ, ప్రతిమాసు=విగ్రహములయందు, దేవతాసన్నిధిః=దేవతల సాన్నిధ్యము, భవితాకిం=కలుగఁగలదా ?

తా. ఈ చోళదేశపు దేవపూజకులు కొంతయైనను జంకుపడకయే, దేవతలకు తాము భోగమువాండ్ర చనుల మర్దించిన చేతులతోనే అర్ఘ్యమిచ్చుచు, వారు నమిలియిచ్చిన తమలపాకుమడఁతలు తాముసు నమిలిననోటివాసనతోనే మంత్రములుఁ జెప్పుచునుండుటేగాక, కైంకర్యమునకై భక్తులిచ్చెడి ద్రవ్యమును గూడ నపహరించుకొనుచున్నారు. అట్టివారు పూజించునట్టి యర్చావిగ్రహములయందు అయ్యాయిదేవతల యావిర్భావ మెట్లు కలుగును? అయ్యో?.

శా. వారస్త్రీకుచమర్ది హస్తములచేఁ బాటింతు రర్ఘ్యాదులా
వారస్త్రీవిడియంపుఁ గంపువులతో వల్లింతుమంత్రాల, దే
వారాధ్యంబగు ద్రవ్య మేదయిననా హా? యాక్రమింత్రక్రముల్,
వీరర్చించెడు విగ్రహాల నెటు లావేశించు నాదైవముల్.

కించ.—మఱియు.—

శా. ఆఘ్రాతాబతపుణ్య యౌవతకథా నో కర్మ సంధ్యాదికమ్
యైరభ్యస్తమద భ్రసభ్యవచనం నత్వేవవేదాక్షరమ్
అంధశ్చౌర్య పరైర్దురన్వయభవై స్సూదైరమీభిఃకృతా
న్యన్నాద్యానినివేదితాని భగవానంగీకరోత్యేషకిమ్. 741

అ. యైః=ఎవరిచేత, పుణ్య-యౌవత-కథా = పుణ్యవతులైన-యౌవనస్త్రీల సమూహము యొక్క-కత, ఆఘ్రాతా=అంగీకరింపఁబడెనదో; సంధ్యాదికం=సంధ్యావందనాదికమైన, కర్మ=కార్యము. నోఆఘ్రాతం=అంగీకరింపఁ బడినది

కాదు. అదభ్ర-సభ్య-వచనం = విస్తారమైన-సభార్హ్యమువలె కపటవచనము, అభ్యస్తం = అభ్యసింపఁబడినదో; వేదాక్షరం తు=ఆ వేదమందలి యొకయక్షరమైన, నైవ అభ్యస్తం=అభ్యసింపఁబడినది కాదు. అంధస్-చౌర్య-పరైః=అన్నముయొక్క - దొంగతనమందు ఆసక్తులై, దురన్వయ-భవైః=దుష్కులమందు-జన్మముగల, తైః=అట్టి, అమీభిః=ఈ, సూదైః=పాచక పరిచారకులచేత, కృతాని=చేయఁబడిన, అన్నాద్యాని=అన్నము పప్పు మొదలైన, నివేదితాని=నివేదింపఁబడినవానిని, ఏషః=ఈ, భగవాన్=భగవంతుఁడు, అంగీకరోతికిం=కైకొంచున్నాఁడా?

తా. ఈ దేవస్థానమందలి స్వయంపాకులు ఆ వారస్త్రీలతో మాటలే గాక సంధ్యావందనాది క్రియలు చేయరు, మఱి ముఖప్రీతిగా కపటవచనములే గాక వేదాక్షర మొకటియైన నేర్చుకోరు, దేవాన్నమునుగూడ దొంగలించుకొనెడి వీరిచేఁ బక్వమైన యన్నసూపాదులు నివేదింపఁబడినను; భగవంతుఁ డేల యంగీకరించును ?

తే. కరమ సతికతె కలదు, సత్కర్మ కలదె ?
చదురులాడుటె కలదు, ప్రాఁజదువు కలదె?
నన్నచోరులు పచియించు నన్నములనె
యటమటింపఁగ భగవంతుఁ డెటులఁ గొనెడు ?

గ॥ విమృశ్య అహో? కలిమాహాత్మ్యా దఖిలజనానా మనివార్యో
వివేక విపర్యయః ॥ 742

వ. విమర్శించి ఆహా? సకలజనులకును గలిమాహాత్మ్యము
వలని సదసద్విచార రాహిత్యము నివర్త్యమె కాదయ్యె.

యతః. —ఏలంటే.—

శా. సద్మస్వాదరతోఽర్పితాని హరయే సత్త్వోత్తరైర్భానురై
రన్నాన్యత్ర సమానయంతి విధివత్సిద్ధాని వృద్ధాఅపి

దేవస్యాయతనేష్వదంతివిభయా వ్రాత్యైః కృతానోదనాన్
స్పృష్టాదుష్టజనేనకష్ట మఖిలై ర్దృష్టానశిష్టాహృతాన్ ॥743॥

అ. సద్మసు=ఇండ్లలో, విధివత్=ఆచార ప్రకారము, సిద్ధాని=పాకసిద్ధములై, సత్వోత్తరైః=సత్వగుణముచేత శ్రేష్ఠులైన, భూసురైః=బ్రాహ్మణులచేత, హరయే=విష్ణువునకు, ఆదరతః=ఆదరముతో, అర్పితాని=సమర్పింపఁబడిన, అన్నాని=అన్నములను, అత్ర=ఇక్కడ, వృద్ధా అపి=వృద్ధులుకూడ, నమానయంతి=సన్మానించరు; దేవస్య=దేవునియొక్క, ఆయతనేషు=ఆలయములందు, వ్రాత్యైః=సంస్కార హీనులచేత, కృతాన్=చేయఁబడినవై, దుష్టజనేన=దోషులచేత, స్పృష్టాన్=అంటఁబడినవై, అఖిలైః = అనేకులచేత, దృష్టాన్=చూడఁబడినవై, అశిష్టాహృతాన్=శిష్టులుకాని వారిచేత తేఁబడినవైన, ఓదనాన్=అన్నములను, విభయాః=జంకులేనివారై, అదంతి=భక్షించుచున్నారు; కష్టం=అయ్యో?

తా. ఈలోకములో జ్ఞానముచేఁగాని వయస్సుచేఁగాని వృద్ధులైనవారు శిష్టులయిండ్లలో ఆచారప్రకారము చేసి దేవతార్చన చేయఁబడిన యన్నమునుగూడ చేకొనువారు కారుగాని; దేవళములలోనో? సంస్కారహీనులే చేసి దురాచారులంటి అందఱును జూడఁ దెచ్చియిచ్చిన యన్నమునుమాత్రము జంకులేక తీసికొని సాపడెదరు. ఇదేమి యాశ్చర్యమో కదా?

సీ. శిష్టులయిండ్ల విశిష్ట సదాచార
సిద్ధములన్నాదు । లిద్ధమతిని
సత్త్వగుణోత్తమ । సాధుసంఘముచేత
హరికినాదరముతో । నర్పితములై
జ్ఞానవయోవృద్ధు । లైనవారలువారు
నాఁదటఁగ్రహింప । రైన; వారె
దేవతాలయముల । భావశుద్ధియులేక
సంస్కారమునులేక । సంచరించు

తే. పాచకులె చేసి పలుగురు జూచిచెనఁటి
జనులునంటి దురాచార జనులుదెచ్చి
నవియ గ్రసింయింతు రన్నంబు లవికలాత్ము
లవుచు, విన గన నాశ్చర్య మవనియందు.

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ మాదృశేభ్యోహి దివ్యక్షేత్ర మాహాత్మ్య వేదిభ్యో భవదీ
యమృషాభాషణ దూషణం నరోచతే॥ 744

వ. దివ్యదేశ మాహాత్మ్య వేదులమైన మావంటివారికి నీయనృ
తభాషణ దూషణము రుచియింపదు కదా ?

యతః —ఏలంటే?—

వృ॥ ఉషస్యేవ స్నానా దుచిత శుచితాశాలి వపుషః
వినీతాః స్వేశాస్త్రే విజితవృజినాః పూజకజనాః
పరిత్రాతుం లోకా న్విధివ దపతంద్రా విదధతే
పవిత్రై రన్నాద్యైః పరమపురుషారాధన మమీ॥ 745

అ. ఉషసి=ఉదయాననే, స్నానాత్=స్నానమువలన, ఉచిత-శుచితా-శాలి-వపుషః = తగినట్టి-పరిశుద్ధిచేత - ఒప్పుచున్న-శరీరము గలవారును, స్వేశాస్త్రే=తమ మత శాస్త్రమందు,వినీతాః=తేఱినవారును, విజితవృజినాః=గెలువఁబడిన (దురాచార) దోషములు గలవారునైన, అమీ=ఈ, పూజకజనాః=అర్చకజనులు, లోకాన్=జనులను, పరిత్రాతుం=రక్షించుటకు, అపతంద్రాః=ప్రమాద పడనివారై, పవిత్రైః=పరిశుద్ధములైన, అన్నాద్యైః=అన్నము మొదలైనవానిచేత, విధివత్ = ఆచారప్రకారము, పరమపురుషారాధనం=పురుషోత్తముఁడైన భగవంతుని యర్చనమును, విదధతే=చేయుచున్నారు.

తా. ఈ యర్చకజనులు ప్రాతఃకాల స్నానములచేతఁ బరిశుద్ధులై, స్వమతాచార విధులచే దురాచారములు వదిలి, దేవాలయములందు జీవించుచుండు

టకై నియమమును తప్పక, పవిత్రాన్నములతో భగవన్నివేదనము చేయుచు, లోకులను భగవత్ప్రసాద లబ్ధులనుగాఁ జేసి రక్షించుచున్నవారు.

సీ. ఉదయాన నుదయాన నొగిఁ జేయు స్నానాన
శుచిరుచిరశరీర శుభ్రతరులు
తమతమ శాస్త్రాలఁ దమిఁదమిలో నైనఁ
జదివి తేఱినదానఁ జతురతరులు
పాపౌఘముల నిలఁ బాఱఁద్రోలఁగఁ జాలు
విధి విహితాచార విశద మతులు
పావన పరిపక్వపానాన్నముల హరి
కారాధన మొనర్చు నట్టివారు

తే. హరికి నారాధనమె చేసినట్టివానిఁ
బానముల బోనముల భువిఁ బావనములఁ
దానములఁ జేసి యరుదెంచు దీనులకునె
దానములఁ జేసి యర్చకుల్ దోనెలర్త్రి.

గ॥ అవకర్ణ్యైతా మిదమపి యద్వాచో౽భ్యుపగమ్యా ప్యభిధా
స్యామి॥ 746

వ. ఇదియును వినుదువుగాక? నే నీదూషణ భాషణ మీఁకొని యును వాకొనియెదను.

వృ॥ విధివ దవిధివద్వా భక్తితో౽భక్తితో వా
నను శుచి రశుచిర్వా నాథమర్చత్విహాత్యః
అనుదిన ముపయాతై రర్చ్యమానానుదేవై
రరుచి రజితమూర్తి ప్వాస్తికస్యాస్తి కస్య? ॥ 747

అ. నను=ఓయి కృశానూ? ఇహాత్యః=ఇక్కడివాఁడు, శుచిర్వా=పరిశుద్ధుఁడైకాని, అశుచిర్వా=అపరిశుద్ధుఁడైకాని, నాథం=స్వామిని, విధివద్వా=

శాస్త్రరీతిగాఁ గాని, అవిధివద్వా=శాస్త్రరీతి కాకగాని, భక్తితో వా=భక్తితోఁగాని, అభక్తితో వా=భక్తిలేకగాని, అర్చతు=పూజించునుగాక ? అనుదినం=ప్రతిదినమును, ఉపయాతైః=వచ్చుచున్న, దేవైః=ఇంద్రాది దేవతలచేత, అర్చ్యమానాసు=పూజింపఁ బడుచున్న, అజితమూర్తిషు=ఇతరులచే జయింపఁబడనే పడని (భగవంతునియొక్క) ప్రతిమలయందు, అరుచిః=అనపేక్ష, ఆస్తికస్య=పరలోకాపేక్షకలవానికి, కస్య=ఎవనికి, అస్తి=ఉన్నది ?

తా. ఓకృశానూ ? ఇక్కడి దేవపూజకాదులు పరిశుద్ధులై భగవానుని విధిప్రకారము భక్తితో అర్చనచేసినఁగాని; లేక అపరిశుద్ధులై విధితప్పి భక్తిలేక అర్చనచేసినఁగాని; దినదినమువచ్చి యింద్రాదిదేవతలు పూజించెడి యాభగవత్ప్రతిమలలో నాస్తికునకేకాక, పారలౌకికబుద్ధి కలవాని కెవని కేవగింపు గల్గును ?

ఆ. విధిని భక్తిశుచిని ♦ విపరీతమునఁగాని
పూజసేయనిమ్ము ♦ పూజకుండు?
అనుదినాగతామ ♦ రార్చితాచ్యుతమూర్తి
నాస్తికునకయరుచి ♦ యగునుజగతి.

ఇదంచావధేయం.—ఇదియును వినునదియ.—

శా. కేచిచ్చక్రధరాపచారచకితాః క్ష్మాపాలభీతాః పరే
శ్రద్ధాతః కతిచిత్పచంత్యవహితా శ్శుద్ధాశ్చదివ్యంహవిః
అగ్రేన్యస్తమిదం ముదైవ భగవా నాలోక్య నైస్స్వీకరో
త్యంహస్సంహరణాశయాచతదిదం ప్రాశ్నంతిభాగ్యోత్తరాః.

అ. కేచిత్=కొందఱు(దేవాలయములలోని పాచకులు), చక్రధర అపచార చకితాః=చక్రపాణియైన మహావిష్ణువునందు-అపరాధమునకు-భయపడినవారు, శుద్ధాశ్చ=పరిశుద్ధులగుచును, పరే=ఇతరులు (కొందఱు) క్ష్మాపాలభీతాః = రాజులవలన భయపడినవారగుచు, కతిచిత్=కొందఱు, అవహితాః=ప్రమాద పడనివారగుచు, శ్రద్ధాతః=శ్రద్ధతో, దివ్యం = నిర్దోషమైన, హవిః = అన్న

మును, పచంతి=పచనము చేయుచున్నారు. అగ్రే = ఎదుట, న్యస్తం=ఉంపఁ బడిన, ఇదం=ఈయన్నమును, భగవాన్=భగవంతుఁడు, ముదైవ=సంతోష ముతోనే, ఆలోకనైః=వీక్షణములతో, స్వీకరోతి=అంగీకరించుచున్నవాఁడు. భాగ్యోత్తరాః=భాగ్యముచేత మేలైనవారు, అంహః-సంహరణ-ఆశయాచ= పాపములయొక్క-నివారణమందు - అపేక్ష చేతను, తత్ ఇదం = ఆభగవదంగీ కృతమైన ఈయన్నమును, ప్రాశ్నంతి=భుజించుచున్నారు.

తా. కొందఱు పాచకులు స్వామివిషయమున అపరాధమునకు భయపడి పరిశుద్ధు లయినవారును, కొందఱు కైంకర్యపరులయిన యజమానుల ఉత్త రువు అనుసరించువారును, కొందఱు కార్యాంతరములవలన ప్రమాదపడని వారునై, పచనము చేసి తెచ్చి యెదుటనుంచిన దివ్యాన్నమును ఆభగవానుఁడు సంతోషముతో చూపుమాత్రముతోనే, స్వీకరించుచుండును. అట్టి ఆ యార గించిన ప్రసాదము భాగ్యవంతులు తమతమ సకలదోషనివృత్తి నిమిత్తమై తాము భుజించుచుందురు.

పంచపాదిపద్యము.

ఉ. కొందఱు సాపరాధభయకీలితగుప్తులు కొందఱుభూపభీతులున్
గొందఱు శ్రద్ధధాను లదికొగోఁ బరిశుద్ధులు జాగరూకు ల
స్పందులుదివ్యమన్నమునుకి బక్వము చేసిముకుందుముందిడన్
ఛందమునొంది చూపులనెకిసాపడు బోఁపఁడు దానిసాపడున్
గొందల మీఁగఁగా వివిధ కి కోవిదబృందముకూడసాపడున్.

గ॥ పశ్య? తావత్ స్వానుభవసిద్ధౌ ప్రకర్షనికర్షౌ భగవదాయ
తన తదితరస్థల పరికల్పితయో రన్నయోః ॥ 748

వ. చూడుమీావ? దేవాలయములందును దదన్యస్థలములందు
ను జేయుచున్న యన్నాదులయందలి ప్రకర్షనికర్షములు
తమతమ యనుభవమునకే ప్రసిద్ధములు.

అ. భగవదాయతన-తదితరస్థల-పరికల్పితయోః = దేవాలయములందును

ఇతరస్థలములందును- చేయఁబడిన, అన్నయోః = అన్నములయొక్క, ప్రకర్ష నికర్షౌ=ఉత్కృష్టాపకృష్టతలు, స్వానుభవసిద్ధౌ = తమతమ అనుభవములచేత సిద్ధమైనవి. పశ్య=చూడు ?

తా. భగవత్సన్నిధులయందు చేసిన అన్నము ప్రకృష్టమనియు, ఇతర స్థలములయందు చేసిన అన్నము నికృష్టమనియు తమతమ అనుభవములచేత నే సిద్ధమయినవి. చూడుమీ? దాని దానిని.

వృ॥ ఉపస్కారైస్స్ఫారై రుపచితరసామోదభరమ
ప్యవైత్యన్నం గేహే కృత మయమభోగ్యంబుధజనః ।
అభూయస్సంస్కారిణ్యపి హవిషి దేవాలయభవే
త్వనల్పంభోగ్యత్వం పునరఘహరత్వంచ మనుతే॥ 749

అ. స్ఫారైః= బహువిధములైన, ఉపస్కారైః= వ్యంజనములచేత, ఉపచిత-రస-ఆమోద- భరమపి = అతిశయించిన _ రసములయొక్క-వాసనలయొక్కయు-అధికతకలది అయ్యును, గేహే = ఇంట, కృతం = చేయఁబడిన, అన్నం=అన్నమును, అయం=ఈ, బుధజనః=శిష్టజనము, అభోగ్యం=అనుభవింపఁదగనిదానిఁగా, అవైతి=తెలిసికొనుచున్నది. అభూయస్సంస్కారిణ్యపి= మిక్కిలి చక్కఁజేసినది కానిది అయ్యును, దేవాలయభవే=దేవాలయములందు కలిగిన,హవిషితు = అన్నమునందో, అనల్పం = అధికమైన, భోగ్యత్వం=భోగ్యతను, పునః=మఱల, అఘహరత్వంచ=దోషహారతనుక్, మనుతే=తలఁచుకొనుచున్నది.

తా. మఠమందిరాదులందలి షడ్రసపరిమళములుగల వ్యంజనాలతోడి యన్నము భోగ్యముకాదనియు, దేవాలయములందలి యన్నము ఎంతబాగుచేయనిది అయ్యును అది అధిక భోగ్యమనియు, అఖిల దోషహారముననియు, శిష్టులెంచుకొనెదరు.

తే. గృహగత ముపస్కృతాన్న మోశ్రీ యహితమే య
భోగ్యమేయని కైకోరుశ్రీ భోగ్యమని యు

పసక్త్యాతాన్యము నన్నము కే పరిగృహీత
మగునె యెట్టి దేవాలయకేమందుఁ గాని.
యట్టియఘహరమునని బుధాళి కెపుడు.

ఇదంచబోద్ధవ్యమ్.—ఇదియును తెలియునదియ?—

వృ॥ దేవాగారనిషేవిణః కిల జనా దుష్యంతు శుద్ధ్యంతువా
తేఽమీస్వామిపరిగ్రహేణనియతంమాన్యామనీషాజుషామ్‌।
ప్రాయేణాశ్రయగౌరవేణ లభతే హీనోఽపిమానార్హతాం
కుబ్జక్లీబముఖోజనోఽపి భజతేపూజాంహిరాజాశ్రయాత్ ॥

అ. దేవాగారనిషేవిణః = దేవస్థానములందు సేవకులైన, జనాః=జనులు, దుష్యంతు=దూష్యులగుదురు-గాని, శుద్ధ్యంతు = పరిశుద్ధులగుదురుగాని, తేఅమీ=ఆయీసేవకులు, స్వామిపరిగ్రహేణ=స్వామిఅనుగ్రహించుటచేత, మనీషాజుషాం=బుద్ధినందినవారికి, నియతం=నియమముగా, మాన్యాఃకిల = సమ్మాననీయులుకదా? హీనోఽపి=నీచుఁడుకూడ, ప్రాయేణ=మిక్కిలిగా, ఆశ్రయగౌరవేణ=తన ఆశ్రయమువలని గౌరవముచేత, మాన-అర్హతాం = సన్మానమునకు-యోగ్యతను, లభతే=పొందుచున్నాఁడు. కుబ్జ-క్లీబ-ముఖః = పొట్టివాఁడు-పేడివాఁడు-మొదలుగాఁగల, జనోపి = మనుష్యుఁడుకూడ, రాజాశ్రయాత్ = రాజునాశ్రయించుటవలన, పూజాం = సన్మానమును, భజతేహి = పొందుచున్నాఁడుకదా ?

తా. దేవస్థానములోని పరిచారకులు పరిశుద్ధులుగాని అపరిశుద్ధులుగాని ఆయా దేవతలుపరిగ్రహించుటచేత తాము బుద్ధిమంతులలో పూజ్యులే అగుదురు. ఎంతటిహీనుఁడైనను గొప్పవారి నాశ్రయించుటచేత తానును పూజ్యుఁడే యగును. కుంటి పేడి మొదలైనవారుకూడ రాజునాశ్రయించుటచేతనే కదా! తామును పూజ్యులై యగుచున్నారు.

శా. దేవాగార నిషేవకుల్ జనులు శుద్ధిన్ లేక శుద్ధిన్ సదా
దేవాధీశపరిగ్రహంబునన సంసిద్ధిప్రాప్తానుభావుల్ మహా

భావోద్భావనలాశ్రయంబుకొలఁదిన్ వ్యాపించుటం గించులున్
భావింపన్ గురునాశ్రయంబునగురుత్వంబేకదా పొందుదుర్.

టీ. సందీప్తానుభావుల్=ప్రకాశింపఁబడెడి ప్రభావముకలవారు, మహాభావోద్భావనలు = గొప్పమనస్సుగలవారితలంపులను.

గ॥ ఇత్యన్యతః పరిక్రామన్నగ్రతోఽవలోక్యసహర్షం సాంజలిబంధమ్॥ 751

వ. అని మఱొకప్రక్కకుఁ బరిక్రమించుకొని యెదురంగని హర్షించి యంజలియు బంధించి.

సేతువర్ణనము.

ఇ. సేతువు-ఇది శ్రీరాములు రావణాసురుని సంహారమునకై లంకకుపోవుటకుఁగాను అనేక వానరసమూహముతోడ సముద్రముదాఁటుటకు శక్యము కాకపోయి, హనుమజ్జాంబవత్సుగ్రీవాదులైన వానరాధిపతుల యాజ్ఞలమూలమున అనేక వానరులుచేరి, ఒక్కొక్కవానరుఁడొక్కొక్కపర్వతము నెత్తుకొని యెత్తుకొని వచ్చివచ్చి క్రిందనుండి పైపఱకు వేసివేసి మిట్టచేసి అందఱును సులభముగ దాఁటిపోవుటకై ఆ దక్షిణసముద్రమందు కట్టినవారధి.

వృ॥ పాతుంపాతకినోజనా నశరణాన్ పాతుం తమస్సాగరమ్
యాతుం యాతుపురీ మరీన్ రణముఖే జేతుం దశాస్యాదికాన్।
నేతుం భూతనయాంముదం విహారిణీ మేతుంయశశ్శాశ్వతమ్
దాతుంశర్మ చ రాఘవేణ రచితం సేతుం నమస్కుర్మహే॥

అ. అశరణాన్=కాపాడువారులేని, పాతకినః=పాపిష్ఠులైన, జనాన్=జనులను, పాతుం=కాపాడుటకును; తమః-సాగరం=అజ్ఞానమనెడి - సముద్రమును, పాతుం=త్రాగివేయుటకును, యాతుపురీం=రాక్షసులపట్టణమైన లంకను గూర్చి, యాతుం=పోవుటకును; రణముఖే=యుద్ధారంభమందు, దశాస్యాదికాన్=రావణాసురుఁడు మొదలుగాఁగల, అరీన్=శత్రువులను, జేతుం=జయిం

చుటకును; విరహిణీం=భర్తృవియోగముగలిగియున్న, భూతనయాం = భూపుత్రికయైనసీతను, ముదం=సంతోషమును, నేతుం=పొందించుటకును; శాశ్వతం=నిత్యమైన, యశః=కీర్తిని, ఏతుం=పొందుటకును; శర్మ చ=సకలవిధానందమునున్, దాతుం=ఇచ్చుటకును; రాఘవేణ=శ్రీరామునిచేత, రచితం=చేయంబడిన, సేతుం=వారధిని, నమస్కుర్మహే=నమస్కరించుచున్నాము.

తా. దిక్కులేని మహాపాపులనైనను పావనపఱిచి, హరివారి అజ్ఞానమును పోఁగొట్టుటకై లంకకుపోయి రావణాదులను సంహరించి, తనతోడియెడంబాటున దుఃఖపడుచున్న సీతాదేవిని సంతోషపఱచుటకై మంచికీర్తిని కోరి, అందఱకును మించిన యానందమును కలిగించుటకై ఆ శ్రీరాముల చేత కట్టంబడిన యీ సేతువును మనము నమస్కరించుచున్నాము.

సీ. పాతకిజనులను బరిరక్షసేయుకై
తతతమోర్ణవమును ద్రావుకొఱకు
ఆశరపురినిఁ బ్రవేశంబు సేయుకై
రణమందె రిపుగణంబణఁచుకొఱకు
జానకి విరహము మానంగఁ జేయుకై
హనుమంతుని ప్రయత్నమడరుకొఱకు
మందోదరిని తా నమంగలిఁ జేయుకై
పరమ సుమంగలి సలుపుకొఱకు

తే. మంగళములను మహికిచ్చి మనుచుకొఱకు
నసదృశంపుయశంబున నెసఁగుకొఱకు
రామచంద్రుఁడు రచియించి రమ్యమయిన
సేతువునకే తపును జోత సేయనాకు.

టీ. తత-తమః-అర్ణవమును=విస్తారమైన-అజ్ఞానమనెడి - సముద్రమును, శరపురిని = రాక్షసులపట్టణమైనలంకను, మందోదరిని = రావణునిభార్య

మందోదరిని, అమంగలిక=మంగళసూత్రము లేనిదానిఁగా - విధవనుగా, సరమక=విభీషణుని భార్యయైన సరమను, జోత=నమస్కారమును.

గ॥ హంత ? కఠినానా మప్యమీషా మతిమహతీ ప్రీతి రను
బంధిజనే ॥ 753

వ. ఆహా ? ఈ యతికఠినులకుఁగూడఁ దమ యనుబంధి జనమం
దుఁ బ్రీతి యతి మహతిగనున్నయది.

యతః—ఏలంటేని ?—

వృ॥ లంకాపురే పంక్తిముఖేన రుద్ధాం
భూమేస్సుతాం భూమిభృతోఽనుబంధాత్ ।
సేతూభవంతః స్వయమాప్లవంతే
ప్రీత్యాంపునః ప్రాపయితుం పయోధౌ॥ 754

అ. భూమిభృతః=పర్వతములు, అనుబంధాత్=సంబంధమువలన, లంకాపురే=లంకాపట్టణమున, పంక్తిముఖేన=దశముఖుఁడైన రావణునిచే, రుద్ధాం=అడ్డగింపఁబడిన, భూమేస్సుతాం=భూపుత్రియైనసీతను, పతిం=పెనిమిటియైన శ్రీరాముని, ప్రాపయితుం = పొందించుటకై, పయోధౌ = సముద్రమందు, సేతూభవంతః=సేతువులై, స్వయం=తాముగానె, ఆప్లవంతే=తేలుచున్నవి.

తా. రావణుఁడు తీసికొనిపోయి సముద్రమునడుమ లంకలోచేర్చిన సీతను ఆమెపెనిమిటియైన శ్రీరామునిఁ జేర్చుటకై భూధరములైన పర్వతములు భూపుత్రియైన యాసీతాదేవితోడి తమ దేహసంబంధమైన భూసంబంధము కలవి యవుటచేత తాము నాసముద్రమందె సేతువుగా చేర్చఁబడినవై తేలుచున్నయవి.

ఆ. లంక ధాత్రిపుత్రి ఁ లంకాధి నాథుఁ డ
ట్టు నుప ధాత్రిధరము ఁ లెనసి యిట్టు
లామె నామెపతికి ఁ నర్పింపసేతు నై
యబ్ధియందు నోలలాడుఁ జూడు ?

వృ॥ పయోధిమధ్యే ప్లవమానమూర్తయ
స్తరంగ వేగార్పిత ఫేనచిహ్నితాః ।
హసంతి కిం మందర మంతరర్ణవం
నిమగ్నమేతే నలసేతుభూధరాః ॥ 755

అ. పయోధిమధ్యే=సముద్రమునడుమ, ప్లవమానమూర్తయః=తేలుచున్న స్వరూపముకలవియై, తరంగవేగ-అర్పిత ఫేన-చిహ్నితాః= అలలవేగముచేత-చేర్పఁబడిన నురుఁగులచే - గుర్తింపఁబడినవియైన, ఏతే=ఈ, నలసేతుభూధరాః=నలునిచేఁ జేర్పఁబడిన సేతువునందలి పర్వతములు, అంతఃఅర్ణవం=సముద్రములోన, నిమగ్నం=మునుఁగఁబడిన, మందరం = మందరపర్వతమును, హసంతి=పరిహసించుచున్నవి. కిం=ఏమి ?

తా. సుగ్రీవుని సేనాధిపతియైన నలుఁడు అనువానిచే సేతువుగా చేర్పఁబడిన యీపర్వతములు అలలవలని నురుఁగులచే తెల్లనివై కనఁబడుచున్నందున పాలసంద్రమున అమృతము తఱచుచు అనఁగియున్న ఆ మందరపర్వతమును నవ్వుచున్నవానివలె నున్నయవి.

ఆ. కడలి నడుమఁ దేలి కడలు వేగంబున
నురుఁగులూని లోనికఁరిధరంబు
వనఁగియున్నదానిఁ గని నగెనో ? యన
నలుని సేతు శైలకములు తలిర్చె.

ఇ. మందరపర్వతము = తరిధరము-ఇది ఆ మహావిష్ణువు రాక్షసులవలన మృతియే లేకుండుటకై పాలసముద్రమున వాసుకి త్రాడుగాను, ఈమందర పర్వతము కవ్వముగాను చేసికొని, ఆ దేవ రాక్షసులచేతనే తరువఁబడి, అందుండి కల్పవృక్ష కామధేను ఉచ్చైశ్శ్రవ ఐరావత లక్ష్మీ చంద్ర కౌస్తుభ చింతామణులతోడ తేఱిన అమృతకలశములోని అమృతమును ఆదేవతలకే యిచ్చుటకుఁగాను, అంతకుముందె మోహినీరూపమున ఆ రాక్షసులను మోసపుచ్చి మఱియొకరూపముతోవచ్చి అమృతమును ఆదేవతలకు పంచిపెట్టి వారు

దానివలన అమరులు=మరణములేనివారు, నిర్జరులు=ముసలితనము లేనివారునై యుండునట్లు చేయుటకు ఉపకరణముగా-కవ్వముగానుండిన పర్వతము.

పునర్విమృశ్య.—మఱలవిమర్శించి.—

వృ॥ లంకాపురావాసిరఘూద్వహారిసంపర్కపాపాదివసింధురాజః।
సపక్షభూభృన్నిబిడాంతరోఽపివిపక్షభూభృద్భిరబంధికష్టమ్॥

అ, సింధురాజః=సముద్రము, లంకాపురావాసి - రఘూద్వహారి-సంపర్క పాపాదివ=లంకాపట్టణమందు వాసముచేయునట్టి-శ్రీరాముల శత్రువైన రావణునియొక్క-సాంగత్యముతోడి పాపమువలనవలె, సపక్ష-భూభృత్-నిబిడ-అంతరోపి = తనయందుపక్షము-ఱెక్కలుగల- రాజులచేతఁగాని-పర్వతములచేతఁగాని-దట్టమైన-అంతర్భాగముకలదియైనను, విపక్షభూభృద్భిః = పక్షములేని రాజులచేతను-పర్వతములచేతను, అబంధి=బంధింపఁబడెను. కష్టం=అయ్యో?

తా. సముద్రము తనదగ్గతి లంకారాజైన రావణాసురుని సహవాసదోషమువలనవలె తనయందు పక్షపాతులైన రాజులుండియు నిష్పక్షపాతులైయుండినయట్లు ఱెక్కలతోడి పర్వతములుండియు లేని యాపర్వతముల చేతనే బంధింపఁబడెను, ఇది కష్టకార్యము ?

తే. రావణునితోడఁ గూడిపాపావహమున
నిట్టు లీసింధురాజంబు కట్టువడియె
లోసపక్షభూభృత్తతి లోఁగియున్నఁ
బై విపక్షభూభృత్తతి పాటుపడఁగ.

వృ॥ శుద్ధాస్సంశ్రితధర్మ సేతవ ఇమే సోఢోగ్రవర్షాతపాః
స్థిత్వాసింధుజలే సదాక్షితిభృతో ఘోరంతపఃకుర్వతే।
నృత్యంతీ రిహానిత్యమేవ చపలా స్త్రీస్త్రైణ రతన్యాశుగైః
లావణ్యందధతీః కదాపి నచలంత్యాలోక్యవీచీ రముూః॥757

అ. సంశ్రితధర్మసేతవః=చేర్పఁబడిన సద్ధర్మమునకు హద్దుగాఁగలవై-చేరిన

ధనుష్కోటికి సేతువుకలవై, సోఢోగ్రవర్షాతపాః=సహింపఁబడినవైనట్టి భయంకరమైనవర్షమును ఎండయునుగలవై, శుద్ధాః=పరిశుద్ధములైన, క్షితిభృతః=రాజులు-కొండలు, సింధుజలే=సముద్రజలమందు, స్థిత్వా=ఉండి, ఘోరం=ఘోరమైన, తపః=తపస్సును, సదా=ఎప్పుడును, కుర్వతే=చేసెదరు; ఇహ=ఇక్కడ, లావణ్యం=సౌందర్యమును-లవణరసమును, దధతీః=ధరించునవియై, తీక్ష్ణైః=చుఱుకులైన, అతన్వాశుగైః-మన్మథబాణములతోను - గొప్పవాతములతోను, నిత్యమేవ=ఎప్పుడునే, నృత్యంతీః=ఆడుచున్న, చపలాః=జారస్త్రీలనెడు - కదలఁబడుచున్న, అమూః= ఈ, వీచీః = తిరుగుబోతులను - అలలను, ఆలోక్య=చూచి, కదాపి-ఒకప్పుడును, నచలంతి=చలింపకుండెదరు.

తా. ఈసముద్రమునీట రాజులు ధార్మికులైయును, తపోవంతులైయును, ఎండవానలకోర్చియు, లావణ్యమున మన్మథబాణములతో నటనములాడుజారస్త్రీలనువలె పర్వతములు ధనుష్కోటితోడి సేతువుగలిగి లవణరసముతోడి యధికమైన గాలితో ఊఁగులాడుచుండెడి యలలనుజూచి యెప్పటికిని చలించుటలేదు.

సీ. పరిశుద్ధులైతారె । పరమ ధర్మాశ్రయ
సేతువులై యశస్స్థిరతనుంద్రు
వర్షమాతపమును । వాలాయము సహించి
క్షమ మించి కన మనః । క్షమతనుంద్రు
సింధుజలంబుల । క్షితిభృత్తులో త్రిలి
తపము ఘోరంబు నేతఱిఁ జరింత్రు
ధీరులు ధరలోన । ధీరత్వగుణమున
కుపమింప నుచితులై । యుంద్రు కనుక
తే. నిందు నిత్యంబు నృత్యంబు । నందగిల్లి
యువతుల లావణ్య మతిగణ్య । మతిశయిల్లి

చతురలా నతన్వాశుగ ॥ చపలలవలె
వీచికలఁ జూచి చలియింప ॥ రేచుచున్న.

గ॥ క్షణమభిధ్యాయన్నంజలిం బద్ధ్వా ॥ 758.

వ. క్షణ మనుధ్యానించుచు నంజలియు బంధించి.

వృ॥ అస్తోకదృప్తిరపివారిధిరేషయస్మాత్
త్రస్తో బిభర్తివిపులోపలసాంద్రసేతుమ్ ।
గోపాయతే దురితవంతి జగంతి తస్మై
కోపాయతే రఘుపతే మహతే నమోస్తు ॥ 759.

అ. అస్తోకదృప్తిరపి=అధికగర్వముకలదయ్యును, ఏషః=ఈ, వారిధిః=సముద్రము, యస్మాత్=ఏదానివలన, త్రస్తః=భయపడినదియై, విపులోపలసాంద్రసేతుం=విస్తారమైనశిలలచేత దట్టమైన సేతువును, బిభర్తి=భరించుచున్నదో; హేరఘుపతే=ఓరఘునాథా! దురితవంతి=దోషవంతములైన, జగంతి=లోకములును, గోపాయతే=రక్షించునదియై, మహతే=గొప్పదియైన,తస్మై=అట్టి, తే కోపాయ=నీ కోపమునకై, నమః=నమస్కారము, అస్తు=అగుఁగాత.

తా. ఈ సముద్రము అతి గర్వి అయ్యును, మీకోపమునకు భయపడి మహాపాషాణమయమైన సేతువును మోసికొనుచున్నదికదా ? ఓ రఘునాథా! అట్టి జగద్రక్షకమైన మీ కోపమునకు నేను నమస్కరించుచున్నాను.

తే. గర్వి నిధి యిది యెద్దాని ॥ కుర్విబెదరి
తొలుత బహుశైల జాలసే ॥ తువును దాల్చె
నట్టినీమహాకోపము ॥ నఘజగత్ప్ర
గోపమును నోరఘూద్వహ ! ॥ కొలుతుఁ గొలుతు.

కృశానుః—కృశానుఁడు.—
సాక్షేపమ్—ఆక్షేపించి.—

వృ॥ కాకుత్థ్సకోపచకితః కమితా నదీనా

మాసీ ద్యదా నను గురుప్లవనార్హతోయః ।
శక్య స్తదైష తరితుం హరిభిః పదాభ్యాం
కింవా ఫలం కథయ? సేతుకృతిశ్రమస్య ॥ 760

అ. కాకుత్స్థకోపచకితః=శ్రీరాములచేత భయపడినట్టి, నదీనాంకమితా= నదీకాంతుఁడైన సముద్రము, యదా=ఎప్పుడు, గురు-ప్లవన - అర్హ-తోయః= గొప్పగొప్పపాషాణాదులయొక్క- తేలుటకుకూడ - తగిన-జలముకలది, ఆసీత్ నను=అయ్యెనో; తదా=అప్పుడు, ఏషః=ఇది, హరిభిః=వానరములచేత, పదాభ్యాం=కాళ్లతో, తరితుం=దాఁటుటకు, శక్యః=అనుకూలమైనది; సేతుకృతి శ్రమస్య=సేతువును చేయుటయందలి శ్రమమునకు, కింవాఫలం = ఏమిఫలము? కథయ=చెపుమ?

తా. ఈసముద్రము శ్రీరాములకోపమునకు భయపడి తనజలములో గొప్ప గొప్ప పర్వతాలను మోసికొన్నదికాక, వానరుల కాళ్లతోఁగూడ దాఁటఁ గూడినదై యున్నయది. ఇట్టి దీనియందు సేతువును కట్టుటవలన ఉపయోగ మేమి?

తే. రామకోపద్రుతము సముద్రము మహోప
దార్థసార్థము తేల్చుతోయము గలిగియు
హరులు తమకాళ్లు లనదాఁటనైనర్హమైన,
సేతుకృతిని బ్రయోజనకుఁడ జెపుమ? ఫలము.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ తత్కథిత మేవమయా, భవతాతు న సమ్యగవధారితం, శ్రు
ణు? తర్హి పునస్సావధానమ్ ॥ 761

వ. అది నేఁజెప్పినదే, నీవు చక్కఁగ విన్నావు కావు. మఱల సావ
ధానమున వినుము?

వృ॥ అంభోరాశిం వానరా లంఘయంతి
త్యేతద్వ్యాజీకృత్య రాజీవనేత్రః ।

అంహోరాశేర్లంఘనార్థం నరాణా
ముద్వాంరాశౌ సేతు ముచ్చైరబధ్నాత్ ॥ 762

అ. వానరాః=వానరులు, అంభోరాశిం = సముద్రమును, లంఘయంతు= దాఁటుదురుగాక? ఇతిఏతత్=అనిదీనిని, వ్యాజీకృత్య = నెపముగాఁజేసికొని, రాజీవనేత్రః=పద్మాక్షుఁడైనయాశ్రీరాములు, నరాణాం=మనుష్యులను, అంహోరాశేః=పాపసమూహముయొక్క, లంఘనార్థం=దాఁటుటకై, ఉద్వాంరాశౌ= ఉదకరాశియైన సముద్రమందు, ఉచ్చైః=పొడవుగా, సేతుం = సేతువును, అబధ్నాత్=బంధించెను.

తా. ఆ శ్రీరాములు వానరులు సముద్రమును దాఁటినట్లుగా, మనుష్యులు పాపములనెడు సముద్రమును దాఁటుటకై ఆసముద్రమంద పొడవైన సేతువును కట్టించెను.

క. వారిఁ వానరు లంభో
 రాశిఁ వెసదాఁటఁనోజ శ్రీరాముఁడు నంహో
 రాశిఁ దాఁట నరుల్ వా
 రాశిఁ సేతువునుగట్టె శ్రీ రాణఁ మీాఱఁ.

పునర్నిరూప్య.—మఱల నిరూపించి.—

వృ॥ న సాగరోఽసౌ నభ ఏవ ఫేన
 వ్రజా నచామీా విపులోడువర్గాః ।
 న సేతు రేషోఽపి నిశాచరాణాం
 నృపాతకానా మపి ధూమకేతుః ॥ 763

అ. అసౌ=ఇది, నసాగరః=సముద్రముకాదు, నభఏవ=ఆకాశమే; అమీా చ=ఇవియు, నఫేనవ్రజాః=నుఱుగుసమూహములుకావు; విపులోడువర్గాః=విశేషములైననక్షత్రరాసులు, ఏషోఽపి=ఇదియు, నసేతుః=సేతువుకాదు, నిశాచరాణాం=రాక్షసులకును, నృపాతకానామపి = మనుష్యుల పాతకములకుగూడ, ధూమకేతుః = ధూమకేతువు.

తా. ఈసముద్రము నురుఁగులుగలిగి చుక్కలుగల ఆకాశమువలె నున్నది. ఇందలి సేతువో రాక్షసులకే కాక, సకలమనుష్యుల సకలపాపములకును ఉత్పాత హేతువైన ధూమకేతువువలె పరిహారకమై యున్నయది.

తే. నిధియకాదిది, యాకాశ ♦ మిదియె యగును
నురువు లివెకావు చుక్కల ♦ తరఁగలగును
సేతువిదెకాదు ఘనధూమ ♦ కేతు విదియ
నరులపాతకములు నిశా ♦ చరులు నడఁగ.

గ॥ పశ్యాత్రజలచరభ్రమ చమత్కారమ్॥ 764

వ. చూడుము మీఁద జలచరభ్రమకారి చమత్కారి భావమును.

వృ॥ గజేంద్రబుద్ధ్యా నలసేతుశైలాన్
గ్రాహాగ్రసంతే జలధౌ వసంతః ।
తద్గ్రాసజాయాస సముత్థదంష్ట్రా
వ్యథాః ప్రధావంతి యథాగతం తే ॥ 765

అ. జలధౌ=సముద్రమందు, వసంతః=వసించుచున్న, గ్రాహాః=మొసళ్లు, నల సేతుశైలాన్=నలునియొక్క సేతువునందలిపర్వతములను, గజేంద్రబుద్ధ్యా= గొప్పయేనుఁగు లనెడితలంపుతో, గ్రసంతే=మ్రింగుచున్నవి. తత్-గ్రాసజ-ఆయాస-సముత్థ-దంష్ట్రావ్యథాః=వానిని-మ్రింగుటవలనకలిగిన- ఆయాసముచేత-అతిశయించిన-కోఱలబాధలుకలవియై, తే=ఆమొసళ్లు, యథాగతం = వచ్చిన త్రోవనే, ప్రధావంతి=పరుగిడుచున్నవి.

తా. ఈసముద్రమందలి మొసళ్లు ఆసేతువునందలి కొండలను మ్రింగుచు, ఆమ్రింగెడిఆయాసమువలన అతిశయించిన కోఱలబాధలతో వచ్చినత్రోవతోనే పరుగిడుచున్నవి.

గ్రాహములు గ్రసింప ♦ గజబుద్ధి నలసేతు
శైలజాల మైన ♦ జలధిలోన

వానిగ్రాసముననవ్యథ చేసి దంష్ట్రలు
తోన కదలికదలి తొలఁగికొనును.

పునర్విచింత్య.—మఱలఁ జింతించి.—

వృ॥ డిండీరఖండాన్వయ పాండురాభం
ద్రాఘిష్ఠముచ్చైః పరిణాహవంతమ్।
కాకుత్స్థసేతుం కలయే గుణాఢ్యం
ధాతోత్తరీయం ధృత మర్ణవేన॥ 766

అ. డిండీరఖండ-అన్వయ-పాండురాభం = నురుఁగుగడ్డలతో-కూడిక చేత-తెల్లనైన కాంతులుకలదియై, ద్రాఘిష్ఠం=దీర్ఘమై, ఉచ్చైః=పొడవై, పరిణాహవంతం= విస్తీర్ణతకలదియైన, కాకుత్స్థసేతుం= శ్రీరాములసేతువును, గుణాఢ్యం=సుగుణములచేతను - నూళ్లచేతను కూడుకొన్నదై, అర్ణవేన = సముద్రముచేత, ధృతం=ధరించిన, ధౌతోత్తరీయం = తెల్లనిఅంగవస్త్రమునుగా, కలయే=తలఁచుచున్నాను.

తా. నురుఁగులతో తెల్లనై నిడివియు వెడలుపునుగలసేతువును మంచినూలితోఁగూడి సముద్రుఁడువేసికొన్న తెల్లనిఅంగవస్త్రమునుగా తలఁచుచున్నాను.

ఆ. నురుఁగుతరఁగలూని నెఱితెల్లనిదియాచు
నిడుపువెడలుపూని నెగడురాము
సేతు వీదృశగుణజాత మాకతన వా
ర్నిధికి ధౌత ముత్తరీయ మనుదు.

యద్వా—లేదా?—

వృ॥ చిరా ద్ధరాభూరి భరా ర్తమూర్తి
ర్హారిత్కరిష్వర్పిత నైజకృత్యః।
శ్రమక్షయాయార్ణవ వారిశీతే
శేతే స కిం శేషమిషేణ శేషః॥ 767

అ. చిరాత్=చాలకాలముగ, ధరా - భూరిభర - ఆర్త-మూర్తిః=భూమి యొక్క అధికభారముచేత-పీడింపఁబడిన - శరీరముకలవాఁడై, హరిత్కరిషు= దిగ్గజములందు, అర్పితనైజకృత్యః=ఒప్పగించిన తనపనిగలవాఁడై, శ్రమక్షయా య=కష్టము తీఱుటకొఱకై, శీతే=చల్లనైన, అర్ణవవారి = సముద్రజలమందు, సశేషః=ఆ యాదిశేషుఁడు, సేతుమిషేణ = సేతువను నెపముతో, శేతేకిం = శయనించుచున్నాఁడా? ఏమి?

తా. ఆదిశేషుఁడు ఆదికాలమునుండి తన భూభారశ్రమ నివారణార్థమై ఆ భూభారకార్యమును దిగ్గజములకిచ్చి, ఈ సేతురూపముతో చల్లని సముద్ర జలములో శయనించుచున్న యట్లున్నవాఁడు.

క. చిరకాలము స్థిరభారము
ధరియించి శ్రమించి దిగిభ హస్తధారితభరుఁడై
యురగేంద్రుఁడు విశ్రమపడ
శరధిని సేతువు నెపమున శయనించెనొకో ?

ఇ. శేషుఁడు=ఆదిశేషుఁడు-71వ పేజిలో ఫణాభృదీశుఁడు చూడుఁ?

ఇ. దిగిభములు=దిగ్గజములు, దిక్కులు=ప్రాచి, మరీచి, ప్రతీచి, ఉదీచి అని వరుసగ చతుర్దిక్కులును, వీనిప్రక్కటి అగ్నిమూల, నైఋతిమూల, వా యుమూల, ఈశాన్యమూల అను చతుర్దిక్కులును అష్టదిక్కులు.

ఇ. ఈ అష్టదిగ్గజములు=వరుసగ ఐరావత, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీకములు. ఇవియు భూభారము వహించుచు నుండునవి.

ఇ. ఈ దిగ్గజాధిపతులైన దిక్పాలకులు=వరుసగ ఇంద్ర, అగ్ని, యమ, నైఋతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులు.

విమృశ్య శ్లాఘమ్.—విమర్శించి శ్లాఘించి.—

శ్లో॥ యః పురా పాపదశకచ్ఛేదే సాధనతాంగతః ।
స సేతుర్నకథం శక్తః పాప పంచక భంజనే ॥ 768

అ. యః=ఏది, పురా=ముందు, పాపదశకచ్ఛేదే=పాపిష్ఠుఁడైన పదితలల రావణుని పదిపాపములను ఛేదించుటయందు, సాధనతాం = సాధనత్వమును, గతః=పొందెనో; సనేతుః=ఆసేతువు, పాపపంచకభంజనే = ఐదుపాపములను పడఁగొట్టుటయందు, కథం=ఎట్లు, నశక్తః=శక్తికలదికాదు?

తా. ఈసేతువు మొదట పదితలల రావణునివలె పదిపాపములనుకూడ పడఁగొట్టినదియై, ఇపుడు ఐదుపాపములనైన పడఁగొట్టుటకు దీనికి చేత కాక పోయినదా ?

క. మును పాపదశక నిహతిని
ఘనసాధనతను గని,యెది శ్రీ కరము ప్రకాశిం
చెనో; యాసేతువె చాలదె ?
కనుఁగొనఁనీపాపపంచశకనిహతి జగతిన్.

ఇ. పాపపంచకము=పంచమహాపాతకములు-బ్రహ్మహత్య, గోహత్య, సురాపానము, స్వర్ణస్తేయము, గురుతల్ప గమనము.

ఇ. పాపదశకము = దశవిధపాపములు-అసత్యోక్తి, దోషారోపణోక్తి, కఠినోక్తి, నిష్ఫలోక్తి, చౌర్యకరణ, దుష్కార్యకరణ, దుష్కార్యాపేక్ష, పరభార్యాపేక్ష, పరద్రవ్యాపేక్ష, హత్యలు.

గ॥ ఇతిపరావృత్య అన్యతోఽవలోక్యసామోదమ్॥ 769

వ. అని మఱలి మఱొక్కప్రక్క విలోకించి ప్రమోదించి.

గ॥ అహో! కృశానో ! శృణుతావత్కశ్చనైవమాహాం ప్రతి
సంప్రతిప్రవదతి ॥ 770

వ. ఓహో ! కృశానూ ! ఒకానొక పురుషుఁడు మనయిద్దఱిని
గూర్చి ఇట్లు ఇప్పుడు చెప్పుచున్నతఁడు వినుము ?

దక్షిణమధురావర్ణనము.

ఇ. దక్షిణమధుర-ఇది వకుళపల్లి, వరగుణవల్లి, మధురవల్లి, అను నాచ్చిమార్లతోడి గూడలఘగర్భస్నిధి సుందరవల్లి నాచ్చియార్ తోడి కళ్లఘ

ఘుర్సన్నిధి, కాలమేఘ ప్పెరుమాళ్ సన్నిధి, మొదలైన విష్ణుదేవాలయములతోను, మీనాక్షిదేవితో సోమసుందరేశ్వర దేవస్థానము మొదలైన శివదేవాలయములతో నుచితములైన మఠమందిరారామసత్రములతోను, విచిత్రములైన రాజవీధులతోను రాజిలుచు, పాండ్యరాజైన పల్లవ దేవరాయని రాచటికమున నుండినది.

శ్లో॥ ఉత్తరమధురేవేయం దక్షిణమధురేతి విఖ్యాతా ।
యశోదానంద నానందా త్సర్వసంపత్సు దృశ్యతే ॥ 771

అ. ఇయం=ఈమధుర, ఉత్తరమధురేవ=ఉత్తరదిక్కు మధురవలె, దక్షిణమధురేతి=దక్షిణదిక్కు మధురఅని, విఖ్యాతా=ప్రసిద్ధమై, యశోదానంద నానందాత్=యశోదాపుత్రుఁడైన శ్రీకృష్ణునివలని ఆనందమువలన-(యశోదా=యశస్సునిచ్చునదై, నందనానందాత్=బిడ్డ వలని ఆనందమువలన) సర్వసంపత్సు=సకలసంపదలలోను, దృశ్యతే=కనఁబడుచున్నది.

తా. ఈమధుర దక్షిణమధుర అనఁబడుచు, ఉత్తరమధురవలె యశోదానంద నానందముతో సకలవిధసంపదలతోను కానఁబడుచున్నయది.

క. ఈయది మధురాపురి తా
నాయుత్తరమధుర సాటి యై వివిధవిధం
బై యు యశోదానందనుఁ
డాయతమయి పలుసిరులనె యలరుచునుండున్.

ఇ. నందయశోదలు - ఉత్తరమధురలోని వ్రేపల్లెయందలి శ్రీకృష్ణుని పెంపుడు తండ్రియు తల్లియు.

వృ॥ వటదళపుటశాయీ వీక్ష్యతాం, విష్ణుచిత్త
స్తముపచరితుమాస, ప్రాదురాసీత్తులస్యామ్ -
త్రిదశకృతికృతేఽత్రా ఽఽముక్తమాల్య ప్రదాత్రీ
నమఇతివద ? గోదాంతామహాంచ ప్రణౌమి ॥ 77‍

అ. అత్ర=ఇక్కడ, వటదళపుటశాయీ = వటపత్రశాయియైన స్వామి

వీక్ష్యతాం=సేవింపఁబడుదురుగాక ? విష్ణుచిత్తః=విష్ణుచిత్తులనెడివారు, తం=ఆవటపత్రశాయిని, ఉపచరితుం = ఉపచరించుటకుఁగాను, ఆస=ఉన్నవారు. అముక్తమాల్యప్రదాత్రీ=చూడికొడుత్తనాచ్చియారు, త్రిదశకృతికృతే. = ముప్పదిపాశురముల తిరుప్పావును చేయుటకై, తులస్యాం=తులసీవనమందు, ప్రాదురాసీత్=ప్రాదుర్భవించెను. తాం=ఆ, గోదాం=ఆకోదెనాయకినిగూర్చి, నమఇతి = నమస్కారముఅని, వద = చెప్పుము ? అహంచ = నేనును, ప్రణౌమి=నమస్కరించుచున్నాను.

తా. ఈమధురాపట్టణమందు వటపత్రశాయి పెరుమాళ్లును, వారి కుపచారకులుగా విష్ణుచిత్తులనెడి పెరియాళ్వార్లును, తిరుప్పావు తిరుమొళ్లియును పాడుటకై తిరుత్తుళాయివనమున అవతరించి పెరియాళ్వార్లకు పెంపుడు కొమార్తయైన ఆండాళునుక్ సేవసాయించుచున్నారు. ఓకృశానూ ! నీ వాయాండాళుకు దణ్ణముసమర్పించు ? నేనును సమర్పించుచున్నాను.

తే. ఇటను వటపత్రశాయియు నటుల విష్ణు
చిత్తులును జూడికొడుతయు సేవ సేయఁ
గానిపింతురు వారి నే కాంచి కాంచి
యంజలించెద, నీవును యంజలించు ?

ఇ. వటపత్రశాయి=దక్షిణమధురలోనిమహావిష్ణువు.వీరువ్యూహమున యోగనిద్రతోనుండి క్షీరసాగరమునవలె ఇక్కడను వటపత్రములోశయనించుచుండి శ్రీవిష్ణుచిత్త, శ్రీగోదాదేవీ, గరుత్మత్సహితముగ ఆండాళ్ పెరియాళ్వార్ల మంగళాశాసనములతోను దక్షిణమధురలో ఐదుమైళ్లదూరములో మధురవల్లి మరకతవల్లి నాచ్చియార్లతోడి కళ్లళకర్ సన్నిధియు, ఊర నే వకుళవల్లి గుణవల్లి నాచ్చియార్లతోడఁ గూడలళకర్ సన్నిధియు మొదలైన విష్ణుదేవాలయములతోను, గోపుర మణిమండప ప్రాకారాదులచే మనోహరమై మహోన్నతమైన సన్నిధిలో సేవసాయించుచుండుస్వామి.

ఇ. విష్ణుచిత్తులు=పెరియాళ్వార్లు. వీరుగరుడాంశమున అవతరించి పదును

రాళ్వార్లలో నొక్కరై ఆమథురలోని వటపత్రశాయి సన్నిధికి తులసీపుష్పమాల్యాది కైంకర్యము చేయుచుండువారు.

వీరు. ఆమథురాపట్టణాధిపతి వల్లభదేవరాయఁడు అను పాండ్యరాజు పరతత్వనిర్ణయము చేయువారికి విద్యాశుల్కముగా ముల్లెకట్టించి పండితులను పిలిపింపఁగా, స్వప్నమున ఆ వటపత్రశాయి అనుజ్ఞచేత పరమవేదాంతప్రతిపాద్యమైన నారాయణపరత్వమును నిర్ణయించి స్వపక్షమును స్థాపింపఁగా; ఆ రాజు వారిని ఏనుఁగుమీఁద నెక్కించి పండితులతో పరివారముతో, కరతాళములతో పంచవిధవాద్యములతోడి ఘంటావాదనములతోను వారికిభట్టనాథులు అను బిరుదునామమిచ్చి, ఊరగించునపుడు అక్కడివడ పెరుంకోయిలుడయాన్ స్వామిపిరాట్టితోఁగూడ గరుడవాహనారూఢులై యెదుర్కొని సేవసాయించి, ఆ పెరియాళ్వార్లపల్లాండు మంగళాశాసనమున పరమానందభరితులైన ఆస్వామికి పంచశతగాథ, పెరియాళ్వార్తిరుమొళ్రి అను దివ్యప్రబంధముల ననుసంధించి, తర్వాత ఎప్పటియట్ల ఆభగవత్కైంకర్య పరులై యేయున్నవారు.

ధన్వీపురీ వర్ణనము.

శ్లో॥ అత్ర ధన్వీపురీ సేయం దృశ్యతే సుందరీయథా।
తథా గోదాఖ్య దేవ్యాఽభూ న్నిత్యమంగళసూత్రకా ॥

అ. అత్ర=ఈమథురాపురిలో, ఇయం=ఈ, ధన్వీపురీ = శ్రీవిల్లిపుత్తూరు, యథా=ఎట్లు, సుందరీ=సుందరస్త్రీగా, దృశ్యతే=కనఁబడుచున్నదో, తథా=అట్లు, గోదాఖ్యదేవ్యా=గోదానామకదేవితో, నిత్యమంగళసూత్రకా=శాశ్వతమైన మంగళసూత్రము కలదిగాను—శుభకార్యవిధాయకములైన ఆపస్తంబాశ్వలాయనాది సూత్రములతోడి విప్రులుకలదిగాను, అభూత్=ఆయెను.

తా. ఈ మథురాపురితోఁజేరిన శ్రీవిల్లిపుత్తూరు సుందరస్త్రీవలె సుమంగళయై, ఆపస్తంబాశ్వలాయన బోధాయనాది సూత్రములతోడి ద్విజసమూహముకలదియై యున్నయది.

౧. అల్లవిల్లి పురియు శ్రీ నందునుందరివలెఁ

జూడికొడుతతోడ $ వేడుకార
సొగసుగలిగి చెలఁగ $ సుభగమంగళసూత్ర
గాఁగ నున్నయదిగఁ $ గానిపించె.

ఇ. గోదాదేవి=కోదెనాయకి, ఈయమ ఆ శ్రీవిల్లిపుత్తూరిలో ఆ పెరియాళ్వారి తులసీవనమ్మున అవిచ్ఛిన్న తేజోతిశయముతో ఒక చిన్న బాలికాశిశువుగా కనఁబడి ఆ పెరియాళ్వార్లచే ఇంపుపెంపుతో పెంపఁబడి ఐదవఏఁట ఆ పెరియాళ్వార్లు అక్కడి పెరుమాళ్లకు సమర్పించు పుష్పమాలికలు వారు ఎట్లు తిరువుళ్లపట్టి ఎట్లు శృంగారముతో సేవసాయింతురో; అది కనిపెట్టుదమని తాను ఆ మాలెలు తన క్రొమ్ముడిలో ముడుచుకొని అద్దనుచూచి ఆనందించుకొనుచు తోడనే ఆమాలెలు ఎప్పటియట్లె యుంచి యుండినది. ఒకనాఁడు తెలిసికొని, వారు స్వామికి సమర్పింపక, వేఱుమాలెలుకట్టి సమర్పింపఁగా, అది ఆస్వామి చాత్తుకొనక దిగువ జార్చివేసినదికని, మనస్సంకటపడి శరీరము పరవశమై నిదురలోవలె మైమఱచియున్నపుడు వారికాస్వామి స్వప్నముతో ఆమాలెలె నాకు సమర్పింపవలె అని కోరఁగా, విని వీరు మనబిడ్డభాగ్యమెట్టిదో, మనప్రాప్తమెట్టిదో; అనితలఁచి ఆ మునుపటిమాల్యములే తీసికొనిపోయి సమర్పించినందునఁ గలిగిన ఆస్వామి దివ్యసేవకానందించుకొంచు, అందువలన "చూడికొడుత్త" అనిపేరు ప్రఖ్యాతపడ్డ ఆబిడ్డను గనుఁగొని వయసువచ్చినది అని కల్యాణముజఱుపుట కాలోచించఁగా; నాకెవరును పనికిరారు; శ్రీరంగనాథులనే కల్యాణము చేసికొందును అని నిశ్చయించుకొని ఆమె తిరుప్పావును తిరుమొఴియును పాడుకొని వేడుకపడుచు అందఱికిని దానివలన భగవద్జ్ఞాన భక్త్యాసక్త్యతిశయములు గలిగించి రక్షించుచును, తాను గోదాదేవిఅనియు అండాళుఅనియు, చూడికొడుత్త నాచ్చియారుఅనియు పేరు పొందుచునుండి, ఆ వెనుక తనతో ఆడుకొను పాడుకొను పడుచులతోను, తనుఁ బెంచుకొంచునుండు పెద్దముద్దియలతోను, తన పెంపుడు తలిదండ్రులతోను పోయి ఆరంగపతినే తన పతినిగా చేసికొని, తన ఆలింగనముతో వారి తిరుమేనిలోనే ఐక్యమై ఆనందించుకొనుచున్న భూదేవి.

తామ్రపర్ణీ వర్ణనము.

ఇ. (తామ్రపర్ణి—ఇది చోళదేశమునకు పైఁగ దక్షిణదిక్కున కన్యాకుమారివఱకునుండు పాండ్యదేశములో మధుర తిరునెల్వేలిజిల్లాలమధ్యము త్రైపుఁ జిప్పలతోడ ప్రవహించెడునది.)

వృ॥ తాపం విలుంపతి నృణా మిహ తామ్రపర్ణీ
త్యాఖ్యాం వహన్ భవదవానల జృంభితోత్థమ్ ।
పాథోనిధే స్త్రిజగతి ప్రథితోఽవరోధో
రోధోలసత్పరమహర్ష మహర్షి యూథః ॥ 774

అ. రోధః-లసత్-పరమహర్ష-మహర్షి - యూథః=గట్లయందు-ప్రకాశించెడి-అతి సంతోషముతోడి-మహాఋషులయొక్క-సమూహముకలదియై, త్రిజగతి=ముల్లోకములయందును, ప్రథితః=ప్రసిద్ధమై, తామ్రపర్ణీతి = తామ్రపర్ణి అని, ఆఖ్యాం=పేరిని, వహన్ =వహించుచు, పాథోనిధేః=సముద్రునియొక్క, అవరోధః=అంతఃపుర స్త్రీ, భవదవానల- జృంభిత-ఉత్థం = సంసారదావాగ్ని చేత-విజృంభితమై-లేచినట్టి, నృణాం తాపం=మనుష్యుల తాపమును, ఇహ=ఇక్కడ, విలుంపతి=నాశము చేయుచున్నది.

తా. తామ్రపర్ణి సముద్రుఁడే భర్తగాఁగలిగి, గట్టున మహర్షులుండియు, సంసార దావాగ్నినుండి లేచిన యిక్కడివారల తాపము తొలఁగఁ జేయుచున్నది.

ఆ. భవ్యతామ్రపర్ణి భవదావపావక
తాపలోపకర్త్రి తనదురోధ
ముల మహర్షుల రసములఁ బ్రహర్షులఁ జేయు
స్వర్ణపునవరోధ మవ్వుటఁదానె.

కురుకాపురీ వర్ణనము.

ఇ. (కురుకాపురి-ఇది పాండ్యదేశములో దక్షిణ మధురకుమీఁద తిరునెల్వేలిజిల్లాలో తామ్రపర్ణీతీరమందు బ్రహ్మతీర్థమునొద్ద నాథవల్లితాయారు

తోఁగూడ వేంచేసియుండు ఆదినాథ పెరుమాళ్ సన్నిధితోఁడనుండు కుంతీ పురిఅనెడి ఆళ్వార్తిరునగరి.

గ॥ తదభ్యర్ణం నిర్వర్ణ్య-దాని సమీపమున సమీక్షించి.

వృ॥ చకాస్తి కురుకాపురీ శుచిని తామ్రపర్ణీతటే
విరక్తిపరిపక్తిమ త్రియుగభక్తిభిర్వైష్ణవైః।
దృఢవ్రతశఠారివక్షోవకుల సంపతద్భంభర
ధ్వనిద్విగుణజృంభణ ద్రవిడవేదఘోషోజ్జ్వలా॥ 775

అ. శుచిని=పరిశుద్ధమైన, తామ్రపర్ణీతటే=తామ్రపర్ణిగట్టున, దృఢవ్రత-శఠారి-ఉరః-వకుల-సంపతత్-భంభర - ధ్వని-ద్విగుణ - జృంభణ-ద్రవిడవేద-ఘోష-ఉజ్జ్వలా=దృఢమైన నియమముగల - శఠగోపులయొక్క - వక్షస్థలము లోని వకుళమాలికలనుండి-జాఱిపడుచున్న- భృంగములయొక్క - ధ్వనులచేత-రెట్టించుచున్న-విజృంభణముగల- ద్రావిడవేదములయొక్క-అనుసంధానశబ్దముచేత-ప్రకాశించునదియైన, కురుకాపురీ = కురుకానామనగరి, విరక్తి-పరిపక్తిమ-త్రియుగభక్తిభిః=విరక్తిచేత-ఫలించిన - భగవద్విషయిక భక్తిగలవారైన, వైష్ణవైః=వైష్ణవులతో, చకాస్తి=ప్రకాశించుచున్నయది.

తా. ఈ కురుకాపురి ఆ వకుళాభరణుల వక్షస్థల వకుళమాలికలలోని భృంగములు వారివాచా విన్న ద్రావిడవేదానుసంధానముతోను, విరక్తి సంపన్నులై భగవద్భక్తి గలవైష్ణవుల అధ్యయనములతోను ప్రకాశించుచున్నయది.

మ. కురుకాపూర్వరమూర్వరం దనరెఁ గోర్కుల్మీఱంచనీక్షించినన్
బరిశుద్ధిం దగు తామ్రపర్ణినది విస్ఫారంపుఁ బారంబునన్
బరఁగన్ భక్తి విరక్తిఁ బర్వ భగవద్భక్తిధ్రువు లైవైష్ణవు
ల్వరుసన్ జేర్చి శఠారిదాల్చు వకుళాలంకార ఝుంకార కృ
ద్వరభృంగ ద్విగుణీకృతద్రవిడ వేదధ్యానధామంబుగాన్.

టి. త్రియుగుఁడు=మూఁడుజంటలుగలవాఁడు-షడ్గుణైశ్వర్యములుగల భగవంతుఁడు, షడ్గుణైశ్వర్యములు= "మహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస

శ్శ్రియః । జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతిస్మృతః.'' మాహాత్మ్య ధైర్య యశశ్శ్రీ జ్ఞానవైరాగ్యములు.

గ॥ అత్రత్యానాం ధర్మసత్యానాం హరిభృత్యానామిత్థ మనుసంధానమ్॥ 776

వ. ఇందలి ధర్మనిష్ణాతులగు వైష్ణవుల యనుసంధాన మీవిధాన (వీనులకింపగుచున్నయది.)

శ్రీ శఠకోపమునీంద్ర వర్ణనము.

ఇ. శఠగోపమునులు=నమ్మాళ్వార్లు. వీరు కురుకాపురియందు కారిమారులై అవతరించినదిమొదలు స్తన్యపానమైన లేక తలిదండ్రులచే కొనిపోఁబడి పొలిందనిగ్రఫిరాళ్ సన్నిధిలో నిలుపఁగా, అదివఱకు కనులె తెఱవని యీబిడ్డ తటాలున కనులు తెఱచి స్వామిని సేవించినతోడనే జరుగుచు వచ్చి అక్కడి తింత్రిణీవృక్షమూలమున ప్రవేశించి అప్రమానితోఱ్ఱలోచేరి యెవరితో పలుకాడక మౌనముద్రలోనెయుండి సహస్రశాఖాది ద్రావిడప్రబంధములు అనుసంధించుచు రాత్రిలో జ్యోతిరూపముగ కనఁబడుచు, మధురకవియాళ్వార్లు ఆశ్చర్యపడి వచ్చిచూచి ఆవిగ్రహము ప్రభావము తెలిసికొని తమకు దండము సమర్పించి తమతోడనే సహవసించుచు తమకు శిష్యులునైయుండ వారితో నానందించుచే యున్నవారు. అక్కడి అశ్రియఃపతి శ్రీభూనీళాసమేతుఁడై గరుడవాహనారూఢుఁడై సేవసాయించఁగా, సేవించి ఆనందించి వారిని ధ్యానించుచు వారివిషయమున అనుసంధానముఁ జేయుచుండిరి. వీరికి శఠులను=దుశ్శీలురనుదిద్ది రక్షించువారగుటచేత శఠగోపులనియు, ఆశఠులవిషయమై చూడఁగానె కోపపడువారగుటచేత శఠకోపులనియు, వారు తమయొద్దికిరానపుడు వారిని శత్రువులనుగ నెంచుటచేత శఠవైరులనియు తిరునామములు.

వృ॥ పరిస్ఫుష్టవతే సహస్రశాఖాం
పరిమాం ద్రావిడ సంహితాం హితాం నః ।

గురవే కరవా మనిత్యమస్మై
శఠగోపాయ మహర్షయే ప్రణామాన్ ॥ 777

అ. సహస్రశాఖాం=వేయిశాఖలుకలదై, పరమాం = సర్వోత్కృష్టమై, హితాం= అందఱకుహితమై, ద్రావిడీం = ద్రావిడసంబంధమైన, సంహితాం= ప్రబంధమును, నః=మాకై, పరిస్ఫృష్టవతే=నిర్మించినట్టి, శఠగోపాయమహర్షయే=శఠగోపమహామునులు అనెడు, గురవే = ఆచార్యులకై, నిత్యం= ప్రతిదినమును, ప్రణామాన్=నమస్కారములను, కరవామ=చేయుచున్నాము.

తా. మనహితమునకై ద్రావిడ సంహితను సహస్రశాఖలుగాఁ జేసియున్న ఆ శఠగోపమహర్షులనెడి యాచార్యులకు నమస్కారములు చేసెదము.

క. హితముగ శ్రితకృతి వితతికి
సతతముగ జగతికి సహస్ర శాఖాత్మకమై
యతులితముగ ద్రావిడసం
హిత మొగిఁ జేసిన శఠారి కేఁ బ్రణుతింతున్.

టి. శ్రితకృతివితతికిన్ = ఆశ్రితులైనసుకృతాత్ముల సమూహమునకు, మొగిన్=వరుసగా.

తింత్రిణీవృక్ష వర్ణనము.

ఇ. తింత్రిణీవృక్షము=చింతచెట్టు, ఇది శేషాంశమున అవతరించి అక్కడి సన్నిధికెదుటనుండి తన కోటరమున నమ్మాళ్వార్లను అవసాన పర్యంతము వేంచేపించుకొని యున్నవృక్షము.

వృ॥ అంచామ చించాతరు ముద్భుతం తం
పంచామరద్రూ నవధీరయంతం ।
శఠారిసంజ్ఞం కిల యస్యమూలే
తపఃఫలం కించి దుదంచితం నః॥ 778

అ. యస్య=ఏతింత్రిణీవృక్షముయొక్క, మూలే=అడుగున, శఠారిసంజ్ఞం =శఠగోపమునీంద్రులు అనుపేరుకలదై, కించిత్ = ఒకానొకటి, ఉదంచితం =

ఒప్పునదియైన, నః=మాయొక్క, తపఃఫలం=తపఃఫలమో? తం=అట్టి, పంచామరద్రూన్ = ఐదు దేవవృక్షములను,అవధీరయంతం = తిరస్కరించునదియై, అద్భుతం=ఆశ్చర్యకరమైన, చించాతరుంకిల=తింత్రిణీవృక్షమునుగదా ? అంచామ=పూజించుచున్నాము.

తా. తింత్రిణీవృక్షము నడుగున ఆ శఠగోపమునీంద్రుతే యుండుట మాకు తపఃఫలమై, ఆ కల్పవృక్షములనుగూడ తిరస్కరించునంతటి కోరికలిచ్చెడి ఆశ్చర్యముగల యీతింత్రిణీవృక్షము నే మేము పూజించుచున్నాము.

ఆ. కల్పవృక్షములనె యల్పములుగ నెంచు
చించవృక్షమును ద రించఁగొల్తు
మాతపఃఫలంబె మహనీయశఠవైరి
దేనిమూలమందుఁ దేజరిలెడి ॥

టి. పంచదేవవృక్షములు=ఐదుకల్పవృక్షములు, ఇవి- "మందారః, పారిజాతకః, సంతానః, కల్పవృక్షశ్చ, పుంసివాహరిచందనమ్" ఈయైదు స్వర్గలోకమందె దేవేంద్రుని నందనవనమున నుండునవి.

వృ॥ దిశన్ శ్రితానా మమృతాత్మకంఫలం
విలక్షణో భాతి స తింత్రిణీతరుః।
సహస్రశాఖం ద్రవిడాగమం సృజన్
సయస్యమూలం సముపాశ్రితో మునిః ॥ 779

అ. సః మునిః=ఆశఠగోపమునులు, సహస్రశాఖం=శాఖాసహస్రములుగల, ద్రవిడాగమం=ద్రావిడవేదమును, సృజన్=సృజించేచు, యస్య=ఏతింత్రిణీవృక్షమునకు, మూలం = క్రేవ్రేళ్లక్రిందిభాగమును, సముపాశ్రితః = ఆశ్రయించినవారో? సతింత్రిణీతరుః=ఆతింత్రిణీవృక్షము, శ్రితానాం= ఆశ్రితులకు, అమృతాత్మకం=అమృతస్వరూపమైన, ఫలం=ఫలమును, దిశన్ = ఇచ్చుచు, విలక్షణః=అసాధారణమై, భ్యాతి=ప్రకాశించుచున్నది.

తా. ఆశఠగోపమునులు ద్రవిడవేదముగా సహస్రశాఖలుగల బ్రహ్మసం

హితను ఏవృక్షముక్రింద సృజించుచుండిరో అట్టి యాతింత్రిణీవృక్షము తాను లోకవిలక్షణమై తన్నాశ్రయించినవారికి అమృతరూపమైనఫలమును ఇచ్చుచు ప్రకాశించుచున్నది.

ఆ. అమృతమయము ఫలము § నాశ్రితావళి కిచ్చు
నల విలక్షణాత్మ § మామ్లవృక్ష
మాత్మమూలమందు § నాశతారాతిద్రా
విడసహస్రశాఖ § వెలసిచేయ.

వృ॥ హారిమివకృతావతరణం
వకుళాభరణం వృణీమహే శరణమ్।
ధ్యేయం యం విదురార్యా
ముముక్షుభి ర్యత్ప్రబంధ మధ్యేయమ్॥ 780

అ. ఆర్యాః=శిష్టులు, యం=ఎవరిని, ధ్యేయం=ధ్యానార్హులనుగా, విదుః=తెలిసికొనిరో? యత్ప్రబంధం = ఎవరి ద్రావిడప్రబంధమును, ముముక్షుభిః=మోక్షేచ్ఛకలవారిచేత, అధ్యేయం = అధ్యయనార్హమునుగా, విదుః=తెలిసికొనిరో?కృతావతరణం=ఇట్లు చేయఁబడిన అవతారముకల, హారిమివ=శ్రియఃపతినివలె, వకుళాభరణం=ఆశఠగోపులను, శరణం=రక్షకముగా, వృణీమహే=స్వీకరించుచున్నాము.

తా. వకుళమాలికలె ఆభరణముగాఁగల ఆ శఠగోపమునీంద్రులను ఆర్యులందఱును ధ్యానించుచు,వారి ద్రావిడవేద ప్రబంధమును మోక్షేచ్ఛకలవారందఱును అధ్యయనముచేయుచు, వారినే శ్రియఃపతినివలె రక్షకులనుగా స్వీకరించుచున్నాము.

తే. ధ్యేయుఁడు నెతఁ డధ్యేయము § నేతనికృతి
యని ముముక్షు లపేక్షింతు § రతనిశరణు
నవధరించెద హారివలె § నవతరించి
వఱలువకుళాభరణుఁ గృపా § భరణు నెపుడు.

తత్కృత ద్రావిడ సంహితావర్ణనము.

ఇ. ఈ శ్రీశఠగోపమునీంద్రులు - ఋగ్వేదసారమును తిరువిరుత్తముగాను, యజుర్వేదసారమును తిరువాశిరియముగాను, అథర్వణవేదసారమును పెరియతిరువందాదిగాను, సామవేదసారమును తిరువాయిమొళ్ళిగాను సాయించినవారు.

ఇట్లు పదుగురాళ్వార్లు సాయించిన తిరువందాది తిరుచ్ఛందవిరుత్తము మొదలైన దివ్యప్రబంధములును, ఆండాళు ఉడయవరులు మొదలుకొని పూర్వాచార్యులు సాయించిన తిరుప్పావు ఉపదేశరత్నమాల మొదలైన దివ్యప్రబంధములనే ద్రావిడప్రబంధము లనఁబడు చుండునవి.

వృ॥ తస్మిన్మతిర్మేఽస్తు దృఢా శఠారౌ
గాయంత ఉచ్చైరిహ యస్యగాథాః।
ప్రహాయదేహం ప్రథయంతి దివ్యే
పదేఽహమన్నాద ఇతిప్రగీతే॥ 781

అ. యస్య=ఎవరియొక్క, గాథాః=ప్రబంధములను, గాయంతః=గానము చేయువారు, ఇహ=ఇక్కడ, దేహం=శరీరమును, ప్రహాయ=విడిచి, అహమన్నాదఇతి=అహమన్నాదఃఅని, ప్రగీతే=స్తుతింపఁబడిన, దివ్యేపదే= పరమపదమందు, ప్రథయంతి=వృద్ధిపొందుచుందురో? తస్మిన్= అట్టి, శఠారౌ= శఠగోపులందు, మే= నాకు, దృఢా = నిశ్చలమైన, మతిః=జ్ఞప్తి, అస్తు= అగుఁగాక.

తా. ఈశఠగోపమునుల సహస్రశాఖావి ప్రబంధములు గానముచేయువారు ఇక్కడనే శరీరము విడిచినను; వారు "అహమన్నాదోఽహమన్నాద" అను శ్రుతిప్రతికారము పరమపదముననే నిత్యవాసము చేయుచుందురు. అట్టి ఆశఠగోపమునులయందే నాకు దృఢభక్తి కలిగిఁ యుండవలెను.

తే. ఎతనిగాథలు గానంబు ప్రతిదినం బొ
నర్చువారు వార "కహమన్నాద" యనఁగఁ

బొగడఁబడు దివ్యపదమునకె నెగడఁగలరు
కడకు, నటువంటి శఠవైరికె నెడఁదనెంతు.

వృ॥ కృతదురితనిరోధానాం
కలితశ్రుతిమౌలి భావబోధానామ్ ।
వశితరమానాథానాం
న సుధాపి సమా శఠారిగాథానామ్ ॥ 782

అ. కృత-దురిత-నిరోధానాం=చేయఁబడిన- దోషములకు- అడ్డగింపుగలవియు, కలిత-శ్రుతిమౌలి-భావ-బోధానాం=కూడుకొన్న -వేదాంతములయొక్క- అభిప్రాయములందు- జ్ఞానముకలవియు,వశిత -రమానాథానాం= స్వాధీనపఱుపఁబడిన-శ్రియఃపతియుకలవియైన, శఠారి-గాథానామ్ = శఠగోపులయొక్క- ప్రబంధములకు,సుధాపి=అమృతముకూడ, నసమా=సరికాదు.

తా. సకలదోషములు నివర్తించుటకై సకలోపనిషత్తుల అభిప్రాయములు కలిగి, శ్రియఃపతియే స్వాధీనమైయున్న యీ సహస్రశాఖాది ప్రబంధములకు ఆయమృతముకూడ సాటిగాదు.

క. దురితనిరోధములకుశ్రుతి
వరశిరముల భావబోధ కె వర్ధకములకుఁ
సరియె? రమానాథవశీ
కరములకుఁ సుధ శఠారి కె గాథలకరయన్.

జనానుద్దిశ్య—జనులను ద్దేశించి.

వృ॥ కఠినశఠనరేంద్ర స్తావకాఁ శ్లోకపాశాఁ
జఠరపఠరపూర్త్యై జాతు మాసంగిరధ్వమ్ ।
లుఠతదృఢతమస్కేమాచ సంసారకూలే
పఠతశఠజిదుక్తీ రక్షమాసీతముక్తీః॥ 783

అ. జఠర-పిఠర-పూర్త్యై=కడుపుఅనెడు-కుండ-నిండుటకై, కఠిన- శఠ -

నరేంద్ర-స్తావకాన్ =నిర్దయులై-దుష్కృత్యులైన- రాజులయొక్క-స్తోత్రము లుచేయునట్టి, శ్లోకపాశాన్ =అధమశ్లోకములను, జాతు=ఒకప్పుడును, మాసం గిరధ్వం=పఠించకుఁడి? దృఢతమ సే=దృఢమైనఅజ్ఞానముఅను-అంధకారము కల,సంసారకూపేచ=సంసారమను బావిలోను, మాలుఠత=జాఱకుండి?అశ్రమ-ఆనీత-ముక్తీః=కష్టములేక-తెచ్చుకొన్న-మోక్షముకల, శఠజిత్-ఉక్తీః=శఠగోపమునీంద్రులయొక్క-శ్రీసూక్తులను, పఠత=పఠించుండి ?

తా. పొట్టనిండుటకై అధములమీఁద అధమశ్లోకములను చెప్పవద్దు?అజ్ఞానమనెడి చీఁకటికల సంసారమనెడి బావిలోన దిగఁబడవద్దు ? కష్టములేకయె మోక్షము కలిగించునట్టి ఆశఠగోపమునులశ్రీసూక్తులనే పఠించు కొంచునుండుడి?

ఆ. కడుపుకొఱకుఁ గఱకు ఫుడమీశులనుఁగూర్చి
విడుఁడుపొగడికలను విడుఁడుభవము
భ్రమణములను, జనులు పఠియింపుఁడింపుమైన్
ముక్తిదములు శఠజి దుక్తిగములు.

ఇతి కృశాను మామంత్ర్య—అని కృశానుఁబిలిచి.

వృ॥ నను శఠగోపాయ త్వం
ప్రణతిం ప్రాప్తాయ భావుకోపాయత్వమ్।
విమలమతే? కురు కాయా
న్నిరసితు మంహో విరాజతే కురుకాయామ్ ॥ 784

అ. నను=ఓయీ ! విమలమతే = మంచిబుద్ధిమంతుఁడా ! త్వం=నీవు, కాయాత్ =శరీరమునుండి, అంహః=పాపమును, నిరసితుం= నిరాకరించుటకై, భావుక- ఉపాయత్వం=క్షేమకరమైన-సాధనమగుటను, ప్రాప్తాయ=పొందినవారై, కురుకాయాం=కురుకాపురియందు, విరాజతే = ప్రకాశించుచున్న, శఠగోపాయ = ఈశఠగోపమునులకు, ప్రణతిం=నమస్కారమును, కురు = చేయుమా ?

తా. ఓ బుద్ధిమంతుఁడా ! నీశరీరముతో నీవుచేసికొన్న సకలదోషము

లనుఁ నిరాకరించుటకు సులభోపాయులై ఈ కురుకాపురియందు ప్రకాశించు శ్రీ శఠగోపులకు నమస్కారము చేయుమా?

క. కురుకాపురి కాఁపురమై
దురితాళి నిరాకరింప ♦ దుర్లభ శుభ సం
కరణోపకరణమైన శ
ఠరిపుం బ్రణమింపు మీవి ♦ టఁ విమలమతీ!

కించ—మఱియు.—

వృ॥ వకులాభరణీయానాం
గాథానాం సన్ముఖాబ్జ భరణీయానాం।
హరిగృహమధ్యే తార
స్వరేణ పునతే ప్రపంచ మధ్యేతారః॥ 785

అ. హరిగృహమధ్యే=కోవెలలనడుమ, తారస్వరేణ = గొప్పధ్వనితో, సత్-ముఖాబ్జ-భరణీయానాం=సత్పురుషులయొక్క - ముఖపద్మములయందు-భరింపఁదగినవై, వకుళాభరణీయానాం = శఠగోపమునిసంబంధియైన, గాథానాం=శ్రీసూక్తుల యొక్క,అధ్యేతారః=అధ్యయనము చేయువారు,ప్రపంచం =ఈప్రపంచమును, పునతే=పవిత్రపఱచుచున్నారు.

తా. ఈ శఠగోపమునీంద్రుల సహస్రశాఖాది శ్రీసూక్తులు అనుసంధించువారును, అధ్యయనము చేయువారును, అక్కడక్కడ దేవస్థానములందును ఉచ్చైస్స్వరముతో గానము చేయుచు లోకమును పవిత్రము చేయుచున్నవారు.

ఆ. వకుళభూషణోక్తు ♦ లఖిలార్యముఖధార్య
ములు హరిగృహమధ్య ♦ ములను నధ్య
యన మొనర్చుననఘు ♦ లనయంబు భువనంబు
పావనం బొనర్చు ♦ పరమఘనులు.

సశ్లాఘమ్—శ్లాఘించుచు.—

వృ॥ విరక్తేరాస్థానీ, మధుమథనభక్తేర్నటనభూః
విముక్తేర్నిశ్శ్రేణీ సుకృతతరుపక్తేః ఫల, మసౌ ।
ప్రపత్తే రుద్యానక్షితి, రకృతకోక్తేః ప్రియసఖీ
చిదంకూరక్షోణీ, వకుళధరవాణీ విజయతే ॥ 786

ఆ. విరక్తేః=వైరాగ్యమునకు, ఆస్థానీ = ఆస్థానసభయు, మధుమథన భక్తేః=భగవద్భక్తికి, నటనభూః=నాట్యశాలయు; విముక్తేః=మోక్షమునకు, నిశ్శ్రేణీ=నిచ్చెనయు; సుకృతతరుపక్తేః=సుకృతములనెడి వృక్షముల పరిపక్వతకు, ఫలం=ఫలమును; ప్రపత్తేః=ప్రపన్ననిష్ఠకు, ఉద్యానక్షితిః=క్రీడావనభూమియు; అకృతకోక్తేః=వేదోక్తికి, ప్రియసఖీ = ప్రియమైనసఖియు; చిత్ అంకూరక్షోణీ=బ్రహ్మజ్ఞానమనెడి మొలకకు భూప్రదేశమునైన, అసౌ=ఈ, వకుళధరవాణీ=వకుళమాలికాధరులైన శ్రీ శఠగోపమునీంద్రుల శ్రీసూక్తి, విజయతే=జయశీలమై యున్నయది.

తా. ఈ శఠగోపమునుల శ్రీసూక్తులు విరక్తియు, విష్ణుభక్తియు, ముక్తియు, ప్రపత్తియు, వేదోక్తియు, బ్రహ్మ తత్త్వజ్ఞానమును, అనుసత్కృత్యములు తెలుపుచు సర్వోత్కృష్టమై యున్నయది.

సీ. వీరవిరక్తికిఁ విశ్రుతాస్థానంబు,
నళినాక్షుభక్తికిఁ నటనభూమి
నిర్వాణలక్ష్మికిఁ నిక్షీణనిశ్శ్రేణి
సుకృతాగపంక్తికిఁ ప్రకృతఫలము
అలప్రవర్తిసమృద్ధిఁ కారామభూమియుఁ
గ్రయిశాఖలకు సదాఁ ప్రియపుసఖియ
జ్ఞానాంకురమునకఁ నూనకర్షితభూమి
జ్ఞేయార్థమున కుపాఁధ్యాయపదవి

తే. తింత్రిణీమూలసంశ్రిత శ్రీయుగగుణవ
దంశసంజాతశఠశత్రు శ్రీవాఖ్య వకుళ
భూషణార్యవర్యవచో విశేషవైఖ
రీగరీయఃప్రణాళి వర్ణింపఁదరమె?

గ॥ సమంతాదవలోక్య సహర్షం కృశాను ముద్దిశ్య. 787

వ. కలయ నవలోకించి హర్షించి కృశాను నుద్దేశించి.

శ్లో॥ అభ్య స్తవేదమాళిభ్య స్సద్భ్య స్తత్త్వబుభుత్సయా
కురుకాపురవాసిభ్యః కురు కామం నమస్క్రియాః॥788

అ. తత్త్వ బుభుత్సయా = బ్రహ్మతత్త్వజ్ఞానమును తెలిసికొనఁ గోరికచేత, అభ్యస్తవేద మాళిభ్యః=అభ్యసింపఁబడిన వేదాంతముకలవారై, కురుకాపుర వాసిభ్యః=ఈకురుకాపురివాసులైన,సద్భ్యః=సత్పురుషులకై,నమ స్క్రియాః =నమస్కారములను, కామం=మిక్కిలి, కురు=చేయుమా ?

తా. బ్రహ్మజ్ఞానమునకై వేదాధ్యయనముచేయుచు చేయించుచు ఈ కురుకాపురివాసులైనవారికి నమస్కారములు చేయుమా?

గ॥ హేకృశానో ! శ్రుణుతావదిదం, అహో ? పురాభూతపు
పుర్యాం శ్రీమద్రామానుజ మునిరివాస్యాం కుంతీపుర్యా
మపి (కేన చిత్పురుషేణాయం విషయోనిక్షిప్తో నిక్షేపఇవా
స్మాకం నిరీక్ష్యతే,) సమీక్ష్యతే వా త్వయాపి, శ్రీమార్గవర
వరమునిరితి మనీషిణామేవ మననీయో భవతిహి॥ 789

వ. ఓకృశానూ ! వినుమిది ఆహా ! ముందు శ్రీపెరుంబూదూరు
నందు శ్రీమద్రామానుజ మునీంద్రులవలె నీకుంతీపురియం
దును (ఒకానొకపురుషునిచే నీ విషయవిచక్షణతలు నిక్షేప
మువలె) నిక్షేపింపఁబడినవై మనకును బ్రదర్శింపఁబడుచున్న
వారు; నీవును సందర్శించితివా? శ్రీమార్గ వరవరమును లఁ
బుద్ధిమంతులకే బోధనీయులగుచున్న వారుగదా ?

శ్రీ సౌమ్యజామాతృముని వర్ణనము.

ఇ. శ్రీసౌమ్యజామాతృలు=మణవాళమహామునులు— వీరు - పాండ్యదేశమున కుంతీపురిలో గోమఠకులమున శేషాంశముతో ఉడయవరులకుబదులుగా తివాళ క్కిడందాన్ తిరునావుడయపిరాన్ తాతరణ్ణర్ వలన శ్రీరంగనాయకియమ్మాళుకు తిరుక్కుమారులై అళ్గియమణవాళప్పెరుమాళ్ నైనార్ అని తిరునామముకలిగి శ్రీశైలనాథులె ఆచార్యులుగా కలిగి, సాంగోపాంగముగ వేదాధ్యయనముచేసి చతుస్సహస్ర ద్రావిడ వేదాధ్యయనమున్ జేసి, దానిదానికి తత్తద్వ్యాఖ్యానములతో శ్రీరంగమున కాలక్షేపము చేయుచుండినవారు.

వృ॥ శ్రీశేషాంశభవం శ్రితావనజవం కుంతీనగర్యుద్భవమ్
శిష్యోజ్జీవనవైభవం నిజవచోవేద్యాచ్యుతప్రాభవమ్
కారుణ్యామృతసాగరం గురువరం శ్రీసౌమ్యజామాతరమ్
సంసారార్ణవతారకం కలయ ? హేమచ్చిత్తమత్తద్విప ?

అ. హేమచ్చిత్తమత్తద్విప=ఓ నాచిత్తమనెడు మదపుటేనుఁగా ! త్వం=నీవు, శ్రీశేషాంశభవం=శ్రీయాదిశేషాంశమందావిర్భవించినవారును, శ్రితావనజవం=ఆశ్రితులను రక్షించుటయందలి వేగముగలవారును, కుంతీనగరీ ఉద్భవం=ఈ కుంతీపురియందే జన్మముకలవారును, శిష్యోజ్జీవనవైభవం = శిష్యులను ఉజ్జీవింపఁజేయునట్టి విభవముకలవారును, నిజవచః వేద్య అచ్యుతప్రాభవం= తమశ్రీసూక్తులచేతనే తెలిసికోఁదగిన శ్రియఃపతియందలి మహత్త్వముకలవారును, కారుణ్య అమృతసాగరం=కృపారసమనెడి అమృతమునకు సముద్రమైనవారును, సంసార అర్ణవతారకం=సంసారమనెడి సముద్రమును తరింపఁజేయువారును, గురువరం = ఆచార్యశ్రేష్ఠులునైన, శ్రీసౌమ్యజామాతరం = శ్రీరమ్యజామాతృమునులను, కలయ=సేవించుమా ?

తా. ఏనుఁగువలె మత్తుకలిగియున్న ఓ నామనస్సా! ఈ కుంతీనగరమందే ఆదిశేషుల అంశమందావిర్భవించి సకలచేతన సంరక్షణ సమీక్షణు మాశ్రయించినవారి నుజ్జీవింపఁజేయు వైభవము కలిగి తమ శ్రీసూక్తులచే

శ్రియఃపతివైభవము తెలుపుచు పరమకృపతో సంసారసముద్రమును ఓడవలె దాఁటించుచు ఆచార్యశ్రేష్ఠులుగా నుండెడి యా మణవాళమామునులను సేవింతుమా ?

వృ॥ శ్రీసౌమ్యజామాతృ మునీంద్రచంద్రః
శ్రీరంగరాజాంఘ్రి సరోజభృంగః
శ్రీశైలనాథార్య కృపైకపాత్రః
శ్రీలక్ష్మణార్యప్రవణః ప్రదృశ్యతే ॥ 791

అ. శ్రీరంగరాజ - అంఘ్రిసరోజ - భృంగః=శ్రీరంగనాథులయొక్క - పాదపద్మములకు - ద్విరేఫమువంటివారును, శ్రీశైలనాథార్య - కృపైక - పాత్రః=శ్రీశైలనాథులయొక్క - కృపకు - ముఖ్యపాత్రులును, శ్రీలక్ష్మణార్య - ప్రవణః=శ్రీరామానుజాచార్యులయందు - ఆసక్తికలవారునైన, శ్రీసౌమ్యజామాతృ మునీంద్రచంద్రః=శ్రీసౌమ్యజామాతృలనెడి మునిశ్రేష్ఠులలో చంద్రునివలె ప్రకాశించువారు, ప్రదృశ్యతే=కనఁబడుచున్నవారు.

తా. ఈ మణవాళమహామునులు తామరల మకరందమందు భృంగమువలె శ్రీరంగనాథుల తిరువడిగళందు అత్యాసక్తులై, ఆచార్యులుగా శ్రీశైలనాథుల తిరువడిగళాశ్రయించి, ఉడయవరులయందు అతిప్రావణ్యముకలవారై సేవసాయించుచున్నవారు.

తే. కనుమ? శ్రీరంగరాజాంఘ్రి కమలభృంగ
మనియు శ్రీశైలనాథుల యనుఁగుశిష్యు
లనియు శ్రీయతిరాజప్రవణు లనియును
దనరు శ్రీసౌమ్యజామాతృ మునుల నిటుల.

శ్లో॥ శ్రీరంగే రంగధామ్న్యేవ ! శ్రీరంగేశ్వర ఏవనః ।
బాలవ వాగత స్తత్ర గోష్ఠ్యాస్తిత్వామహాత్మనామ్ 792

శ్లో॥ యస్య కాలక్షేపఏవ భగవద్విషయాదికమ్ ।
శృణ్వన్ స్వాచార్య ఇత్యాహ శ్రీశైలేశదయాదికమ్ ॥ 793

శ్లో॥ శ్లోకం తద్విషయే భక్త్యా సౌమ్యజామాతృసంయమీ ।
స ఏవాయ మభూచ్ఛ్రీమాన్ చేతనోజ్జీవనక్షమః ॥ 794

దం. శ్రీరంగక్షేత్రములో శ్రీరంగనాథునికో వెలలో నే ఆశ్రీరంగనాథుఁడే పసిబాలుఁడుగావచ్చి నతఁడై అక్కడ మహాత్ములగోష్ఠిలోనుండి, ఎవరి కాలక్షేపములో భగవద్విషయాదికమును వినుచు వారిని స్వాచార్యులని "శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం । యతీంద్రప్రవణంవందే రమ్యజామాతరం మునిమ్" అను శ్లోకమును అనుసంధించిరో ఆ యీ సౌమ్యజామాతృమునులే చేతనోజ్జీవనమున సమర్థులై శ్రీమంతులై యున్నవారు.

సీ. శ్రీరంగమందున శ్రీరంగధామాన
శ్రీరంగనాథుఁడే స్థిరతఁగోరి
బాలుఁడై వచ్చి సంభ్రమమునఁ గోష్ఠినిఁ
జేరి భక్తిని దేటి చెలువుమీఱి
యా భగవద్విషయాది కాలక్షేప
మందుండి వినుచు నానందమంది
యాచార్యు లేవార లనుచు శిష్యుఁడు తాను
ననుచు నెవ్వారిపైఁ దనియఁ గాఁగఁ
తే. దలఁచి తోన "శ్రీశైలేశ దయ" యటన్న
శ్లోకముపఠించె; దాన నేవేకృతార్థు
లగుచుఁ జేతనోజ్జీవన మాన్యజరుపు
సౌమ్యజామాతృమునుల నే సంస్తుతింతు.

ఇ. సౌమ్యజామాతృలు—వీరు ఒకప్పుడు శ్రీరంగమున తమస్వప్నములో ఆ శ్రీరంగనాథుల యనుజ్ఞచేత స్వశిష్యులైన శ్రీరంగనాథభట్టరునకును ఉత్తమ నంబికిని తిరువాయిమొళ్లి సవ్యాఖ్యానముగ కాలక్షేపము సాయించుచుండు నపుడు ఆ శ్రీరంగనాథుఁడే ఐదేండ్ల బాలకుఁడుగా వచ్చియుండి యంతయు

లభించుచుండి యాచార్యవిషయికమైన యా "శ్రీశైలేశదయాపాత్రం" అను శ్లోక మనుసంధించి యందఱు నానందపఱచిరి.

వీరు సాయించినగ్రంథములు—యతిరాజవింశతి, ఉపదేశరత్నమాల, తిరువాయ్ మొழி నూత్తందాది, ముముక్షుప్పడి, తత్వత్రయ, ఆచార్యహృదయ శ్రీవచనభూషణ జ్ఞానసారప్రమేయ సారవ్యాఖ్యానములును, రామానుజనూత్తందాది వురై, భగవద్విషయ ప్రమాణ త్తిరట్టు, ఆర్తిప్రబంధము, జీయర్పడి తిరువారాధనక్రమము, శ్రీశైలనాథ దివ్యచరణప్రభావము మొదలైనవి.

వీరిశిష్యులు అష్టదిగ్గజములు—"తేహి తోతాద్రి, శేషాద్రి, పార్శ్వంగె, పరవస్తు, తోళ్ళ విల్లుందాడె, కందాడె, ఏట్టూర్, వాదిభయంకృత్ ఇత్యాదిష్వభిధానేషు దిగ్గజా మతసంజ్ఞకాః"-వానమామలై పట్టరఘిరాన్ జీయర్, పరవస్తు పట్టరఘిరాన్ జీయర్, తిరుమలై యెంబార్ జీయర్, పార్శ్వంగె తిరువేంగడ జీయర్, కోయిల్ కందాడె యణ్ణన్, ప్రతివాదిభయంకరణ్ణన్, ఏట్టూరి-సింగరాచార్యర్, కందాడె-వరదనారాయణర్, ఇరుంబలి అప్పావ్, అప్పిళ్లై అప్పిళ్లాన్) మొదలైనవారు, అందు ఆచార్యహృదయ రహస్యములకు వ్యాఖ్యాత=పట్టరఘిరాన్ జీయర్, అందాదిప్రబంధమునకును యతిరాజవింశతికిని వ్యాఖ్యాత=అప్పిళ్లై- ఇట్లు ఏతున్నాఱుగురు సన్యాసులును, పంద్రెండువేగు రేకాంగును డెబ్బదినాల్గు సింహాసనస్థులును, మున్నూఱుగురు కొత్తెమ్మలును గాక, మఱియెందఱో శిష్యులున్నవారు. వారిలో పంద్రెండువేల యేకాంగులందఱును, తక్కినవారిలో గృహస్థులలోను సన్యాసులలోను నంబులుకొందఱును, తక్కిన అయ్యర్, దాసర్, అనువార్లును చాత్తాద శ్రీవైష్ణవులు. తక్కిన ఆళ్వార్, ఆండాన్, అయ్యర్, ఆచ్చాన్, జియ్యర్, భట్టర్ మొదలైనవారందఱును చాత్తిన శ్రీవైష్ణవులు. మఱియు నిట్లెందరో అసంఖ్యాతశిష్యులు.

వీరితిరునామములు—అళగియమణవాళప్పెరుమాళ్ నైనార్, అభిరామవరాధీశులు, మణవాళమహామునులు, కాంతోపయంతృలు, సౌమ్యజామాతృలు, రమ్యజామాతృలు, యతీంద్రప్రవణులు, వర వరమునులును,

గ॥ అత్రాపికశ్చన పురుషోమ్ముం పూర్వవదేవ శ్రీవానమహాచల విషయమపి సంయోజయతి ॥ 795

శ్రీవానమహాచలవర్ణనము.

ఇ. వానమహాచలము వానమామలై ఇదిచేత్తుత్తామరై అనెడి చెఱువుగట్టున ఇంద్రపుష్కరణీతీర్థతీరమున నందకవర్ధనవిమానమందు శ్రీభూనీళాదేవులతో విష్వక్సేన వైనతేయులతోను, సిరివర మంగనాచ్చియారుతోను, శ్రీదైవనాయకస్వామి చామరకన్యకా చంద్రసూర్యులతోడి రుద్రబ్రహ్మలకును ఊర్వశీభృగు మార్కండేయ మహర్షులకును ప్రత్యక్షమై నమ్మాళ్వార్ల మంగళాశాసనముతో సేవసాయించుచు విశిష్టాద్వైత దర్శనప్రదర్శనమునకై అష్టదిగ్గజములనెడి యాచార్యమఠములలో పూర్వదిగ్గజమనెడి యీ వానమామలపట్టరభిరాన్ జీయర్మఠములతోడఁగూడియుండుతోతాద్రియని యెడి దివ్యదేశము.

వృ॥ శ్రీమద్వానమహాచలేంచల చలన్నైగమ్యగమ్యార్థధీ
భంగాభంగసుధానిధా వుదయరాకాచంద్రబింబాయితః ।
స్వాంతేవాసి చకోరకోత్కర మనోహృద్యానవద్యామృత
శ్రీసూక్తిః కరుణాంకరోతు కలియన్ రామానుజోయంమునిః॥

అ. శ్రీ మద్వానమహాచలే = సర్వసంపద్విశిష్టమైన వానమామలెయందు, అంచల - చలత్ - నైగమ్య - గమ్య - అర్థ - ధీ - భంగ - అభంగ - సుధానిధౌ = ప్రాంతప్రదేశములయందు - వ్యాపించుచున్న - వేదవిషయములందు - గమనింపఁదగిన - అర్థములయందలి - బుద్ధి యనెడి - అలలచేత - విస్తారమైన - పాలసముద్రమందు, ఉదయ రాకాచంద్రబింబాయితః = ఉదయకాలపూర్ణచంద్రుని పోలియున్నవారును, స్వాంతేవాసి - చకోరకోత్కర - మనః - హృద్య - అనవద్య - అమృత - శ్రీసూక్తిః = తమశిష్యులనెడు - చకోరపక్షులసమూహముయొక్క - మనస్సుకు - మనోహరమై - నిర్మలమైన - అమృతమువంటి శ్రీసూక్తులుకలవారునైన, కలియన్ రామానుజః = కలియన్ రామానుజులనెడి, అయంమునిః = ఈమహామునులు, కరుణాం = కృపను, కరోతు = చేయుదురుగాక ?

తా. వానమామలయందు అలలవలె మించియున్న వేదవేదార్థములందలి జ్ఞానమనెడి పాలసముద్రమునకు పూర్ణచంద్రునివలెనుండి, చకోరకములకువలె తమశిష్యులమనసుకు అమృతమువలె మనోహరమైన శ్రీసూక్తులు సాయించుచుండు నీ కలియన్ రామానుజమునులు మనలను కరుణించుచుందురుగాక ?

సీ. శ్రీ వానమామల ✽ చేరువ జరిగించు
వేదవేదార్థాల ✽ వెలయుమఱియు
తఱఁగుల తెఱఁగున ✽ నెఱసిన పాలసం
ద్రమునంద రాకచంద్రముసుఁబోలి
తనశిష్య సముదాయ ✽ మను చకోరములకు
నమృతరూపం ✽ బగునట్టిసూక్తు
లనువదించుచునుండి ✽ యనువొందుచును నుండి
కరుణారసమునింపి ✽ కలిసిమనను
తే. తనియుచుండెడి యలకలి ✽ యలి ననునట్టి
నామమును మును నఱచిన ✽ నామధేయ
మైనయట్టి రామానుజు ✽ లనెడు నట్టి
మునివరేణ్యులఁ బ్రణమింతు ✽ ననుదినంబు.

శ్లో॥ శ్రీమానసపాయినోఽష్టో ర్వ్యగ్రహశ్శ్రీశరద్వివత్ ।
తస్త్యైవాంఘ్రియుగం శ్రీమాన్ యతిరాజో జగద్గురుః॥
శ్లో॥ తస్యైవపాదుకాయుగ్మం సౌమ్యజామాతృసంయమీ ।
తయోః పాదకయో రేఖామయసంజ్ఞాప్రకాశితః ॥
శ్లో॥ యస్యవానమహాశైల రామానుజమునిః పురా ।
తస్మిన్ సింహాసనే పాదా అష్టదిగ్గజసంజ్ఞకాః ॥
శ్లో॥ తేవానాచలతిర్థల సార్థంగెపరవస్తుత ।
తో॥ కవిల్కాందాడకందాడ ఏట్టూర్యాదిభయంకృది ॥

శ్లో॥ త్ర్యాఖ్యాతేష్వభిధానేషు మఠాశ్శిష్టప్రతిష్ఠితాః ।
తేషుప్రాథమికః పాద స్తద్వానాచలసన్మఠః ॥

శ్లో॥ తత్పంచవింశతితమే పట్టేస్మిన్నభిషేకతః ।
తత్రతత్రచశిష్యాంశ్చ ప్రశిష్యాంశ్చసదాముదా ॥

శ్లో॥ ఉజ్జీవయితుముద్యుక్తో విశిష్టాద్వైతదర్శనే।
ప్రాదుర్భవిష్యతిపశ్చాత్ కల్యాణరామానుజో మునిః ॥

శ్లో॥ జీయర్జీయాజ్జేతుకామో మతాంతరసముత్థితాన్ ।
తత్రైవ తేతుజీయాసు స్తచ్ఛిష్యాస్సర్వఏవహి ॥

శ్లో॥ కలయన్ కలియన్ రామానుజయోగిపదాంబుజే ।
బుద్ధ్యాబద్ధ్వాఽంజలింసేవే సైవేహాకృతకృత్యతా ॥

మంజరులు. శ్రీ దేవితోడి యా శ్రీహరి మేను
శఠవైరి, యతిపతి చరణముల్, సౌమ్య
జామాతపాదుకల్, రామానుజ ముని
యాపాదుకారేఖ, యావానశైల 2
మాద్య, మాపీఠానఁ బాదామెయష్ట
దిగ్గజాలందుఁ బ్రాగ్దిగ్గజమిదియె, 3
ప్రాగ్దిగ్గజత్వంబె ప్రాథమికంబు,
వాదిభీకరమఠం బాదితిక్కునవి, 4
ఇరువదియైదవ దిర వొందుపట్ట
మందుల నభిషిక్తు లాకలియనను 5
రామానుజమునులు సామోదులౌచుఁ
దద్విశిష్టాద్వైత దర్శనము నవ 6
శిష్య ప్రశిష్యుల శిష్టులఁజేసి
యుజ్జీవకులై యైరి యుజ్జగతినిన, 7

సన్నిధి పంచాంగ మన్నయే దేవ
రాజ పెర్మాళ్లయ్యఙ్గా రక్షింత్రుగాక 8
దాసానుదాసుఃడౌ దాన నే నన్ను
అటుకలియనను రామానుజమునుల 9
పాదపద్మములను బ్రణమింతు నెపుడు,
నదెకృతకృత్యత యందఱ కెపుడు. 10

కృశానుః.—కృశానువు.—

గ॥ సత్యమేనం తథాపి పున రతీతశ్రుతిస్మృతయో యతయోపి
కతిచిదత్ర వర్తంత ఇతి భాతీహనాతి మాననీయతా॥ 797

వ. నిజమేయైన మతిశ్రుతులు స్మృతులు నతిక్రమించిన యతులు కొంద ఱిందు నుందురువలె నున్నది. వారి కీయెడ మాననీయత యనునదె కానంబడక యున్నది.

యతిప్రభృతివర్ణనము.

టీ. యతిప్రభృతులు = జితేంద్రియులైన సన్యాసులు, సన్న్యసించిన యేకాంగులు, (త్రిదండులు ఏకదండులు మొదలైనవారును.)

తథాహి—అట్లెకదా ?—

వృ॥ న సంధ్యాసుస్నానం త్రిసృషు న కమండల్వభిధృతి
ర్నచాతుర్మాస్యాది వ్రతమపి న భిక్షాటనవిధిః ।
న లిప్సాయాస్త్యాగో న పరిపఠనం చోపనిషదాం
యతిత్వం నైతేషాం శ్రుతిగతి మతిక్రమ్యచరతామ్॥ 798

ఆ. త్రిసృషు+సంధ్యాసు = త్రికాలముల+సంధ్యలలోను, స్నానం న = స్నానములేదు; కమండలు+అభిధృతిః = కమండలువును+చేపట్టుటయు, న = లేదు; చాతుర్మాస్యాది+వ్రతమపి=చాతుర్మాసిమొదలైన+వ్రతముకూడ, న = లేదు; భిక్షాటన-విధిః=తిరిపమునకు తిరుగుటయందలి - నియమమును, న=లే

దు, లిప్సాయాః=ధనాపేక్షకు, త్యాగః= విడుపును, న=లేదు; ఉపనిషదాం= ఉపనిషత్తులలో, పరిపఠనంచ-చదువుటయున్. న=లేదు; శ్రుతిగతిం=వేదమార్గమును, అతిక్రమ్య=మీఱి, చరతాం=సంచరించునట్టి,ఏతేషాం=ఈయతులకు, యతిత్వం=యతిధర్మము, న=లేదు.

తా. ఈ యతులకు స్నాన,సంధ్యావందన,కమండలుధారణ, వ్రతాచరణ, భిక్షాటన, ధనాపేక్షా విసర్జనములు లేకుండినను, వేదపాఠము, వేదోక్తాచారము లేకుండుటచేత వీరికి యతిత్వ మెట్లు కలుగును?

మ.తగసంధ్యల్ తిగస్నానముల్,కరకమోణ్డల్వగ్ర్వఖ్యగ్నుల్ పౌర్ణమా
సిగురుత్వవ్రతముఖ్యముల్,కడుఁబ్రశోక్తి స్తిక్ భిక్షుగావించుటల్
తిగకోర్కుల్ తెగటార్చుటల్,శ్రుతులతోఁ గోదేఱంగవ్యాసంగము
పగడై నఁగన లేదు, లేదిఁక యతిత్వంబన్న దేమున్న దే ? ల్

గ॥ న కేవల మేతావదేవ శృణుతావ దన్యదపి॥ 799

వ. ఇట్లు నీకు వేదమార్గ మతిక్రమించుటే కాదు, మఱొకటాలకించుము ?

వృ॥ సన్న్యాసాశ్రమమాశ్రితో౽పి సకలవ్యాపారలోపాత్మకమ్
కైంకర్యం చపలో హరేరపదిశన్ ద్రాగ్రాజధానీంవిశన్ ।
అర్థానార్జయతి శ్రితోర్జితమఠో మృష్టాన్న మశ్నాత్యసౌ
కో౽మృష్యేదిహ రామరామ తదిదం కష్టంయతేశ్చేష్టితమ్ ॥

అ. సకలవ్యాపార+లోప+ఆత్మకం= సకలకృత్యములు+లోపించుటయే+ స్వరూపముగాఁగల, సన్న్యాసాశ్రమం=చతుర్థాశ్రమమును, ఆశ్రితో౽పి = ఆశ్రయించినవాఁడయ్యును, చపలః=చంచలుఁడైన, అసౌ=ఈయతి, హరేః=విష్ణువుయొక్క, కైంకర్యం=కైంకర్యమును, అపదిశన్ = నెపము చేసికొనుచు, రాజధానీం=పట్టణమును, ద్రాక్ =త్వరగా, విశన్ =ప్రవేశించుచు, అర్థాన్ =ద్రవ్యములను, ఆర్జయతి=ఆర్జించుచున్నాఁడు, శ్రిత+ఊర్జిత+మఠః=చేరఁబడిన + దృఢమైన-మఠముకలవాఁడై,తదిదం=ఆయది, మృష్ట+అన్నం=రసవంతమైన+

అన్నమును, అశ్నాతి=భక్షించుచున్నాఁడు. కష్టం=ఇదికష్టము. యతేః=యతియైనవానియొక్క, చేష్టితం=ఇట్టిచేష్టను, ఇహ=ఈలోకములో, కః=ఎవఁడు, మృష్యేత్=సహించును? రామరామ=ఆహా?

తా. సామాన్య కార్యములలోనుండక సన్యాసాశ్రమములోనుండు వాఁడు ధనాపేక్షచేత చపలుఁడై భగవత్కైంకర్యమని సాకుచేసికొని గ్రామములలోఁగాక పట్టణములలోఁగూడఁజేరి ధనమార్జించును. ఇదిగాక, మఠాధిపతిగానుండువాఁడైనయెడల షడ్రసోపేతమైన యన్నమునే తినుచుండును. ఇట్టి యతియైనవానిచేష్టను ఎవఁడును సహించుకొనఁజాలఁడు.

చ. చర్యల సన్న్యసించి పరిచర్యల శౌరి కవారిఁజేయు కైం
కర్యము వ్యాజమోజఁగొని కాంక్షఁగరంబుపురంబు చేరుచున్
గార్యము ద్రవ్యసంగ్రహమె కాఁగ రసప్రసరంపుటన్నమా
హార్యము కాఁగ రేఁగుయతి యక్రమ మేరికినోర్వనర్హమౌన్.

టీ. చర్యలన్=తనపూర్వవర్తనములను, అవారిగన్=విశేషముగ, కైంకర్యము వ్యాజము=కైంకర్యమను నెపమును.

కింబహునా—విశేషమేల?—

వృ॥ అన్యాయ్యమస్తికిమితోఽపికలౌయుగే యత్
సన్న్యాసినో విదధతే గృహిణాం ప్రణామాన్ ।
ఏతత్తు చేత ఇహ కృంతతి వైష్ణవోఽసా
విత్యత్రశూద్ర మమతిర్నమతి ద్విజో యత్ ॥ 801

అ. యత్=ఏది, సన్యాసినః=సన్యాసులు, గృహిణాం=గృహస్థులకు, ప్రణామాన్=నమస్కారములను, విదధతే=చేయుచున్నారో? ఇతఃఅపి=ఇంతకంటెను. కలౌయుగే=కలియుగములో, అన్యాయ్యం=అక్రమము, కింఅస్తి=ఏమియున్నది? యత్=ఏది, అత్ర=ఇక్కడ, శూద్రం=శూద్రుని, అసౌ=ఇతఁడు, వైష్ణవః=వైష్ణవుండు; ఇతి=అని, అమతిః=మూఢబుద్ధియైన, ద్విజః=

బ్రాహ్మణుఁడును, నమతి = నమస్కరించుచున్నాఁడో? ఏతత్తు = ఇదియు, ఇహ=ఈమండలమునందు, చేతః=మనస్సును, కృంతతి=చీల్చుచున్నది.

తా. ఈ యాదేశములందు యతులు గృహస్థులకు నమస్కారము చేయుచున్నట్లు ఇక్కడి బ్రాహ్మణులును శూద్రులు వైష్ణవులని ఆశూద్రులకును నమస్కారము చేయుచున్నవారు. ఇది మనస్సునకు కష్టముగానున్నది ?

ఆ. యతులునతులొనర్తు రీ కృతికరాంజలులొచు
నతులమతులగృహుల కదియకాక
యెవ్వర? వైష్ణవులని యవరవర్ణులనేని
నతులొనర్తుద్విజులు యతులవలెనె.

ఇ. ఇట్లు చాత్తాద శ్రీవైష్ణవులనుగూడ ఎట్టి బ్రాహ్మణ శ్రీవైష్ణవులైనను, "వైష్ణవో వైష్ణవందృష్ట్వా దండవత్ప్రణమేద్భువి" అను ప్రమాణప్రకారము పరస్పరము ప్రణమించుకొనుచుండువారె.

ఇది తప్పిదముగా నెంచుట యొప్పిదముకాదు. "నశూద్రాభగవద్భక్తాః" అని శూద్రులుకాని యీ భగవద్భక్తులైన చాత్తాదులను శూద్రులనుగా తలఁచినదిగాక, వీరిలో ఆంధ్రులనుమాత్రము అపవిత్రులనుగా నెంచి తక్కిన ద్రావిడకర్ణాటక మహారాష్ట్రదులను తమకంటె శ్రేష్ఠులనుగా తలంచుకొనిరియని యనుకొనవలసియున్నది ? కనుక ఇత్యాంధ్ర అనుచో ఇత్యత్ర అని మార్పంబడినది.

ఈ చాత్తాద శ్రీవైష్ణవులు=చాతుకొననట్టి శిఖా యజ్ఞోపవీత పంచకచ్ఛములవారు. వీరు బ్రాహ్మణాద్యుత్తమజాతులు; ప్రపత్తినిష్ఠచే జాతిభేదమెంచక మతభేదమునెంచక, జ్ఞాన భక్తివైరాగ్యసంపన్నులై ముందటి భారద్వాజబోధాయనాది గోత్ర సూత్రములైన నవలంబింపక, పరాంకుశ పరకాలాది గోత్రసూత్రములె పూర్వోత్తరముగ నవలంబించుచు, శ్రుత్యాదులందొకస్వరమైనను శ్రుతపఱచుకొనక, ఆళ్వారాదుల ద్రావిడవేద ప్రబంధములె అధ్యయనము చేయుచు, వానిని వైష్ణవస్తోత్ర పాఠములతో పారాయణము చేయు

చు, భక్తిపారవశ్యముతో భగవద్ధ్యానధారణ పరాయణులై, భగవత్కైంక ర్య ధుర్యులై, తదీయగోష్ఠీ కాలక్షేపములచేతనే కాలముకడపుచు, తదీయారాధన పరులై, ఆచార్యవిషయ పారతంత్ర్యప్రవణులై, సంసారులైనను సన్యాసులైనను, దేహాత్మాభిమానములేక సర్వవిధముల స్వాతంత్ర్యమును విడిచి, శిష్టుల శ్రీపాదతీర్థమే ఆత్మోజ్జీవనముగ లభించుచు, అనన్యార్హులు అనన్యగతిక అనన్య శరణ్యులై, దేవతాంతర మంత్రాంతర సాధనాంతరములు వదిలి, నైచ్యానుసంధానముతో సహజసిద్ధములైన శిష్టాచారానుష్ఠానములతోను పరిపూర్ణులై పవిత్రులునై యుండువారు.

విశ్వావసుః—విశ్వావసువు.—

గ॥ సఖే ! మైవం సంభాషిష్ఠాః ॥

వ. సఖా ! ఈలాగున బలుకాడకు.

వృ॥ ముంచంతు హంత ! యతయః కతిచిద్వ్రతౌఘా-
న్ఉజ్ఝంతు భైక్షచరణం కలయంతు వాఽమీ ।
హార్యంఘ్రి పంకరుహ కింకరతా రతాశ్చేత్
పంక ప్రసక్తి రకలంక హృదాం క్వ తేషామ్ ॥ 802

అ. కతిచిత్=కొందఱు, యతయః=యతులు, వ్రత - ఓఘాన్ = చాతుర్మాస్యాది వ్రతములయొక్క - సమూహములను, ముంచంతు=విడుతురుగాక? కలయంతువా=చేర్చనైన చేర్తురుగాక ? భైక్షచరణం = భిక్షాటనమును, ఉజ్ఝంతు=విడుతురుగాక ? కలయంతువా=చేర్చనైన చేర్తురుగాక- అమీ=వీరు, హార్యంఘ్రిపంకరుహ- కింకరతారతాశ్చేత్ =శ్రీహరిపాదపద్మములందు-కైంకర్యమున ఆసక్తికలవారైనయెడల, అకలంకహృదాం=నిష్కళంకమైన హృదయముకలవారైన, తేషాం=ఆ యతులకు,పంకప్రసక్తిః=పాపములతోడి సంబంధము, క్వ=ఎక్కడిది ?

తా. యతులు కొందఱు స్నాన సంధ్యావందన వ్రతాచరణాదు లాచరించనీ? ఆచరింపకపోనీ ? భిక్షాటనముచేయనీ ! చేయకపోనీ? ఆ శ్రీహరి కైంకర్య

విషయమైన తమ మనస్సు నిశ్శంకమై యున్నయెడల వారికి పాపసంబంధమే కలుగదు.

ఆ. యతులు కొంద ఱిందు ♦ వ్రతములు భిక్షులా
నర్తులేని వా రొకనర్పలేని
హరి పదారవింద ♦ భరిత దాస్యము లంద
యున్నవారు దొసగు ♦ నున్నవారె.

టి. దొసగు=దోషమును,నున్నవారె=నులిచినవారె-పోఁగొట్టుకొన్నవారె.

గ॥ యత్స్వన రభిహితం ఫణివర్యపర్యంక కైంకర్యార్థం పర్యట
నమపి తుర్యాశ్రమా ననుగుణమితి, తదపి నిపుణ నిరూపణ
విరహవిజృంభితమ్॥ 803

వ. చతుర్థాశ్రములకు చతుర్భుజవిషయక కైంకర్యపర్యటనము
కూడఁ గూడనిదని మఱిమఱి విజృంభించియనుట దానిని విశే
షంబుగ విమర్శింపకయే యనుటయై యున్నయది.

వృ॥ కేచన పంకజలోచన కైంకర్యా యైవ పర్యటంతేఽమీ
సన్న్యాసిన ఇహ ధన్యా స్తేహి స్వతఉపగత స్పృహావిరహాః॥

అ. కేచన=కొందఱు, సన్న్యాసినః=యతులు, పంకజలోచన కైంకర్యాయైవ=ఆ పుండరీకాక్షుఁడైన భగవానుని కైంకర్యమునకయ్యే, పర్యటంతే=తిరుగుచున్నారో ? స్వతః=స్వభావముతో, ఉపగత - స్పృహా- విరహాః=పొందబడిన - ధనాపేక్షయంపలి - పరిత్యాగముగలవారైన, తే అమీ= ఆ వీరు, ఇహ=ఇక్కడ, ధన్యాఃహి=కృతార్థులే కదా ?

తా. కొందఱు యతు లిక్కడ తమకై ధనాపేక్షయే విడిచి భగవత్కైంకర్యమునకైయే పట్టణాములలో తిరుగుచుండువారౌటచేత వారు కృతార్థులే కదా ?

క. పంకేరుహ దళ లోచన
కైంకర్యముకయ్యె కాక ♦ కామించిరె? తా

మింకను దమకయ్యె యొకటి
జంకకె ధన్యాత్ము లిచట సన్న్యాసు లొగిన్.

గ॥ ఇత్థంహి హేయోపాదేయ విద ఉదాహరంతి ॥ 805

వ. ఇటు లిది హేయ మిదియుపాదేయమని తెలిసినవా రుదాహరించుచున్నవారు.

వృ॥ భోగాయైవ నితంబినీపరిణయో యాగావ్యాతిఃఖ్యాతయే
స్వార్థంపాకకృతిః కుపాత్రవిషయత్యాగా ర్థమర్థార్జనమ్ ।
స్వాధ్యాయాధ్యయనం ప్రతిగ్రహకృతే వాదాయశాస్త్రశ్రమః
దుష్యేచ్ఛోదరపూర్తయే యది హరేః కైంకర్యమాచర్యతే॥

ఆ. భోగాయైవ=సంభోగమునకైయే, నితంబినీ పరిణయః = స్త్రీతోడివివాహమును, ఖ్యాతయే = ప్రఖ్యాతికై, యాగావ్యాతిః = యజ్ఞము చేయుటయు; స్వార్థం=తనకోసరమే, పాకకృతిః = పాకముచేయుటయు; కుపాత్రవిషయత్యాగార్థం=కుత్సితులయొక్క విషయమున దానమునకై, అర్థార్జనం = ద్రవ్యసంపాదనమును; ప్రతిగ్రహకృతే=మాఱుతీసికొనుటకై, స్వాధ్యాయాధ్యయనం=తన తన అధ్యాయమునకె అధ్యయనమును, వాదాయ=వివాదమునకై, శాస్త్రశ్రమః=శాస్త్రాభ్యాసమును; ఉదరపూర్తయే=పొట్టనిండుటకై, హరేః కైంకర్యంచ=భగవత్కైంకర్యమును; ఆచర్యతేయది=ఆచరింపఁబడుచున్నదేని, దుష్యేత్=దూషింపనే దూషింపఁదగును.

తా. వివాహము సంతానమునకుఁగాక సంభోగమునకేను, యజ్ఞము స్వర్గమునకుఁగాక ఖ్యాతికేను, పాకము చేసికొనుట అతిథులకుఁగాక తనకేను, ద్రవ్యార్జనము ధర్మమునకుఁగాక కుత్సితుల యుపయోగమునకేను, అధ్యయనము బ్రహ్మలోకమునకై కాక బహుళమైన తీసికొనుటకేను, శాస్త్రాభ్యాసశ్రమము జ్ఞానమునకుఁగాక వివాదమునకేను, భగవత్కైంకర్యము పరమపదమునకుఁగాక పొట్టనిండించుకొనుటకేను, ఆచరించికొనిన యెడల అది అది నింద్యమేయగును.

సీ. పుత్త్రార్థమునుగాక భోగార్థమే యేని
పరిణయం బెటుదూష్య పదము కాదు
స్వర్గార్థమునుగాక స్వఖ్యాతికే యేని
క్రతు వెట్లుదూష్యంబు కాంచఁగాదు
అతిథులకునుగాక యది తమకే యేని
పాకంబు నెటుదూష్య పదము కాదు
పాత్రంబునకుఁగాక పాత్రంబుకే యేని
యర్థార్జన మెటు దూష్యంబు కాదు ?
తే. బ్రహ్మార్థమునుగాక ప్రతిగ్రహార్థమె యేని
యధ్యయన మెటు దూ ష్యంబు కాదు
బోధార్థమునుగాక వాదార్థమే యేని
శాస్త్రశ్రమ మెటు దూష్యంబు కాదు.
ఆ. పరమపదమునందు బరఁగుటకునుగాక
యుదరపోషణమున కొనరెనేని
యాచరింపనట్టి హరికైంకర్యంబు
దూషణమునకదియు దొరయుఁగాదె.

అన్యచ్చ—మఱియును—

వృ॥ భూయోదోషైరపి పరివృతఃపూరుషస్సాత్త్వికానామ్
ప్రాయఃపూజ్యోభవతి భగవద్భక్తిమాసాద్యహృద్యామ్
ఆక్రాంతాఽపి ప్రబలభుజగైః కంటకై రప్యనల్పైః
కిన్నాదృత్యా సురభికుసుమా కేతకీ భాగ్యభాజామ్ ॥ 807

అ. భూయః=బహుగా, దోషైః=దోషములచేత, పరివృతోఽపి=చుట్టఁబడినవాఁడయ్యును, పూరుషః=పురుషుఁడు, హృద్యాం=మనోహరమైన, భగవద్భక్తిం=భగవంతునియెడల భక్తిని, ఆసాద్య = పొంది, సాత్త్వికానాం=స

త్వసంపన్నులైనవారికి, ప్రాయః = బహుగా, పూజ్యః = పూజనీయుఁడు, భవతి = అగుచున్నవాఁడు. ప్రబల భుజగైః = బలవంతములైనసర్పములచేతను, అనల్పైః=గొప్పలైన. కంటకైఃఅపి=ముండ్లచేతను, ఆక్రాంతాపి=ఆక్రమింపఁబడినదయ్యును, సురభి కుసుమా = పరిమళించుచున్న పుష్పములుగలదైన, కేతకీ=మొగిలి, భాగ్యభాజాం=భాగ్యమనుభవించువారికి, ఆదృత్యా=ఆదరింపఁదగినది, నకిం=కాదాఏమి ?

తా. ఎన్నిదోషములున్నను, భగవద్భక్తిగల పురుషుఁడు సాత్వికులలో పూజ్యుఁడుగానుండును. పాములు ముండ్లు నున్నను, పరిమళించు పువ్వులుగల మొగిలి యెంత భాగ్యవంతులకైనను ఆదరింపఁదగినదే కదా ?

మ. భగవద్భక్తిగలట్టిమెట్టిజనులుం బ్రాయఃప్రపూజ్యుల్ దలం
పఁగదోషచ్ఛటలాక్రమించియును సత్త్వస్వాంతులౌవారికిన్
మొగిలిన్ సౌరభబంధురంబుఁగనుచున్ బాముండ్లున్నఁగిండ్లున్నఁబ
న్నగముల్ వెల్లుగనున్న మెల్లఁగొనరే? బన్నె పథ్యభాగ్యోన్నతుల్.

పాండ్యచోలదేశస్మార్తశైవాదిపండితవర్ణనము.

గ॥ ఇత్యన్యతోఽభిక్రామన్ సమంతాదవలోక్య సాంజలిబంధమ్॥
వ. అని మఱొక్కప్రక్కకుంగదలి కలయం గనుఁగొని బద్ధాంజలి బంధుఁడై.

శ్లో॥ క్రియాసార్థితవేదేభ్యో గ్రాహయద్భ్యశ్శ్రుతీర్బహూన్ ।
పాండ్యచోలనివాసిభ్యః పండితేభ్యోనమోఽస్తువః ॥ 809

అ. క్రియాసార్థితవేదేభ్యః = సత్కర్తలచేత ఫలవంతముఁబడిన వేదములు గలవారై, బహూన్=అనేకులను, శ్రుతీః=వేదములను, గ్రాహయద్భ్యః = గ్రహింపఁజేయువారై, పండితేభ్యః=పండితులైన, వః=మీకు, నమః = నమస్కారము, అస్తు=అగుఁగాక.

తా. వేదములు ప్రమాణములుగానెంచుకొని సత్కర్తలుచేయుచు, శిష్య

లకు అధ్యయనము చేయించుచున్న, పాండ్యచోళదేశములలోని పండితులకు నమస్కారము.

తే. చెలఁగి పఠియించి పఠియింపఁ జేసి శిష్య
నికరములవేదముల వేద శిఖరసరణి
నడచి నడపింతు రేవారు పుడమి నట్టి
చోళపాండ్యపండితులకే జోత లిడుదు.

అందు అద్వైతివర్ణనము.

ఇ. అద్వైతి=అద్వైత మతావలంబి, అద్వైతము=ద్వైతము కానిది, (ద్వైతము జీవాత్మపరమాత్మలుగానుండు బ్రహ్మమును తక్కినజడరూపముగానుండు ప్రపంచమును అనెడివి రెండె; ఈద్వైతము కానిదే అద్వైతము) ఈసత్యనిత్య నిర్వికారనిరవయవనిరవద్యముగానుండు బ్రహ్మమొక్కటియే ఆత్మగానుపరమాత్మగానుఁ ఉండునది తక్కినది అవిద్యఅనెడి మాయారూపమై జడరూపమై ప్రపంచమయమునై పరిణమించుచుండెడిది. ఆపరిణామము పృథివ్యాదిపంచభూతములతో మాఱుచుండునది. ఈ మతము శాస్త్రపురాణేతిహాస వేదవేదాంతములు అప్రమాణములనియు నిర్వచించెడు స్మార్తమతము. ఈద్వైతాద్వైతములు విశిష్టాద్వైతము అని మఱియొక వైష్ణవమతముతో చేరి త్రివిధమతములై యుండును. (ఆ విశిష్టాద్వైతమతమును గుఱించి వెనుకటి సంచికలలో చెప్పఁబడియున్నది.)

తే. సరవిఁ బ్రత్యక్షమగు ప్రపంచంబు గాంచి
మిథ్య యంచు నీమాయ లా మధ్య నే ప్ర
మాణముగ మించియుఁ బరోక్షమైన బ్రహ్మ
నిర్విశేషంబుఁ గయికొంద్రు నిక్కమంచు.

పునస్సరోషం—మఱల రోషించి.

హాంత? బ్రహ్మబంధవ ఇమే బ్రహ్మణే పరస్మై ద్రుహ్యంతి॥

వ. ఆహా! వీరు బ్రహ్మబంధువులైనను పరబ్రహ్మమునకును ద్రోహు లగుచున్నారు ?

యతః.—ఏలంటే ?

వృ॥ యదేవ సర్వజ్ఞ మపాస్తదోషం
భవార్తిహారి శ్రుత మాగమాంతే
అజ్ఞం పరం బ్రహ్మ తదేవభోక్తృ।
సంసారతాపా నితి సంగిరంతే ॥ 811

అ. యత్ = ఏ బ్రహ్మము, ఆగమాంతే = వేదాంతమందు, సర్వజ్ఞం = సర్వవేత్తయు, అపాస్తదోషం = తొలఁగిపోయిన సకలదోషములు కలదియు, భవార్తిహారి = సంసార దుఃఖములను పరిహరించునదియు, ఇతి = అని, శ్రుతమేవ = వినఁబడినదో ? తత్ = ఆ, పరబ్రహ్మైవ = పరబ్రహ్మమే, అజ్ఞం = అల్పవేత్తయు, సంసారతాపాన్ = సంసారదుఃఖములను గూర్చి, భోక్తృ - అనుభవించునదియు, ఇతి = అని, సంగిరంతే = చక్కఁగఁ జెప్పుచున్నారు.

తా. సర్వజ్ఞుఁడుగా, సర్వదోషములతో సంసారదుఃఖములను పరిహరించునట్టి యా పరబ్రహ్మను అల్పజ్ఞునిఁగాను, సంసారదుఃఖములనే అనుభవించువానిఁగాను చెప్పుచున్నవారు.

తే. ఎవని సర్వజ్ఞు నిర్దోషు ౕ భవవినిఘ్ను
నిఁగను నిగమాంతములు తెల్పె ౕ నెగడువానిఁ
బరము బ్రహ్మను గించిజ్ఞు ౕ భవ నిమగ్ను
నిఁగనె యద్వైతు లనెదరి ౕ వ్వగఁ దెగించి.

గ॥ న కేవల మమీ పరస్మై బ్రహ్మణే ద్రుహ్యంతి, కింతు తత్ప్రమాణేభ్యః శ్రుతిభ్యోఽపి ॥ 812

వ. వీరు కేవలము పరబ్రహ్మకే కాదు, తద్యాథార్థ్యమునకు సాధకప్రమాణంబులైన శ్రుతితతులకును సహా ద్రోహులగుచున్నవారు.

యతః.—ఏలంటే?

వృ॥ మిథ్యార్థావేదకత్వాచ్ఛ్రుతిషు కుమతిభిః కర్మకాండే నిరస్త
ప్రామాణ్యే బ్రహ్మకాండైస్సహ గుణవచనైశ్శేషితో బ్రహ్మశబ్దః
మిథ్యార్థాఽస్మిన్ విభక్తిః ప్రకృతిరపి పరం బ్రహ్మ నైవాభిధ
త్తే, వాచ్యత్వానాశ్రయత్వాత్కథముపనిషదాం మానతాం
జానతాం తే ॥ 812

అ. కుమతిభిః=కుత్సితబుద్ధికలవారిచేత, గుణవచనైః=గుణములను చెప్పునట్టి, బ్రహ్మకాండైస్సహ= ఉపనిషత్తులతోఁగూడ, కర్మకాండే=కర్మప్రతిపాదక కాండము, మిథ్యార్థావేదకత్వాత్=అసత్యార్థములను తెలుపునది యవుటవలన, నిరస్తప్రామాణ్యే = నిరసింపఁబడిన ప్రమాణత్వము కలదియగుచుండఁగా, శ్రుతిషు=వేదములయందు, బ్రహ్మశబ్దః=బ్రహ్మశబ్దము, శేషితః=మిగిలినది అయ్యె ను, అస్మిన్=ఈ బ్రహ్మశబ్దమునందు, విభక్తిః=విభక్తిగాని, ప్రకృతిః=ప్రాతిప దికరూపముగాని, మిథ్యార్థా=అసత్యార్థమై, పరంబ్రహ్మ=పరబ్రహ్మను, నైవఅభిధ త్తే=చెప్పనే చెప్పదు. వాచ్యత్వ అనాశ్రయత్వాత్ =వాచ్యార్థమునకు స్థానము కాకపోవుటవలన, తే=ఆకుత్సితమతులు, ఉపనిషదాం=ఉపనిషత్తులయొక్క, మానతాం=ప్రామాణ్యమును, కథం=ఎట్లు, జానతాం= తెలిసికొందురు?

తా. ఈ బ్రహ్మశబ్దము జ్ఞానప్రతిపాదకమేయైన బ్రహ్మకాండమునఁగాని, కర్మప్రతిపాదకమైన కర్మకాండమునఁగాని అప్రమాణము అని కృతులుచెప్పిన ను, వాని ప్రకృతిప్రత్యయములచేతనైన అసత్యార్థముగ పరబ్రహ్మము చెప్పఁబడ దు. అది దాని అర్థమును అనుసరింపకపోవుటచేత, ఎవరు ఉపనిషత్ప్రమాణము తెలిసికొందురు ?

ఇతి. కర్మకాండము - ఇదియే కర్మమీమాంస - లేక - పూర్వమీమాంస అని యు, బ్రహ్మకాండము - ఇదియే బ్రహ్మమీమాంస - లేక - ఉత్తరమీమాంస అని యు చెప్పఁబడును. ఈ కర్మకాండమే వర్ణాశ్రమోచితకర్మలై తత్తద్దేవపూ జామాత్రములైయుండును. బ్రహ్మకాండమో సాక్షాద్బ్రహ్మస్వరూప ప్రతిపా దకమైన ఉపనిషత్తులై యుండును.

సీ. అనృతమంచుఁ బ్రపంచ । మధిగమించుకుబుద్ధు
లా గుణాపాదక । మైనయట్టి
బ్రహ్మాండముతోడఁ । గర్మకాండముకూడ
జగమనృతమెయను । జాడఁబట్టి
ప్రామాణ్యనిరసన । ప్రాచుర్యమైయుండఁ
బ్రామాణ్యమునుండె । బ్రహ్మమొండె
అందువిభక్తిమి । ఖ్యార్థకమైయుండ
ముఖ్యార్థమే లేని । మూలశబ్ద

తే. మైన నాపరబ్రహ్మమే । మైనఁజెప్ప
దనఁగ నుపనిషత్తులకెట్టు । లనువుగాఁగఁ
దగుప్రమాణత్వమును బ్రశ । స్తమునుగాఁగఁ
జెప్పఁగలవారు సారము । మెప్పమీఱ.

గ॥ న పర మేతే శ్రుతిభ్యో ద్రుహ్యంతి కింతు శారీరకాయ ॥814

వ. వీరా శ్రుతులకేకాదు, మఱి శారీరకభాష్యప్రవక్తయైనయూ
పారాశరికిఁగూడ ద్రోహులై యగుచున్నవారు.

శ్లో॥ పరాశరభువా శాస్త్రం
బ్రహ్మజ్ఞానాయ నిర్మితమ్ ।
అసమంజసతాం నీత
మవేద్యం బ్రహ్మవాదిభిః ॥ 815

అ. పరాశరభువా=పరాశర మహర్షి పుత్రుఁడైన వ్యాసమహర్షి చేత, బ్రహ్మ
జ్ఞానాయ=బ్రహ్మజ్ఞానమునకై, నిర్మితం=నిర్మింపఁబడిన, శాస్త్రం=శాస్త్రము,
అవేద్యం= తెలిసికొనఁజాలనిదియై, బ్రహ్మవాదిభిః=బ్రహ్మవాదుల చేత, అసమంజ
సతాం=అయోగ్యతను, నీతం=పొందింపఁబడినది.

తా. ఈవ్యాసమహర్షి చేత చేయఁబడిన బ్రహ్మసూత్రశాస్త్రము సాధార
ణముగ తెలిసికోఁదగినదికాదు అని బ్రహ్మవాదులు చెప్పెదరు.

ఆ. వ్యాసనిర్మితంబు బ్రహ్మసూత్రం బిది
బ్రహ్మబోధమునకె పరిఢవిల, న
గోచరంపు బ్రహ్మఁ గుఱించి వాదించు వా
రవ్యవస్థమనుచు నుంద్రుదాని.

ఇ. వ్యాసమహాముని—ఈయన వసిష్ఠమహాముని మునిమనుమఁడును, శక్తి అనుమునికి మనుమఁడును, పరాశరమహాముని కొమారుఁడును, శుకమహాముని తండ్రియునై భారతాదులనే కాక, వేదములనుం జతుర్విధముల విభజించి వేదవ్యాసులనియు విష్ణ్వంశమున జన్మించినందున, కృష్ణద్వైపాయనులనియు ప్రఖ్యాతిపొందెను.

కించ.—మఱియు.—

గ॥ యాదృశస్స్వభావ స్సర్వేశ్వరః, తద్విపరీతమేవ త ముపదిశంతి విరుద్ధబుద్ధయ ఏ తే ॥ 816

వ. విరుద్ధబుద్ధులు వీరలు సర్వేశ్వరునిసయితము విపరీతస్వభావు నిఁగనె యూహించుచున్నారు.

వృ॥ సర్వజ్ఞమజ్ఞ ఇతి సర్వ పదాభిధేయమ్
కస్యాప్యవాచ్య ఇతిసర్వ మహాగుణానామ్ ।
స్థానంచ నిర్గుణ ఇతీహ సమస్తవేద
వేద్యం త్వవేద్య ఇతి తే జగదీశమాహుః ॥ 817

ఆ. తేతు=ఆ అద్వైతులైతేనో, సర్వజ్ఞం=సర్వజ్ఞుఁడైన, జగదీశంచ=సర్వేశ్వరునిఁ, అజ్ఞ ఇతి=అజ్ఞుఁడనియు; సర్వపదాభిధేయం=సకలశబ్దముల చేతను, చెప్పఁబడెడువతని, కస్యాపి=ఒకశబ్దమునకును, అవాచ్యఇతి=చెప్పఁదగినతఁడు కాఁడనియు, సర్వమహాగుణానాం=సకలసద్గుణములకును, స్థానం=స్థానమైనయతని, నిర్గుణఇతి=గుణహీనుఁడనియు; సమస్తవేదవేద్యం=సకలవేదముల చేతను తెలిసికొనఁదగినయతని, అవేద్యఇతి= తెలిసికోఁదగని యతఁడనియు; ఇహ=ఇక్క డ, ఆహుః=చెప్పిరి.

తా. ఇక్కడి అద్వైతులు ఆ సర్వేశ్వరుని సర్వజ్ఞుఁడు కాఁడనియు, ఒక శబ్దమునకైన వాచ్యుఁడు కాఁడనియు, సద్గుణుఁడును కాఁడనియు, వేదవే ద్యుఁడును కాఁడనియు చెప్పెదరు.

తే. జగదధీశ్వరు సర్వజ్ఞు ॥ సర్వవాచ్యు
నఖిలగుణు వేదవేద్యుని ॥ నజ్ఞుఁగా న
వాచ్యు నగుణు నవేద్యుఁగా ॥ వరుసఁ జెప్పు
చుందు రిందులవారలు ॥ మందమతిని.

కింబహునా.—విశేషమేల ?

వృ॥ వివిధదురిత వ్రాతస్ఫీత స్థిరవ్యసనాకులా
దతి మితమతేర్జీవా దేవాభిదాం పరమేశితుః ।
అపగత పరిచ్ఛేదా మోదాంబుధే రుపగచ్ఛతామ్
మశక శిశుతో భేదో నస్యాత్కుతో మదహస్తినః ॥ 818

అ. వివిధ-దురిత-వ్రాత-స్ఫీత-స్థిర - వ్యసన-ఆకులాత్ =నానావిధములైన-దోషములయొక్క-సమూహములతో-పెరిగినదై-స్థిరమైన- వ్యసనములచేత-వ్యాకులమై, అతిమితమతేః=అత్యల్పబుద్ధికలదైన,జీవాదేవ=జీవునికంటెనే, అపగత పరిచ్ఛేద-ఆమోద-అంబుధేః=తొలఁగిపోయినకొలఁతలుగల - ఆనందమునకు-సముద్రమైన, పరమేశితుః=పరమేశ్వరునకు, అభిదాం=భేదములేమిని, ఉపగచ్ఛతాం=అంగీకరించెడువారైన యీయద్వైతులకు, మశకశిశుతః=పిల్లదోమకంటెను, మదహస్తినః=మదపుటేనుఁగునకు, అభేదః=భేదములేమి, కుతః=ఎందువలన, నస్యాత్ =కలుగదు?

తా. ఈయద్వైతులు సకలదోషములవలని వ్యసనములచేత జ్ఞానహీనమైయుండు జీవునితో పరమానంద సంపన్నుఁడైన పరమేశ్వరునకు భేదములేదు అనుచుండుట, పిల్లదోమతో మదపుటేనుఁగునకు భేదములేదు అనుటవలె నున్నది.

తే. స్థిరత దురిత వ్యసనము గింకిచిజ్జ్ఞమైన
చిత్తునకు స్థిరతరహర్ష ॥ సింధువగుచు

నఖిలవిజ్ఞుఁడు నగుజగ త్తదధిపుతోడి
యభిన్న దోష మేను గుతోడి త్త యభిదయగును.

అపరంచ.—మఱొక్కటియు.—

వృ॥ దృశ్యంమిథ్యా దృష్టికర్తాపిమిథ్యా
దోషోమిథ్యైవేతి యా ధీరమీషామ్ ।
సాధిష్ఠానాం శేపి కిం నేతిచింతా
సాక్షిష్ఠానాం పండితానా ముదేతి॥ 819

అ. దృశ్యం=కనఁదగినదియు, మిథ్యా=అబద్ధము, దృష్టికర్తాపి=కనుటను గలుగఁజేయునదియు, మిథ్యా=అబద్ధము; దోషః=దానివలనిదోషమును, మిథ్యైవ=అబద్ధమే; ఇతి=అని, అమీషాం=వీరికి, యా - ధీః=ఏది - బుద్ధియో; సా=ఆబుద్ధి, అంశేపి=దానిదాని అంశమందును, అధిష్ఠానా=ఆధారమైన, చింతా=తలంపు, నకిం=కాదా? ఇతి=అని, సాధిష్ఠానాం=సాధించువారిలో ప్రధానులైన, పండితానాం=పండితులకు, ఉదేతి=పుట్టుచున్నది.

తా. ఈ కనఁదగిన ప్రపంచము, ఈకనఁజేయు ఆత్మయు, ఈ విషయమైనజ్ఞానము అబద్ధములే; అని సాధించెడి అద్వైతులకే ఈ తలంపుఁగలుగుచున్నది.

తే. దృశ్యమును లేదు, లేదు త ద్ద్రష్టికర్త
దోషమును లేదు, లేద న్య సీమ వారి
దల్ల బ్రహ్మంబునం దేల యొల్లదనెడు
ప్రశ్న కలుగదు? సకల స త్పండితులకు.

విశ్వావసుః.—విశ్వావసువు—

గ॥ వయస్య! మైవం మహీసురదూషణేషు విజృంభిష్ఠాః ॥ 820

వ. సఖా! ఈలాగీ మహీ లేఖుల దూషణ రేఖలలోఁ జెల రేఁగకు?

వృ॥ పారంపర్యత ఆగతో నిజకులే పంథా నహాతవ్య ఇ
త్యద్వైతంపరిగృహ్యాహాంత ? జగతో మిథ్యాత్వమాచక్షతాం

ఆధ్యేతుం నియమాన శేషత ఇమేకర్మాణి నిర్మాతుమ
ప్యాస్తిక్యాచ్చతురా నికామమితరే కే తావదేతాదృశాః॥

అ. నిజకులే=తనవంశమందు, పారంపర్యతః=పరంపరతో, ఆగతః=వచ్చిన, పంథాః=మార్గము, నహాతవ్యః=విడువఁదగినది కాదు; ఇతి=అని, అద్వైతం=అద్వైతమతమును, పరిగృహ్య=చేకొని, ఇమే=వీరు, జగతః=ప్రపంచమునకు, మిథ్యాత్వం=అసత్యమును, ఆచక్షతాం=చెప్పుదురుగాక; నిగమాన్=వేదములను, అశేషతః=సర్వమును, అధ్యేతుం=అధ్యయనము చేయుటకును, కర్మాణి=క్రియలను, నికామం=మిక్కిలి, ఆస్తిక్యాత్=ఆస్తికులౌటవలన, నిర్మాతుమపి=అనుష్ఠించుటకును, చతురాః=సమర్థులు. ఇతరే=వేఱువారు, ఏతాదృశాః తావత్=ఇట్టివారైన వారు, కే=ఎవరు ?

తా. తమ వంశాచారమైన అద్వైతమార్గమును వదలక ప్రపంచముమిథ్య అనియు, జీవేశ్వరులకును భేదములేదనియు చెప్పుచున్నను; ఈ అద్వైతులు వేదాధ్యయనము చేయుచు వేదవిహితకర్మలను అనుష్ఠించుచునున్నవారు. ఇట్టివారు, మఱెవ్వరున్నారు ?

తే. పథము స్వపరంపరాగత ప్రథ మటంచు
కొంచు నయిన నద్వైతము గొంచ కాగ
మాధ్యయన మాయనుష్ఠాన మాస్తికతన
నెఱపుదురు వీరివలె నేరు నెఱపఁగలరు?

ఇ. ఆస్తిక్యము=ఆస్తికత- ఆస్తికులమతము. ఆస్తికులు=ఆస్తిఅనువారు-పరబ్రహ్మపరలోకాదికముకలదు అనువారు, స్మార్తులు=స్మృతి సంబంధులు, వీరు శాస్త్రార్థ వేదార్థప్రతిపాదకధర్మములను దెలిపెడి మను బృహస్పత్యాది విహితకర్మ లనుష్ఠించువారగు నద్వైతులు.

అందు స్మార్తవర్ణనము.

కించ.—మఱియు.—

వృ॥ శ్రుతీ రధ్యేతారః కిమపి జపితారో మనుగణమ్

క్రతూ నాహర్తారః కిమపి దదితారః ప్రతిదినమ్ ।
అమీస్మార్తాః శ్రాద్ధాన్యపి రచయితారో విధునతే
శ్రుతే రప్రామాణ్యం ప్రసజ దననుష్ఠాపకతయా ॥ 822

ఆ. అమీ=ఈ, స్మార్తాః=స్మార్తులు, ప్రతిదినం=నిత్యమును, శ్రుతీః=వేదములను, అధ్యేతారః=అధ్యయనముచేయువారును; మనుగణం=మంత్రసమూహమును, జపితారః=జపించువారును, క్రతూన్=యజ్ఞములను, ఆహర్తారః=చేకొనువారును; కిమపి = కొంతయైన, దదితారః = దానముచేయువారును; శ్రాద్ధాని = శ్రాద్ధములను, రచయితారోపి = చేయువారునై; ప్రసజత్ = వదలుచు, అననుష్ఠాపకతయా = అనుష్ఠింపనివారవుటచేత, శ్రుతేః = వేదముయొక్క, అప్రామాణ్యం = ప్రమాణరాహిత్యమును, విధునతే = నిరసించుచున్నవారు.

తా. ఈస్మార్తులు వేదములు ప్రమాణములని వేదాధ్యయనమంత్రానుసంధానహోమకరణ దానకరణ పిత్ర్యాదిశ్రాద్ధాచరణములు కలవారై అవిలేనివారికి వేదము లప్రమాణములు అనుటను నిరసించుచున్నవారు.

సీ. శ్రుతులు సక్రమమున ♦ శ్రుతులుపర్వఁబఠింత్రు
శ్రుత్యర్థములను వి ♦ శ్రుతులునగుచు
మంత్రంబులావృత్తి ♦ మననంబు లనుపించి
జపియింత్రు మంత్రార్థ ♦ చణులునగుచు
నధ్వరమ్మును విహి ♦ తాధ్వరమ్మౌనర్తు
రధ్వర్యులనఁగ ♦ ద్రదయ్యధ్వులగుచు
సత్పాత్రదానంబు ♦ సలుపుచుందురు తమ
శక్తికొలందిఁ బ్ర ♦ శస్తులగుచు.

తే. స్మార్తులద్వైతులగు వీరు ♦ శ్రద్ధతోడ
శ్రాద్ధములఁ జేయుచుంద్రిట్లు ♦ సరవితోడఁ
జేయ లేని ప్రామాణ్యమా ♦ మ్నాయమునకు

నెట్లుగలుగును? గలుగుమే కీ ాెట్లు? మహికి.

కృశాను:—కృశానువు —

సమంతాదవలోక్య.—అంతటను గనుఁగొని.—

అందు శైవవర్ణనము.

ఇ. శైవులు=శివప్రాశస్త్యమునే తెలిపెడిమతసంప్రదాయ ప్రవర్తకులు.

గ॥ నిస్తులా అప్యమీ విషయాశ్శైవప్రచురతయా న శ్లాఘామర్హంతి. అత్రహి తద్బ్రహ్మపదార్థంయథావస్థిత మనభిదధానాశ్శైవాః విదుషోపి విమోహాయంతి ॥ 823

వ. కలయఁగనుఁగొని యవిశేషంబులయ్యు నీవిషయంబులు కేవల శైవప్రచురంబులై శ్లాఘార్హంబులు కావయ్యె. ఇందు బ్రహ్మపదార్థంబునే యథాతథార్థంబుగఁ బలుకనివార లీశైవులు కోవిదులనైనను విమోహపరిభ్రాంతులుగఁ జేయుచున్నారుకదా?

తథాహి.—అటులేకదా.—

వృ॥ మదనజనకే వీతాతంకే మహాగుణశేవధౌ
పరమపురుషే నిత్యాసక్తాం శ్రుతిం కమలామివ ।
బత? పశుపతౌ శూలోపేతే మనోభవదాహకే
నిహితహృదయాం శైవా జల్పంత్యభాగ్యహతామివ ॥ 824

ఆ. వీతాతంకే=విడిచిపోయిన ఆటంకములుకలవాఁడును, మహాగుణశేవధౌ=గొప్పగుణములకు నిధియునైన, మదనజనకే=విష్ణువునందు, నిత్యాసక్తాం=ఎప్పుడునుఆసక్తిగల, కమలామివ=లక్ష్మినివలె, శ్రుతిం=వేదమును, శూలోపేతే=శూలరోగముచేత- శూలాయుధముచేతకూడుకొన్నవాఁడును, పశుపతౌ=మూఢశ్రేష్ఠుఁడును- సర్వజంతుశ్రేష్ఠుఁడును, మనోభవదాహకే = మనస్సునఁగలిగిన కామాదులను - మన్మథుని దహించినవాఁడునైన శివునియందు, నిహి

తద్హృదయాం=ఉంచఁబడిన అభిప్రాయముకలదానిని, అభాగ్యహతామివ= దౌర్భాగ్యముచేత కొట్టుబడినదానిఁగా, శైవాః=శైవులు, జల్పంతి=పదరుచున్నారు, బత=అయ్యో ?

తా. ఏదోషమును లేక సద్గుణసంపన్నుఁడైన యావిష్ణువునందు సదాఆసక్తికల లక్ష్మీదేవినివలె నుండు బ్రహ్మాండమను శ్రుతిని శూలముకలిగి పశుపతియైన శివునియందే అభిప్రాయముంచి దౌర్భాగ్యమున చెడిపోయిన ఆఁడుదానినిగా శైవులు పదరుచున్నారు.

సీ. ఈతఁడు మరునకుఁ దాతయే యగు,నగు
నాతఁడా మరునకే ఘాతకుండు
ఈతఁడు భవరోగ ఘాతకుఁడగు, నగు
నాతఁడే భవుఁడు శూలాయుతుండు
ఈతఁడు సుగుణసంఘాత శేవధియగు
నగు నాతఁడహిఁగుణా యుతతనుండు
ఈతఁడు పురుషోత్త మాతతాభిఖ్యుఁడౌ
నాతఁడే పశుపతి ప్రాఖ్యుఁడౌను

తే. ఇట్టి యీహరియందు శ్రీ యట్టి శ్రుతిని
నట్టి యీహరునం దభాగ్యాభిహతను
బోలెఁ బ్రేలెదరా శైవు లోలినవును
హరికి నిత్యానపాయిని హరున కవునె.

వృ॥ సూర్యాదారోగ్య మిచ్ఛేత్కమపి హుతవహాత్సం పదుల్లాస మిచ్ఛేత్
ఈశానాజ్ఞానమిచ్ఛేదనవధివిభవం మోక్షమిచ్ఛేన్ముకుందాత్
ఇత్యాద్యాస్సత్యవాచో హితమునిభణితీరాకలయ్యాపివిష్ణోః
శైవాస్సేవాంత్యజంతో బత భవహత యే భావయంతే భవంతే॥

అ. సూర్యాత్ = సూర్యునివలన, ఆరోగ్యం = రోగములేమిని, ఇచ్ఛేత్ = కోరవలసినది; హుతవహాత్ = అగ్నివలన, కమపి = కొంతైన, సంపదుల్లాసం = సంపదవలని సంతోషాతిశయమును, ఇచ్ఛేత్ = కోరవలసినది; ఈశానాత్ = శివునివలన, జ్ఞానం = జ్ఞానమును, ఇచ్ఛేత్ = కోరవలసినది; ముకుందాత్ = విష్ణువు వలన, అనవధివిభవం = మితిలేనివైభవముగల, మోక్షం = ముక్తిని, ఇచ్ఛేత్ = కోరవల సినది; ఇత్యాద్యాః = ఇదిమొదలైన, సత్యవాచః = సత్యవాక్కులైన, హితమునిభణితీః = హితములైన వ్యాసాదిమునులవాక్కులను, ఆకలయ్యాపి = తెలిసికొనియును, తేశైవాః = ఆశైవులు, విష్ణోః = మహావిష్ణువుయొక్క, సేవాం = సేవను, త్యజంతః = విడిచినవారై, బత = అయ్యో? భవహతయే = పాపములను పోఁగొట్టుటకై, భవం = శివుని, భావయంతే = తలంచుకొనుచున్నారు.

తా. శైవులు "ఆరోగ్యంభాస్కరాదిచ్ఛేత్" అనునట్లు సూర్యునివలన ఆరోగ్యమును, అగ్నివలన సంపదను, శివునివలన జ్ఞానమునువలె ఆమహావిష్ణువు వలన మోక్షమును కోరవలసినది. "తమేవంవిదిత్వాతిమృత్యుమేతి నాన్యఃపంథావిద్యతేఽయనాయ జ్ఞాత్వాతంమృత్యుమత్యేతి నాన్యః పంథావిముక్తయే। జ్ఞానాదేవతేకైవల్యమ్॥" అను వ్యాసాదిమహర్షివాక్యములు తెలిసియు ఆమహావిష్ణువుసేవను విడిచి సర్వదోషనివారణార్థమై అయ్యో? ఈశివునే తలఁచుచున్నారు.

చ. సవితనరోగతంగుఱిచి సత్వరమగ్నిసిరింగుఱించి, యా
శివునివిబోధముంగుఱిచి శ్రీపతిమోక్షమునుంగుఱించి, కో
రవలెనటంచు మోసెడి పురాణములున్వినియట్టి శ్రీపతిన్
భవహరు వీడివేడిభవు భావనసేయుదు రీదురీహులే.

అపిచ.——మఱియు——

వృ॥ తద్విష్ణోః పరమంపదం హితమసం పారే సదాపశ్యతా
సాంద్రం సూరిగణేన నిర్మలమహానందాత్మకం శాశ్వతమ్ ।
అప్రేప్సంత ఇమే సమేత మనిశం బేతాలభూతాలిభి
ర్లోకం భీకర మంచితుం వ్యవసితా మాహేశ్వరగంనశ్వరమ్॥

అ. తమసః=అజ్ఞానముయొక్క, పారే= అంతమందు, సదా=ఎప్పుడును, పశ్యతా=చూచుచున్న, సూరిగణేన=జ్ఞానిసమూహముచేత, సాంద్రం=దట్టమై, నిర్మలమహానందాత్మకం=నిర్దోషమైన మహానంతోషమే స్వరూపముగాగలదై, శాశ్వతం = నిత్యమై, విష్ణోః = మహావిష్ణువుయొక్క, తత్ =ఆ, పరమంపదం హి=పరమపదమునుగదా, అపేక్షంతః=కోరనివారైన, ఇమే = ఈశైవులు, బేతాలభూతాలిభిః=బేతాళములయు భూతములయు సమూహములచేత, అనిశం=ఎప్పుడును, సమేతం=కూడుకొన్నదై, భీకరం=భయంకరమై, నశ్వరం=శాశ్వతముకానిదై, మాహేశ్వరం=శివసంబంధియైన, లోకం= కైలాసప్రదేశమును, అంచితుం=పొందుటకు, వ్యవసితాః=నిశ్చయించినవారైరి.

తా. అజ్ఞానమును వదలి జ్ఞానముతోఁ గనుచున్న ఆ సనకాదిమునులతోనిండి పరమానందమయమై నిత్యమైన యాపరమపదమును గోరక ఈ శైవులు అనిత్యమై భూతభేతాళములచే భయంకరమైన యా కైలాసమును పొందుటకే కోరుచున్నారు.

తరువోజ. అది వైష్ణవనివాస ౯ మదియొవైకుంఠ
మిది శైవవాసమా ౯ నిదియొకైలాస
మదితమఃపారమా ౯ నదెపరంధామ
మిదిపర్వతమునవు ౯ నిదెపరుషంబు
నదిసూరిసాంద్రమా ౯ నదెమహానంద
మిదిభూతభేతాళ ౯ మిదెమహాభయద
మదిశాశ్వతమునవు ౯ నదియపేక్షితమె
యిదియశాశ్వతమవు ౯ నిదియపేక్షితమె ?

విశ్వావసుః.—విశ్వావసువు.—

గ॥ సఖే ! గుణగ్రహణ కుతూహలీ భూయాః? 827

వ. సఖా ! గుణగ్రహణమందె కుతూహలివికమ్ము?

వృ॥ నిత్యంకర్మ సమాచరంతి నిగమాః శాస్త్రాణిచాధీయతే

సంతన్వంతిచ సప్తతంతునిచయం ధిన్వంతి భక్త్యాతిథీన్
సాంబంత్ర్యంబకమర్చయంతిశుచయశ్శైవాస్సదైవాదరాత్
ఏషామీదృశకర్మణాం కతిపయే దోషా విషహ్యా నకిమ్॥ 828

అ. శుచయః=పరిశుద్ధులైన, శైవాః=శైవులు, నిత్యం=ప్రతిదినమును, కర్మ=స్నానసంధ్యాదికర్మను, సమాచరంతి=ఆచరించుచున్నారు; నిగమాన్=వేదములను, శాస్త్రాణిచ=శాస్త్రములనున్, ఆధీయతే=పఠించుచున్నారు; సప్తతంతునిచయంచ=యజ్ఞసమూహమునున్, సంతన్వంతి=చేయుచున్నారు; అతిథీన్=అతిథులను, భక్త్యా=భక్తితో, ధిన్వంతి=సంతోషపఱచుచున్నారు; సాంబం=దేవీసహితుఁడైన, త్ర్యంబకం=త్రినేత్రుఁడైన శివుని, సదైవ=ఎప్పుడును, ఆదరాత్=ప్రేమతో, అర్చయంతి=అర్చించుచున్నారు; ఈదృశకర్మణాం=ఇట్టి సత్కర్మలుకల, ఏషాం=ఈ శైవులకు, కతిపయే=కొన్ని, దోషాః=దోషములు, విషహ్యాః=విశేషముగా సహింపఁదగినవి, నకిం=ఏల కావు ?

తా. ఈ శైవులు పరిశుద్ధులై స్నానసంధ్యాద్యాచరణములను, వేదశాస్త్రాద్యధ్యయనములును, యజ్ఞవిశేషకార్యములును, ఆతిథ్యభ్యాగత సమాదరణములును, పార్వతీసహిత మహేశ్వరార్చనలును, ఎప్పుడు నాదరముతోఁజేయుచుండఁగా, వీరియందలి యేదోషమునైన, మనము సహించుకొనఁగూడదా ?

మ. అనిశంబుంగ్రియ లాచరింత్రు శ్రుతిశాస్త్రాభ్యాసముల్సేయు
దుర్, కనియభ్యాగతులంభరింత్రు క్రతువుల్గావింత్రు శైవు
ల్సదా, వినయోద్భావులుసాంబుశంభు శుచులై వీప్సన్ సమ
ర్పింత్రుగ, న్గానఁగ స్వీరిపయింబొసంగునె దోసంబుగుంగొండొకం
డుండినన్.

ఆ. సప్తతంతువు=యజ్ఞము, ఇది సప్తపాకయజ్ఞములు, సప్తహవిర్యజ్ఞములు, సప్తసోమసంస్థలు అని వివిధములుగనుండి, 21 విధమయ్యును, ఈ విధములోను సప్తసప్తఅనియే యుండుటవలన అదియే పూర్వపదమైయున్నయది.

అన్యచ్చశ్రోతవ్యమ్.—మఱొక్కటియు వినఁదగినది.

వృ॥ స్మరహరపరిచర్యా సాంప్రతం తన్యతే యా
జనయతిహరిభక్తిం హంత? జన్మాంతరే సా ।
శమితదురితవర్గం సాచ సూతేఽపవర్గమ్
కుతఇహఫలహానిః కుర్వతాం శర్వపూజామ్ ॥ 829

అ. యా=ఏది, సాంప్రతం=ఇప్పుడు, స్మరహరపరిచర్యా = శివుని విషయమైన పరిచారకత్వము, తన్యతే=చేయఁబడుచున్నదో? సా=అది, జన్మాంతరే=వేఱుజన్మములో, హరిభక్తిం=విష్ణుభక్తిని, జనయతి=పుట్టించుచున్నది. సా=ఆ హరిభక్తి, శమితదురితవర్గం=శమింపఁజేయఁబడిన దోషసమూహముగల, అపవర్గంచ=మోక్షమునున్, సూతే=కలిగించుచున్నది. శర్వపూజాం=ఇట్టి శివపూజను, కుర్వతాం=చేయువారికి, ఇహ=ఇక్కడ, ఫలహానిః=ప్రయోజనములేమి, కుతః=ఎక్కడిది ? హంత=అయ్యో?

తా. ఇప్పుడిప్పుడు చేయు శివపూజ వెనుక వెనుక హరిపూజను చేయఁగలుగఁ జేయుచుండును. అప్పుడా హరిపూజ వానిని నిర్దోషుఁజేసి వానికి మోక్షము నిచ్చును. కాఁబట్టి ఆ శివపూజచేయువాని కేమియు ఫలహానిలేదు.

క. హరిభక్తినిమిత్తక మీ
హరభక్తి భవాంతరంబు నం దఘవర్గం
బరయింపక యపవర్గం
బరయించు, న దేమిహాని హరపరిచర్యన్.

పరంతు.—మఱొక్కటియు.—

వృ॥ సా రుద్రభక్తి ర్వితనోతి భద్రమ్
యా విష్ణువిద్వేషలవా సహిష్ణుః ।
త ఏవ ధర్మాయ భవంతి దారాః
కదాపి యన్నాభిమృశంతి జారాః ॥ 830

అ. యా=ఏ, రుద్రభక్తిః=శివభక్తి, విష్ణువిద్వేషలవాసహిష్ణుః=విష్ణుద్వేషమంను లేంచెమైన ఓర్వనిదియో? సా=ఆ శివభక్తి, భద్రం=క్షేమమును, విత

నోతి=చేయుచున్నది. యాన్ =ఎవరిని, జారాః=విటకాండ్రు, కదాపి = ఒక ప్పుడైనను, నఅభిమృశంతి=అంటరో, తే=ఆ, దారాఏవ=భార్యలే, ధర్మాయ= ధర్మముకొఱకు, భవంతి=అవుచున్నారు.

తా. విటకాండ్రు అంటనిఆండ్రు ధర్మార్థమే అగుచుండునట్లు విష్ణువిషయమున ద్వేషము లేకయుండు శివభక్తి మోక్షమునుగూడ ఇచ్చును.

క. శౌరిద్వేషరహితశివవి
స్తారితభక్తియు విముక్తి ప్రదమునగునె, ధరన్
దారజనాళిగుణాళియు
జారజనస్పర్శభ్రష్టధర్మ ప్రచారిణియగునే.

గ॥ శేషశాయి విద్వేషఏవహి మూర్ధాభిషిక్తో దోషఃకాపురుషాణామ్ ॥ 831

వ. శేషశాయిద్వేషమే కాపురుషులకు మూర్ధాభిషేకమువలె సర్వాతిశాయిదోషము.

పశ్య—చూడుు.

వృ॥ నాస్తిక్యమావహతి నారకమాతనోతి
ప్రౌఢింనిహంతి పరిలుంపతిసంపదంచ।
ఆయుఃక్షిణోత్యుపచినోతిసమస్తదోషాన్
ద్వేషో ముకుందవిషయో విషయోగతుల్యః॥ 832

అ. ముకుందవిషయః=విష్ణువిషయకమైన, ద్వేషః=ద్వేషము, విషయోగతుల్యః=విషసంబంధముతో సమానమై, నాస్తిక్యం=నాస్తికత్వమును, ఆవహతి=కలిగించుచున్నది; నారకం=నరకసంబంధమును, ఆతనోతి=చేయుచున్నది, ప్రౌఢిం=సామర్థ్యమును, నిహంతి=పడఁగొట్టుచున్నది; సంపదంచ= సంపత్తిని, పరిలుంపతి=తగ్గించుచున్నది; ఆయుః=ఆయుస్సును, క్షిణోతి=క్షీణింపఁజేయుచున్నది; సమస్తదోషాన్ = సకలదోషములను, ఉపచినోతి=వృద్ధిపఱచుచున్నది.

తా. విష్ణువిషయకద్వేషము సకలదోషములనుఁ గలిగించి నాస్తికత్వము నరకముఁ గలిగించుటయకాక, సంపత్సామర్థ్యములను పోఁగొట్టి, ఆయుస్సునుఁ దగ్గించును.

ఆ. శౌరివిషయవైర ♦ మారయవిపరీతి
నాస్తికతనునరక ♦ మౌస్థనిచ్చుఁ
బ్రాఢిఁబ్రచ్చిలచ్చి ♦ రూఢిఁబుచ్చునుబుచ్చు
నాయువును ద్రోసంగు ♦ లచ్చిదెచ్చు.

ఇ. నాస్తిక్యము=నాస్తికమతము, నాస్తికులు=పరబ్రహ్మపరలోకాదులు అసత్యములనియు, వేదశాస్త్రపురాణాదు లప్రమాణములనియు వాదించువారు.

అంధుపాషండవర్ణనము.

ఇ. పాషండులు=పండారాలు. వీరుకాషాయధారులును, జటాధరులును, లింగధారులునైన శైవులు.

కృశానుః—కృశానువు.—

గ॥ సత్యమేవతథాపి అవైదికకృత్తిష్వేవ ప్రయియాసతాం శివభక్తిమభినయతాం పాషండవిశేషాణా మేషో వేష ఏవభీషయతి హృదయమ్ ॥ 833

టి. అవైదికవృత్తిష్వేవ = వేదోక్తములుకాని ప్రవర్తనములందే, ప్రయియాసతాం=ప్రయాసపడఁగోరువారై,

వ. నిజమేయైనను, అవైదికములే యగువిధుల నాచరించుచు శివభక్తి నభినయించు నీ పాషండ విశేషులవేషమే హృదయ భీషకమైయున్నయది.

తథాహి—అటులెకదా ?

శ్రితాభవ్యమార్గా శ్చితాభస్మశుభ్య
త్ఫాలా జటాలాః స్ఫుటాలాపశూన్యాః ।

స్మశానాగ్నిసఖ్యా దృశా నిర్దహంతః
పిశాచా ఇవామీ దిశాసు భ్రమంతి ॥ 834

అ. అమీ=ఈపాషండులు, శ్రిత-అభవ్య-మార్గాః= ఆశ్రయింపఁబడిన-కుశలముకాని-మార్గములుకలవారై, చితా-భస్మ-శుభ్యత్-నిటాలాః= స్మశానమందలి-బసుమను చేత-శోభించుచున్న-నొసటిభాగముగలవారై, జటాలాః=జడలుకలవారై, స్ఫుట-ఆలాప-శూన్యాః= స్పష్టమైన - మాటల చేత-శూన్యులై, స్మశాన-అగ్ని-సఖ్యా=స్మశానమందలి-అగ్నితో-చెలిమిగల, దృశా=చూపుచేత, నిర్దహంతః=దహించుచుండువారై, పిశాచా ఇవ=పిశాచములవలె, దిశాసు=దిక్కు-దిక్కున, భ్రమంతి=తిరుగులాడుచున్నారు.

తా. ఈపాషండులు మంచిమార్గములు విడిచి మంచిమాటలునులేక, నొసట భస్మమును. తలను జడలునువేసికొని, నిప్పువంటికంటితో దహించునట్లుగా పిశాచములవలె పలుదిక్కులఁ దిరుగులాడుచున్నారు.

తే. అశుభమార్గు లనర్గళ భసితఫాలు
రస్ఫుటాలాపులు జటాలురలపిశాచ
తులితులై స్మశానకృశాను తులితదృశల
దిశల నేర్పుచుఁదిరిగెద రిద్దివిరి వీరు.

గ॥ కించ, ఏషా మతిజగుప్సితా రీతిః ॥

వ. మఱియు, వీరి రీతి అతి జుగుప్సితమె యై యున్నయది.

వృ॥ పక్షీకృత్య గిరీశం
సిద్ధ్యా రహితాశ్చ మానహీనాశ్చ।
ఇచ్ఛంత్యధిగంతుమిమే
ధనంజయం లింగదర్శనే నైవ॥ 835

అ. మానహీనాశ్చ=మానములేనివారును,సిద్ధ్యా=ఫలసిద్ధిచేత, రహితాశ్చ=శూన్యులునైన, ఇమే=ఈపాషండులు, గిరీశం=పర్వతశ్రేష్ఠమును - ఈశ్వరుని, పక్షీకృత్య=పక్షముగాఁ జేసికొని-తనపక్షముగాఁ జేసికొని, లింగదర్శనే

నైవ=శివలింగముయొక్క దర్శనమాత్రముననే, ధనంజయం=ధనమును, జయమునున్=అగ్నిదేవుని, అధిగంతుం=మించుటకు, ఇచ్ఛంతి=కోరుచున్నారు.

తా. ఈపాషండులు మానములేక ఫలసిద్ధియులేక (కొండలోపొగనుజూచి అగ్నియున్నదని, అనుమానపడునట్లు) లింగదర్శనముమాత్రముచేతనే కొండను పక్షముగాఁ జేసికొనునట్లు పరమేశ్వరుని తనపక్షముచేసికొని, ధనంజయములను వలె అగ్నిదేవునిన్ మీఱుటకైయే కోరుచున్నారు.

తే. సిద్ధి మానము లేక పక్షీకరించి
యాగిరీశు, నీపాషండు లిలా ధనంజ
యుంగనంగోరుదురు కుతర్క్యాన్యు లగుచు
లింగదర్శనమాత్రన శైలెంగు లగుట.

అన్యచాత్ర—ఇతురులు నిట.

వృ॥ దీర్ఘవక్రనఖరాః ఖరకల్పా
ఉద్ధరంత ఇవ బాహుయుగం తే
శౌచమాచరితు మప్యసమర్థా
నీచబుద్ధిహృదయం భ్రమయంతి॥ 836

అ. దీర్ఘవక్రనఖరాః=నిడివై వంకరలైన గోళ్లుకలవారై, ఖరకల్పాః=గాడిదెలతో సమానులై, బాహుయుగం=రెండుబాహువులనున్, ఉద్ధరంతః=పైకెత్తికొన్నవారై, తే=ఆపాషండులు, శౌచం=శౌచమును, ఆచరితుమపి=చేయుటకుఁగూడ, అసమర్థాః=చేతఁగానివారై, నీచబుద్ధిహృదయం=అల్పబుద్ధులమనస్సును, భ్రమయంతీవ=భ్రమింపఁజేయుచున్నారువలె నున్నారు.

తా. ఈ పాషండులు గోర్లుపెంచుకొని గాడిదలవలె చేతులు పైకెత్తుకొనియుండియు, తాము శౌచమైనఁ జేయనివారై నీచులను భ్రమింపఁజేయుచున్నారు.

తే. గాడిదలవలె నిడుద వంకరలుగోర్లు
గేలఁ గాలను గలిగి భుజాలనెత్తి

నె త్తినిడుకొని యడలింతు రిరు త్త్రప్రజల
శౌచమున కేనిచాలని నీచు లిచట.

విశ్వావసుః —విశ్వావసువు.

గ॥ విమృశ్య, సఖే! గుణగ్రాహిణా నై తే విమూషణీయాః ॥ 837

వ. విమర్శించి, సఖా! గుణగ్రాహియైన వానికి వీరు దూషణీయులు కారు.

వృ॥ శీతోష్ణజృంభణసహేషు జితేంద్రియేషు
కష్టోపవాస పరిశుష్కకలేబరేషు ।
పుణ్యస్థలాటన పరాకృత కిల్బిషేషు
జానీహి కానపిగుణాన్ జటిలేష్వమీషు ॥ 838

అ. జితేంద్రియేషు=ఇంద్రియజయముకలవారై, శీతోష్ణజృంభణసహేషు= చలివేఁడుల విజృంభణమును సహించువారై, కష్టోపవాస పరిశుష్కకలేబరేషు = కష్టములైన ఉపవాసములచేత వాడిపోయిన శరీరములు కలవారై, పుణ్యస్థలాటనపరాకృతకిల్బిషేషు = పుణ్యస్థలములలో సంచరించుటచేత తొలఁగఁద్రోయఁబడిన దోషములు కలవారైన, అమీషు = ఈ, జటిలేషు=వ్రతినుల యందు, కానపి గుణాన్=కొన్ని గుణములనైనను, జానీహి=తెలిసికొనుమ?

తా. జితేంద్రియులై చలివేఁడుల నోర్చుకొని, ఉపవాసాదులచేఁ జిక్కి పుణ్యస్థల సంచారముచేత సర్వదోషములు తొలఁగిపోయిన యీ పాషండుల లోకొన్ని మంచి గుణాలున్నవి తెలిసికొమ్మా?

క. వితతోష్ణ శీతవాతము
క్షితి సహియించియును నుపవసించియుఁ బుణ్య
క్షితులఁజరింతు రకృతదు
ష్కృతులగు నీజటిలురం దొకగిన్నను? గుణముల్.

జ్యౌతిషిక వర్ణనము.

ఇ. జ్యౌతిషికులు=జ్యోతిష సంప్రదాయవేత్తలు, వీరు=తిథి వార నక్షత్ర యోగకరణము లనెడి పంచాంగములతోను, రాశి లగ్న గ్రహ చారభుక్త్యపభుక్తులతోను, శుభాశుభకర్మముహూర్త జాతకాదులను నిర్ణయించి తత్తత్కాల సుఖదుఃఖానుభవములను దెలుపువారు.

గ॥ ఇత్యేతో వీక్ష్య సాశంకమ్ క ఇమే పుస్తకహస్తాః కల్యవ ప్రోత్థాయ తతఇతః పర్యటంతి॥ 839

వ. అని మహాశంకఁగాంచి సందేహించి ఎవరు వీరు పుస్తకహస్తులై వేకువనె లేచి యిటనటను బర్యటనము చేయుచున్నవారు.

కృశానుః—కృశానువు.

గ॥ నిపుణ మవలోక్య సపరిహాసమ్॥

వ. నిపుణంబుగ నిరీక్షించి పరిహాస సహితంబుగ.

వృ॥ జ్యోతిశ్శాస్త్ర మహోదధౌ బహుతరో త్సర్గాపవాదాత్మభిః
కల్లోలైర్నిబిడే కణాన్ కతిపయాన్ లబ్ధ్వా కృతార్థా ఇవ
దీర్ఘాయుస్సుతసంపదాదికథనైర్దైవజ్ఞపాశా ఇమే
గేహంగేహ మనుప్రవిశ్య ధనినాం మోహం ముహుః కుర్వతే॥

అ. బహుతర - ఉత్సర్గ - అపవాద - ఆత్మభిః=అనేకవిధములైన - సామాన్యమును - విశేషమును - స్వరూపములుగాఁగల, కల్లోలైః=అలలచేత, నిబిడే=దట్టమైన, జ్యోతిశ్శాస్త్రమహోదధౌ= జ్యోతిశ్శాస్త్రమనెడి మహాసముద్రమందు, కతిపయాన్=కొన్ని, కణాన్=అణువులను, లబ్ధ్వా=లభించి, కృతార్థా ఇవ=కృతార్థులువలె, ఇమే=ఈ, దైవజ్ఞపాశాః=అధమజ్యౌతిషికులు, గేహంగేహం=ప్రతియింటను, అనుప్రవిశ్య=ప్రవేశించి, దీర్ఘాయుస్సుత సంపదాదికథనైః=దీర్ఘాయుస్సు సుతులు సంపదలు మొదలైనవానివాక్యములతో,

ధనినాం=ధనవంతులకు, మోహం=భ్రాంతిని, ముహుః=పలుమాఱు, కుర్వతే=చేయుచున్నారు.

తా. అలలవలె సామాన్యజ్యోతిషము విశేషజ్యోతిషము అను భేదములు గలిగి, సముద్రమువలెనుండు ఈ జ్యోతిశ్శాస్త్రమందు కొన్ని బిందువులను మాత్రము చదివి మేము కృతార్థులమైతిమి. అనుచు, ధనవంతుల యింటింటను జేరి, మీకు దీర్ఘాయువుకలుగును, కుమారులు కలుగుదురు, సంపదకలుగును అని చెప్పుచు, వారివారిని భ్రమింపఁ జేయుచుందురు.

శా. జ్యోతిశ్శాస్త్రమహాపయోధి నపవాదోత్సర్గముల్భంగసం
ఘాతంబుల్వెలుఘూర్జిలంగఁగదియంగాఁబోయియుందుత్తముల్
పాథోబిందులు కొన్నికొన్నికొనితత్త్వారంగతుల్గారెగా
జాతాయుర్ముఖవృత్తముల్పలుకుదుర్భాగాదులందెల్పుచున్.

టీ. జాతాయుర్ముఖవృత్తములు=జన్మించినవానికాయుస్సు మొదలైనవాని వృత్తాంతములు, భాగాదులన్=మేషాదిరాసులను.

కించ—మఱియు.

వృ॥ విలిఖతి సదసద్వా జన్మపత్రం జనానామ్
ఫలతియది తదానీం దర్శయత్యాత్మదాక్ష్యమ్ ।
నఫలతియది లగ్నభ్రష్టరేవైషదోషో
హారతిధన మిహైవం హంత? దైవజ్ఞపాశః ॥ 841

అ. దైవజ్ఞపాశః=జ్యోతిషికాధముఁడు, జనానాం=జనులకు, జన్మపత్రం=జాతకము, సత్ - అసత్ వా = యథార్థమో - అయథార్థమో, విలఖతి=వ్రాయుచున్నాఁడు. ఫలతియది=అది ఫలించుచున్నదేని, తదానీం=అప్పుడు, ఆత్మదాక్ష్యం=తనసామర్థ్యమును, దర్శయతి=చూపుచున్నాఁడు. నఫలతియది=ఫలింపకున్నదేని, లగ్నభ్రష్టరేవ=లగ్నము అడుగువానికే, ఏషదోషః=ఈదోషము. ఏవం=ఇట్లు అని, ఇహ=ఇక్కడ, ధనం=ధనమును, హారతి=ఆక్రమించుకొనుచున్నాఁడు. హంత=అయ్యో?

తా. ఈ అధమజ్యోతిషికుఁడు జనులకు వ్రాసినజాతకము ఫలించినయెడల తనసామర్థ్యమును తెలుపును; ఫలింపనియెడల, లగ్నము అడుగువాని మాటలవలనిదోషము; అని యిట్లు చెప్పి, వానివానివలన ధనము నార్జించుకొనుచుండును.

తే. జననపత్రంబు బాగోగొ § జనులకొఱకు
వ్రాసి ఫలియింపఁ దమనేర్పె § ప్రకటపఱతు
రదియు ఫలియింపదేని లగ్న § మడుగుదోష
మనుదు రధమదైవజ్ఞు లౌ § ధనముకొఱకె.

అపిచ — మఱియు.

వృ॥ ప్రమోదః ఖేదో వాఽప్యుపనమతి పుంసో విధివశాత్
మయేదం ప్రాగేవాభిహితమితి మిథ్యా కథయతి ।
జనా నిష్టానిష్టాకలన పరిహారైకనియతాన్
అసౌ మేషాదీనాం పరిగణనయైవ భ్రమయతి॥ 842

అ. పుంసః=పురుషునికి, ప్రమోదో వా=సంతోషమైనను, ఖేదో వా = దుఃఖమైనను; విధివశాత్ =కర్మవశమున, ఉపనమతి = ప్రాప్తించుచున్నది. ఇదం= ఇది, మయా = నాచేత, ప్రాగేవ = ముందే, అభిహితం=చెప్పఁబడినది; ఇతి= అని, మిథ్యా=అబద్ధము, కథయతి=చెప్పుచున్నది. ఇష్టానిష్టాకలన పరిహారైకనియతాన్ =ఇష్టమును కలిగించుకొనుటకును అనిష్టమును పరిహరించుకొనుటకును ముఖ్యముగా నియమింపఁబడినట్టి, జనాన్ =జనులను, అసౌ = ఈ దైవజ్ఞాధముఁడు, మేషాదీనాం= మేషాదిరాసులయొక్క, పరిగణనయైవ= లెక్కించుటచేతనే, భ్రమయతి = భ్రమింపఁజేయుచున్నాఁడు.

తా. మనుష్యునకు తనతన విధివశముగా సంతోషముగాని, దుఃఖముగాని కలుగుచున్నది. నేను ముందే చెప్పినది అని అబద్ధము చెప్పుచున్నాఁడు. ఇష్టమందో అనిష్టమందో నియమింపఁబడిన యీ జనులను గూర్చి ఈ యధమదైవజ్ఞుఁడు మేషాదిరాసులను లెక్కపెట్టి భ్రమియింపఁజేయుచున్నాఁడు.

తే. వెనుక ఖేదంబొ మోదంబొ § విధివశాన

నైన మున్నైన చెప్పిన దైవదని య
నిష్టమిష్టము విడఁజేయ నెసఁగుజనులు
మేషవృషభాదిగణనమైక మెయిమరల్చు.

గ॥ అస్తు వా తథ్యవాదీదైవజ్ఞస్తథాపివృథా తద్వచశ్శ్రవణమ్॥

వ. యథార్థవాదియగు దైవజ్ఞుఁడుండిన నుండునుగాని, వాని వచనము వినుట వమ్మెయగుట.

తథాహి—అటులెకదా?

వృ॥ అసుఖ మథసుఖంవా కర్మణాం పక్తివేలా
స్వహహా! నియతమేతే భుంజతే దేహభాజః ।
తదిహ పురత ఏవ ప్రాహ మౌహూర్తికశ్చేత్
కథయ! ఫలమమీషా మంతతఃకింతతస్స్యాత్ ॥ 844

అ. ఏతే=ఈ, దేహభాజః=దేహధారులు, కర్మణాం=తమకర్మములయొక్క పక్తివేలాసు=పరిపాక కాలములలో, అసుఖం=కష్టముగాని, అథవా=లేకుంటే, సుఖంవా=సుఖముగాని, నియతం=నియమింపఁబడినట్టుగా, భుంజతే=అనుభవించుచున్నారు, మౌహూర్తికః=జ్యోతిషికుఁడు, తత్=ఆ సుఖమొదుఃఖమొ, ఇహ=ఇక్కడ, పురతఏవ=ముందే, ప్రాహచేత్=చెప్పెనేని? అమీషాం=వీరికి, అంతతః=దగ్గరఁగాని, తతః= అవతలఁగాని, కింఫలం=ఏమిఫలము, స్యాత్ అగును. కథయ=చెప్పుమ?

తా. దేహధారులు తమపూర్వజన్మ సుకృత దుష్కృతము లాయాకాలములలో అనుభవింతురు అని, యీజ్యోతిష్కుఁడు ముందే చెప్పియుండినను; ఓ విశ్వావసూ! నీవు యీదేహధారులయొక్క ముందటి వెనుకటి ఫలములను దెలియఁజేయుమా ?

తే. సుఖమొ యసుఖమొ కర్మవిశ్రుతముగాఁగ
ననుభవింతురు దేహు లిట్లనుదినంబు

దాని మునుమున్న దైవజ్ఞు లూని తెలుపు
దాన ఫలమేమి? కర్మయే దానఁదప్పు.

విశ్వావసు—విశ్వావసువు

గ॥ ఐహికాముష్మికా రంభోపయోగినో నోపాలంభ మర్హంతి జ్యోతిర్విదః॥ 845

శృణుతావత్—వినుము.

వృ॥ నదైవం నపిత్ర్యంచ కర్మాత్రసిద్ధ్యే
న్నయత్రాస్తిదేశే నను జ్యోతిషజ్ఞః।
నతారా నచారా నవానాంగ్రహాణాం
నతిథ్యాదయోవా యఁతో త్రైషబుద్ధః॥ 846

అ. నను=ఓకృశానూ ? యత్ర=ఎక్కడ, దేశే=దేశమందు, యతః=ఎందువలన, ఏషః=ఈ, బుద్ధః=జ్ఞానవంతుఁడైన, జ్యోతిషజ్ఞః=జ్యోతిషికుఁడు, నాస్తి=లేఁడో; అత్ర=అక్కడ, దైవంకర్మ=యజ్ఞాతికర్మయు, నసిద్ధ్యేత్=సిద్ధింపదు. పిత్ర్యంకర్మ=పిత్రుకర్మయు,నసిద్ధ్యేత్=సిద్ధింపదు. నతారాః= నిత్యనక్షత్రములును సిద్ధింపవు. నవానాంగ్రహాణాం=నవగ్రహములయొక్క, నచారాః=సంచారములును సిద్ధింపవు. తిథ్యాదయఃవా=తిథివారాదులైనను, అత్ర=ఇక్కడ, నసిద్ధ్యేయుః=సిద్ధింపవు.

తా. ఏదేశమునఁగాని జ్ఞానవంతుఁడైన జ్యోతిష్కుఁడు లేనియెడల, అక్కడ దైవకర్మపిత్రుకర్మాదులును, తిథివార నక్షత్రాదులును, నవగ్రహాచారములును తెలియునట్లు సిద్ధింపవు.

తే. దైవకర్మపైత్రుకకర్మ తారవార
కరణయోగతిథిగ్రహ కార్యగతులు
మొదలుగాఁగలయవి యెట్లు మొనయుమనకు
నందునందును జ్యోతిషు లందకున్న.

గ॥ యచ్చ సమర్థితంమౌహూర్తికవచశ్శ్రవణం ముధేతి తన్నిపుణనిరూపణా న పణాయంతి ॥ 847

వ. జ్యోతిష్కుల మాటవినుట వ్యర్థమని సమర్థించినది నిపుణనిరూపణమే యైనను అదిపండెంబునకుఁ బాత్రంబెకాదు.

యతః—ఏలంటేని.

వృ॥ భానోశ్శీతకరస్యవాపి భుజగగ్రాసే పురోనిశ్చితే
తీర్థానామటనం జనస్యఘటయేత్తాపత్రయోచ్చాటనమ్ ।
ఇష్టేప్రాగవధారితే సతిధృతే స్తుష్టేశ్చ లాభోభవేత్
కష్టేచవ్యసనేఽత్రతత్పరిహృతిః కర్తుంజపాద్యైఃక్షమా ॥ 848

అ. భానోర్వా=సూర్యునికిఁగాని, శీతకరస్యవాపి=చంద్రునికిఁగాని, భుజగగ్రాసే=సర్పరూపమైన రాహువుగ్రహణము, పురః=ముందు, నిశ్చితేసతి=నిశ్చయింపఁబడుచుండఁగా, తాపత్రయోచ్చాటనం = తాపత్రయమును పోఁగొట్టునట్టి, తీర్థానాం అటనం=పుణ్యతీర్థ సంచారము, జనస్య=మనుష్యునికి, ఘటయేత్=ఘటింపఁజేయును. ఇష్టే=ఇష్టము, ప్రాక్=ముందు, అవధారితేసతి=తెలుపఁబడుచుండఁగా, ధృతేః=ధైర్యమునకును, తుష్టేశ్చ=సంతోషమునకును, లాభః=లాభము, భవేత్=అగును. కష్టే=కష్టమైన, వ్యసనేచ=వ్యసనమును, అవధారితేసతి=తెలుపఁబడుచుండఁగా, అత్ర=ఇక్కడ, తత్ పరిహృతిః=ఆకష్టపరిహారము, జపాద్యైః=జపము మొదలైనవానిచేత, కర్తుం=చేయుటకు, క్షమా=సమర్థమైనది, భవేత్=అగును.

తా. సూర్యచంద్ర గ్రహణములపుడు గంగానదితీర్థస్నానముచేసి తాపత్రయములు పోఁగొట్టుకొనవలెనని చెప్పఁగా, ఇష్టమైన సంతోషమనుభవించుచు అనిష్టమైనయెడల దానిఁ బోఁగొట్టుకొనుటకై జపాదులు జరుపవలెనని నిర్ణయించిరి.

తే. సూర్యచంద్రులగ్రహణంబు సూచితంబె
యైనఁదాపాపహృత్తీర్థ నూడఁగలుగు

నిష్టమర యుంపఁ ధైర్యసంకీ తుష్టులొందుఁ
గష్టమొరయింప జపియింపఁ కీ గలుగవలయు.

టీ. తాపత్రయము=ఆధ్యాత్మిక, ఆధిభౌతిక; ఆధిదైవికములు.

ఇ. సూర్యచంద్రగ్రహణములు—ఇవి ఆపాలసముద్రమున దేవతలకై తఱచిన యమృతమును ఆమహావిష్ణువు దేవతలకుపంచిపెట్టునపుడు రాహువనెడు సర్పస్వరూప రాక్షసగ్రహము దేవతలవద్దఁ దాఁగియుండి ఆపంచినయమృతమును మ్రింగినతోడనే సూర్యచంద్రులవలనఁ దెలిసికొని, అప్పుడే ఆమహావిష్ణువు తన చేతిలోని గండెతో వానికంఠము తెగనఱికివేయఁగా, శిరము కేతువై శరీరము రాహువై తన్నుఁదెలిపినందున ఆ సూర్యచంద్రులమీఁది పగవిడువక కలకాలము తమకు అనుకూలించినపుడెల్ల ఆసూర్యుని ఆకేతువును, ఆచంద్రుని రాహువును పట్టి తమకు వల్లపడినంతవఱకు పూర్ణ అర్ధపాద త్రిపాద భాగములలో ఒక్కొకభాగముగనె మ్రింగియు సమాళించుకొను శక్తిలేక క్రక్కివేయుచుందురు. ఇవియే రాహుకేతుగ్రహగ్రస్త చంద్రసూర్యగ్రహ గ్రహణములు. (ఇది కథారూపములె.)

మఱియాచంద్రమండల కళాకిరణములు పౌర్ణమాస్యమావాస్యలయందు ఎక్కుతక్కువ యగుచుండుట ఆ సూర్యమండలకిరణములు అడ్డుపడుటవలనను ఈ సూర్యచంద్రమండల గ్రహణములు భూమండలచ్ఛాయాచ్ఛాదితములగుటవలనను గలుగుచుండును. (అనుటయె వాస్తవము.)

ఇందుకు ముఖ్యకారణములు. గ్రహనక్షత్రభూర్భువరాది సర్వమండలములును చక్రాకారముగ సర్వదా తిరుగుచుండుటయే.

గ॥ అవిస్రంభశ్చదైవజ్ఞ వచనేషు అనుపపన్నః॥ 849

వ. ఆదైవజ్ఞులమాటయందువిశ్వాసము లేకపోవుటకూడఁగూడదు.

వృ॥ పుష్టిస్రహాసౌ కుముద సుహృదః పుష్టవంతోపరాగౌ
శుక్రాదీనా ముదయవిలయౌ వీక్ష్యమీ సర్వదృష్టాః ।

ఆవిష్కుర్వం త్యఖిలవచనే ష్వత్ర కుంభీపులాక
న్యాయా జ్జ్యోతిర్నయగతివిదాం నిశ్చలం మానభావమ్॥ 850

అ. కుముదసుహృదః=చంద్రునియొక్క, పుష్టిహ్రాసౌ= వృద్ధి క్షయములును, పుష్పవంతోపరాగౌ=సూర్యచంద్ర గ్రహణములును. శుక్రాదీనాం=శుక్రాది గ్రహములయొక్క, ఉదయవిలయౌ=ఉదయాస్తమయములును, ఇత్యమీ=అనియివి, సర్వదృష్టాః=సకల జనులకును గనఁబడినవియే; అత్ర=ఇక్కడ కుంభీపులాకన్యాయాత్=(ఉడికిన) కుండలోని అన్నకణమునువలె, జ్యోతిర్నయగతివిదాం=జ్యోతిశ్శాస్త్రమార్గవేత్తలయొక్క, అఖిలవచనేషు=అన్నిమాటలలో, నిశ్చలం=నిస్సంశయమైన, మానభావం=ప్రామాణ్యమును, ఆవిష్కుర్వంతి=కలుగఁజేయుచున్నారు.

తా. చంద్రునివృద్ధి క్షయములు, సూర్యచంద్ర గ్రహణములు, శుక్రాది గ్రహముల ఉదయాస్తమయములు అన్నియు అందఱికి తెలిసినవియే యైనను, అన్నము ఉడికినకుండలోని పైయన్నకణమును మాత్రము కనిపెట్టి అంతయు ఉడికినది అని కనిపెట్టునట్లు ఈ జ్యోతిష్కులు చెప్పెడిమాటలలో నిస్సంశయమైన ప్రమాణవచనము మాత్రమునె ఆంగీకరింపరా ? ఏమి ?

తే. గ్రహణములుఁ జంద్రువృద్ధియు ♦ క్షయము మఱియు
శుక్రు నుదయమ స్తమయముఁ ♦ జూచువార
లోపి జ్యోస్యులమాట స్థాలీపులాక
న్యాయముననైన నెవ్వారు ♦ నమ్మలేరు.

ఇ. చంద్రవృద్ధిక్షయములు-చంద్రుఁడు=అమృతాంశువు=అమృతకిరణుఁడు, కనుక ఇతనికి అమృతమయములైన కిరణములు=కళలు పదియాఱుకలవు. ఇట్టి షోడశకళాపరిపూర్ణుఁడైన చంద్రుఁడు పాలసముద్రమున అమృతమథనమప్పుడు అమృతకలశ, కామధేను, కల్పతరు, కౌస్తుభ, చింతామణి, కమలాదేవులతోఁగూడ ఆవిర్భవించి ఆ మహావిష్ణువుచేత ఆ యమృతము దేవతలకు పంచిపెట్టి ఆ దేవతలు జరామరణాదులు లేక అమరులుగాఁ జేయఁబడియును, అశ్వ

న్యాదులలో రోహిణీమాత్ర ప్రియుఁడని దక్షప్రజాపతి శాపమువలన తన కళలలో ఒక్కొక్కటి తగ్గిపోయెడి కళలు ఆ మహావిష్ణువు ననుజ్ఞచేత దేవతలకే ఆహారమగుచునుండియు, ఆదినుండి సూర్యునితోఁగూడ తానును శ్రీమన్నారాయణుని నేత్రద్వయమై యుండినందున ఆ నారాయణ సంకల్పముచేత నే యథాప్రకారము షోడశకళా పరిపూర్ణుఁడగుచునుండును. అందువలననే యీ చంద్రునకు పూర్ణమాసియందు వృద్ధియు, అమావాస్యయందు క్షయమును ఒక్కొక్కకళలో కనఁబడుచుండును.

గ॥ ఇత్థం కిల నీతివిదోవిదుః॥

వ. నీతివిదు లీవిధమున వివరింతురు.

వృ॥ వి దైవజ్ఞం గ్రామం విబుధ విధురాం భూపతిసభాం
ముఖం శ్రుత్యాహీనం మనుజపతి శూన్యం చ విషయమ్।
అనాచారాన్ దారా నపహరికథం కావ్యమపిచ
ప్రవక్తృత్వాపేతం గురుమపి సుబుద్ధిః పరిహరేత్ ॥ 851

అ. విదైవజ్ఞం= జ్యోతిష్కుఁడులేని, గ్రామం=గ్రామమును; విబుధ విధురాం= పండితులచేత హీనమైన, భూపతిసభాం=రాజసభను, శ్రుత్యా=వేదవచనముచేత, హీనం=శూన్యమైన, ముఖం=బ్రాహ్మణముఖమును, మనుజపతి శూన్యం= రాజుచే హీనమైన, విషయంచ=దేశమును; అనాచారాన్ =మంచినడవడిలేని, దారాన్ = భార్యలను, అపహరికథం = హరికథలేని, కావ్యమపిచ=గ్రంథమును, ప్రవక్తృత్వ ఆపేతం=వాచాలత్వముచేత విడిచిపోయిన, గురుమపి = గురువునైనను, సుబుద్ధిః=మంచి జ్ఞానవంతుఁడు, పరిహరేత్ =విడిచిపెట్టును.

తా. మంచి జ్ఞానముకలవాఁడు జ్యోతిష్కుఁడులేని గ్రామమునుగాని, పండితులులేని రాజసభనుగాని, ఒక వేదవచనమైన లేని బ్రాహ్మణవాక్కునుగాని, రాజులేని దేశమునుగాని, మంచి నడవడిలేని పెండ్లమునుగాని, హరికథలేని గ్రంథమునుగాని, ఉపదేశాదివాగ్మిత్వములేని ఆచార్యునిగాని విడిచిపెట్టును.

ఉ. దైవవిదుండులేనిపురి ధర్మవిదుండును లేనిగోష్ఠియున్

భావరసంబులేని నుడి భాగ్యపరుండును లేని దేశము\\
మేవడి లేనిభార్య హరిమేకొని వాకొన లేనికావ్యము\\
వావిరివక్తగాని గురువర్యుఁడు నేల వివేకశాలికిన్.

టీ. భావములు. మేవడి=అణఁకువ, వావిరి=వరుసగా.

భిషగ్వర్ణనము.

౧. భిషజులు=వైద్యులు. వీరు ఓషధీవిశేషముల చేతను, రసగంధ పాషాణాదుల చేతను, వాతపిత్తశైత్యములవలన గలుగు రోగములను నివారించుకొంౘకై కషాయచూర్ణ లేహ్యాదులుచేసి రోగులకిచ్చి పథ్యములతో ఆరోగ్యము కలుగఁజేయువారు.

కృశానుః—కృశానువు.

గ॥ అస్తుఏవమ్. ఇత్యన్యతో వీక్ష్య సోపహాసమ్ ॥ 852

వ. అటులుండిన నుండుఁగాక, అని మఱొక్కప్రక్క నవలోకించి యుపహసించి యనియె.

వృ॥ మిథ్యౌషధైర్హంత ! మృషాకషాయై\\
రసహ్యలేహ్యై రయథార్థతైలైః ।\\
వైద్యాఇమే వంచితరుగ్ణవర్గైః\\
పిచండభాండం పరిపూరయంతి ॥ 835

అ.॰ ఇమే=ఈ, వైద్యాః=వైద్యులు, మిథ్యా - ఔషధైః=అబద్ధపుమందుల చేతను, మృషాకషాయైః=అబద్ధపుఁ గషాయముల చేతను, అసహ్యలేహ్యైః=సహింపలేనిలేహ్యముల చేతను, అయథార్థతైలైః=అబద్ధపుతైలముల చేతను, హంత=అయ్యో ? వంచితరుగ్ణవర్గైః=వంచనచేయఁబడిన వ్యాధిగ్రస్తులసమూహము గలవారై, పిచండభాండం=కడుపనెడికుండను, పరిపూరయంతి=నిండించుకొనుచున్నారు.

తా. ఈవైద్యులు సరికానిమందులు కషాయములు లేహ్యములు తైలములు నిచ్చి వ్యాధిగ్రస్తులను వంచించి కుండనువలె పొట్టను నిండించుకొనుచున్నారు.

ఆ. వట్టియౌషధంబు ❁ వట్టి కషాయంబు
వట్టిలేహ్యమును మ ❁ ఱట్టి తైల
మిచ్చిరోగి మోస ❁ పుచ్చి వెజ్జులువీరు
పొట్టపోసికొంద్రు ❁ కట్టకడకు.

కించ——మఱియు.

వృ॥ న ధాతోర్విజ్ఞానం నచ పరిచయో వైద్యకనయే
న రోగాణాం తత్త్వావగతిరపి నో వస్తుగుణధీః ।
తథాప్యేతే వైద్యా ఇతి తరలయంతో జడజనాన్
అసూన్ భృత్యా మృత్యోరివ వసు హరంతే గదజుషామ్ ॥

అ. వైద్యకనయే=వైద్యశాస్త్రమందు, పరిచయః=అభ్యాసము, న=లేదు. ధాతోః = నాడియొక్క, విజ్ఞానంచ = విశేషజ్ఞానమును, న=లేదు. రోగాణాం - వ్యాధులయొక్క, తత్త్వ - అవగతిః = యథార్థతను - తెలిసికొనుటయును, న=లేదు. వస్తుగుణధీః అపి=ఔషధవస్తువులయందు బుద్ధియును, న=లేదు. తథాపి=అట్లైనను, ఏతే=వీరు, వైద్యాఇతి=వైద్యులమని, జడజనాన్=మందమనుష్యులను, తరలయంతః=భ్రమింపఁజేయువారై, మృత్యోః=మృత్యుదేవతయొక్క, భృత్యాఇవ=బంటులవలె, గదజుషాం = రోగమనుభవించువారియొక్క, అసూన్=ప్రాణములను, ధనంచ=ద్రవ్యమునున్, హరంతే=హరించుచున్నారు.

తా. ఈ వైద్యులకు వైద్యశాస్త్రపఠనమును, వాతపిత్తశ్లేష్మాది నాడీజ్ఞానమును, జ్వరమేహాది యథార్థజ్ఞానమును, ఔషధగుణజ్ఞానమును లేకున్నను; మేమే వైద్యులమని అజ్ఞులైనరోగులను భ్రమియింపఁజేయుచు, తాము మృత్యుదేవత భృత్యులవలె రోగులప్రాణమునున్ ధనమునున్ హరించుచున్నారు.

తే. వైద్యమును ధాతువును వ్యాధి ❁ వగయుమఱి ప
దార్థగుణమును నేమియు ❁ నరయఁబడదె?

యైన, నీవైద్యులారోగికి యనువుపనువు
నీడ్చుకొనుచుంద్రు మృత్యువు భృత్యులట్లు.

అపి చ — మఱియు.

శ్లో॥ కషాయై రుపవాసైశ్చ నృణా ముల్లాఘతాం కృతామ్ ।
నిజౌషధకృతాం వైద్యో నివేద్య హరతే ధనమ్ ॥ 855

అ. కషాయైః=కషాయములచేతను, ఉపవాసైః=లంకణములచేతను, కృతాం=చేయఁబడిన, ఉల్లాఘతాం= తేలికను, వైద్యః=వైద్యుఁడు, నృణాం=మనుష్యులకు, నిజౌషధకృతాం=తనయౌషధముచేత చేయఁబడినదిగా, నివేద్య=తెలిపి, ధనం=ద్రవ్యమును, హరతే=హరించుచున్నాఁడు.

తా. త్రికటు త్రిఫలాది కషాయములచేఁగాని లంకణాలచేఁగాని కలిగిన ఆరోగ్యమును ఈ వైద్యుఁడు తనమందుచేతనే కలిగినది అని ధనమును ఆయారోగులవలనఁ జేకొనుచున్నాఁడు.

క. త్రికటుత్రిఫలంబులవా
రక వేయుకషాయములను లంఘనములనుఁ
లగు వేయఁగనం దనవై
ద్యకమున నేయనును వైద్యుఁ డర్థముగొననే.

టి. త్రికటువులు= సొంటి, పిప్పలి, మిరియాలు; త్రిఫలములు= చరక, తాట్రి, ఉసరిక కాయలు.

విశ్వావసుః — విశ్వావసువు.

గ॥ వయస్య! విశ్వోపకారిషు వైద్యేష్వవద్యాని న కలయేథాః॥
వ, వయస్యా! విశ్వోపకారకులగు నీవైద్యులయం దవద్యములు
కల్పింపకుము ?

పశ్య? — చూడుఁ?

వృ॥ మస్తే దుస్తరవేదనాకబలితే మగ్నే స్వరేఽంతర్గళమ్
తప్తాయాం జ్వరపావకే నచ తనౌ తాంతే హృషీకవ్రజే

దూనే బంధుజనే కృతప్రలపనే ధైర్యం విధాతుంపునః
కశ్శక్తః కలితామయప్రశమనాద్వైద్యాత్పరోవిద్యతే॥857

అ. మస్తే=శిరస్సు, దుస్తరవేదనాకబళితేసతి= దాటఁగూడని తొందరచే త గ్రమింగఁబడినది యగుచుండఁగాను, అంతర్గళం=గొంతులోపల, స్వరే=స్వరము, మగ్నేసతి=అణఁగినది అగుచుండగాను,తనౌచ=శరీరమందు, జ్వరపావకేన=జ్వరమనెడి యగ్నిచేత, తప్తాయాం సత్యాం=తపింపఁబడుచుండఁగాను, హృషీకవ్రజే=ఇంద్రియములసమూహము, తాంతేసతి=తగ్గినది అగుచుండఁగాను, దూనే=కృశించిపోయిన, బంధుజనే=చుట్టముల సమూహము, కృతప్రలపనేసతి=చేయఁబడిన ప్రలాపములుకలది అగుచుండఁగాను, పునః=మఱల, ధైర్యం=ధైర్యమును, విధాతుం= కలుగఁజేయుటకై, కలిత ఆమయ ప్రశమనాత్ =చేరినవ్యాధులయొక్క పరిశాంతికలిగినట్టి, వైద్యాత్ = వైద్యునికంటె, పరః=మఱియొకఁడు, కః=ఎవఁడు, శక్తః=శక్తికలవాఁడుగా, విద్యతే=కనఁబడుచున్నాఁడు?

తా. తలనొప్పియు, గొంతునొప్పియు, ఒడలు జ్వరముకప్పియు, కన్నులు మొదలైన యింద్రియములణఁగియు తల్లిదండ్రులు మొదలైనవారేడ్చుటయును గలిగియుండఁగా, ఆరోగియొక్క రోగముల పరిశాంతికై ఈ వైద్యుఁడుగాక, మఱెవఁడు శక్తికలవాఁడు ?

సీ. తలవేదనకునోర్వఁ ♦ దలముకాకయు కాఁక
వలననున్నను జల్బు ♦ వలననున్నఁ
గుత్తికపట్టి డగ్గుత్తిక గట్టినఁ
బలుకొక్కటైనను ♦ బలుకకున్న
నొడలెంతొ చలివేఁకి ♦ నడలింత కనిపింపఁ
బడకనైనఁబరుండఁ ♦ బడకయున్నఁ
గనవిననైనమూఁ ♦ ర్కొనఁనైనలేకయు
నింద్రియములు బల ♦ మెనయకున్న

తే. నాలుబిడ్డలు తలిదండ్రు ♦ లన్నదమ్ము
లొక్క మొగిఁ జేరి పలవింప ♦ నొద్దఁ జేరి
ధైర్యమును జెప్పనప్పు డా ♦ ధైర్యశాలి
వైద్యుఁడొక్కఁడె తక్కఁగ ♦ వలఁతియెవఁడు.

వృ॥ మాఽబోధి వైద్యకకలామయ మామయేషు
ప్రాప్తేషు యోఽభిషగితి ప్రథిత స్తమేవ
ఆకారయత్యఖిలఏవ విశేషదర్శీ
లోకోఽపి తేన భిషగేవ న దూషణీయః ॥ 858

అ. అయం=ఈవైద్యుఁడు, వైద్యకకలాం = వైద్యశాస్త్రమునుగూర్చి, మాబోధి=తెలిసికొనఁబడఁడు; విశేషదర్శీ=విశేషము తెలిసినట్టి, అఖిలఏల=సకలమైన, లోకోఽపి=జనులును, ఆమయేషు=విధిశాస్త్రములు, ప్రాప్తేషు=ప్రాప్తించుచుండఁగా, యః=ఎవఁడు, భిషక్ ఇతి = వైద్యుఁడుఅని, ప్రథితః=ప్రసిద్ధపడుచున్నాఁడో, తమేవ=వానినే, ఆకారయతి=పిలుచుచున్నారు; తేన=దానిచేత, భిషక్=వైద్యుఁడు, నదూషణీయఏవ=దూషింపఁదగినవాఁడే కాఁడు.

తా. వైద్యుఁడు వైద్యశాస్త్రముమాత్రమైన చదువకయు, లోకులు వైద్యవిషయమున విశేషము తెలిసియు, ఎవఁడు వైద్యుఁడని ప్రసిద్ధపడినవాఁడో వాఁడే పిలువఁబడుచుండును; అట్టివైద్యుఁడే గౌరవింపఁబడుచుండును.

తే. లోకులొక వైద్యవిద్యయు ♦ లేకయున్న
వైద్యు లనుపేరి ప్రఖ్యాతి ♦ వేద్యులున్నఁ
బిలిచికొనుచుందు రందుచే ♦ భిషజులెపుడు
దూఱఁదగు వారు కారేల? ♦ దూఱువీరి.

గ॥ కష్టమహో నిష్కృతోపకారేష్వగదంకారేషు కృతఘ్న ఏవ నిర్వివేకో లోకః॥ 859

వ. అయ్యో ? కృతోపకారులగు నగదంకారులయెడలను నీ లోకులు కృతఘ్నులేయగుచు వివేకవిహీనులగుచున్నవారు.

గ॥ ఇత్థంహికవయః కథయంతి॥

వ. కవులు నివ్విధమున నవ్విషయముననే కథకులగుచున్నారు కదా ?

వృ॥ నిర్వృత్తాధ్వరకృత్య ఋత్విజ, ముత్తీర్ణాపగో నావికమ్
యుద్ధాంతే సుభటంచ సిద్ధవిజయో వ్యూఢోదార, మా ప్రస్థలః
వ్యర్థంవారవధూజనంచ కువిటో నిర్విష్టతద్యౌవనో,
ధ్వస్తాతంకచయశ్చికిత్సకమపి ద్వేష్టి ప్రదేయార్థినమ్॥ 860

అ. నిర్వృత్తాధ్వరకృత్యః = నెఱవేర్చుకొన్న యజ్ఞకార్యముకలవాఁడు, ఋత్విజం=యాజ్ఞికునిన్; ఉత్తీర్ణాపగః= దాఁటిన నదికలవాఁడు, నావికం= ఓడవానినిన్; యుద్ధాంతే=యుద్ధముకడపట, సిద్ధవిజయః = సిద్ధించినవిజయముకలవాఁడు, వోఢారం=వాహనమైన, సుభటం=చెంది, కువిటః=కుత్సితమైన విటుఁడు,నిర్విష్టతద్యౌవనః = నెఱవేర్చుకొన్నయాదాని యౌవనముకలవాఁడై, వ్యర్థం = వ్యర్థముగా, ఆ ప్రస్థలః=ప్రియమైన స్థలముకలవాఁడైన, వారవధూజనంచ=వేశ్యాస్త్రీజనులనున్, ధ్వస్తాతంకచయః = తొలఁగఁ గొట్టఁబడినవైన ఆటంకములైన రోగముల సమూహముకలవాఁడు, చికిత్సకమపి = వైద్యునిన్ గూడ; అథ=ఆవెనుక, ప్రదేయార్థినం = ఇయ్యఁదగినదానినిఁ గోరువానినిఁగా, ద్వేష్టి=ద్వేషించుచున్నాఁడు.

తా. యజ్ఞకార్యములు నెఱవేర్చుకొన్నవాఁడు తా నీయవలసిన ధనమును గోరెడి యాజ్ఞికునిఁగాని, ఏటిని దాఁటించఁగా దాఁటి వాఁడు తా నీయవలసిన దాని నడుగఁగా నాయోడవానినిఁగాని, యుద్ధములో తనకు జయముకలిగియు తనకు సహాయుఁడుగానుండిన మహాభటుఁడు వానికీయవలసినదాని నడుగఁగా వానినిగాని, మోసికొనిపోయి విడిచినవాఁడు ఆకూలి నడుగఁగా నెక్కిపోయిన వాఁడాకూలివానినిగాని, భోగముదాని నెల్లకాల మనుభవించి అది ముసలి

్దైన వెనుక దానివిటకాఁడు అడిగినదానినీయక దాని నేగాని, రోగములు మానిచి వైద్యుఁ డడిగినదాని నీయక ఆరోగి ఆవైద్యునిఁగాని వెనుక వెనుక ద్వేషించు వాఁడే మహాదోషి యగువాఁడు.

సీ. క్రతువులు చేయించి కృతకృత్యుఁడై తోడ
నల ఋత్విజునితోడ నలుగువాఁడు
ప్రవహించునీటిని బ్రవహణంబున దాఁటి
దాఁటించువానితోఁ దగులువాఁడు
యుద్ధముచేయించి యుద్ధజయంబంది
యందించిన భటుని యలఁచువాఁడు
నెత్తినబరువును నెత్తించుకొనిపోయి
యిలుచేరి కూలినే యొగుచువాఁడు
తే. వయసనుభవించి వేశ్యను వదలువాఁడు
లేని నెపమూని పనివాని కీనివాఁడు
నడుగ నర్థి నిరర్థుఁగ నడుపువాఁడు
వ్యాధి తీర్చియు వైద్యుని వదలువాఁడు.

కృశానుః—కృశానుఁడు.—

గ॥ ఇతి. విమానమగ్రతశ్చాలయన్నగ్రతోఽవలోక్య సోపాలం
భమ్ ॥ 861

వ. అని విమాన మానయించుకొని తనయెదుర నిరీక్షించి యు
పాలంభ సహితంబుగ.

గ॥ సఖేఽగ్రతపశ్య? కవీనామేషాంశాస్త్ర విప్రతిషిద్ధాంచర్యామ్॥

వ. సఖా! ఇటఁజూడు మీ కవులచర్యలు శాస్త్రప్రతిషిద్ధములై
యున్నయవి.

కవివర్ణనము.

ఇ. కవులు=కవనశక్తికలవారు. వీరు గణయతిప్రాసములతో ఛందోభంగములేక పద్యాదులు రచించువారు.

వృ॥ శ్రీనాథస్తవనానురూపకవనాం వాణీంమనోహారిణీమ్
కష్టంహా? కవయఃకదర్థకుటిలక్ష్మాపాలసాత్కుర్వతే ।
దూరోపాహృతసారసైంధవపయో దేవాభిషేకోచితమ్
సంసేకే వినియుంజతే సుమతయశ్శాకాలవాలస్యకిమ్ ॥ 863

అ. కవయః=కవులు, శ్రీనాథస్తవనానురూపకవనాం = విష్ణుస్తోత్రమునకు తగుమైనకవిత్వముకలదై, మనోహారిణీం = మనోహరమైన, వాణీం=వాక్కును, కదర్థకుటిలక్ష్మాపాలసాత్కుర్వతే=క్షుద్రులై కుటిలురైనరాజుల కధీనముచేయుచున్నారు. హాకష్టం=ఆహాకష్టము? సుమతయః= బుద్ధిమంతులు, దేవాభిషేకోచితం = శ్రీరామనాథస్వామియొక్క అభిషేకమునకు తగినదై, దూరోపాహృతసారసైంధవపయః=దూరమునుండి తేఁబడిన దేవనదీసంబంధమైననీటిని, శాకాలవాలస్య=కూరగాయలపాతియొక్క, సంసేకే=తడుపుటయందు, వినియుంజతేకిం=ఉపయోగపఱచుచున్నారా? ఏమి?

తా. ఈకవులు శ్రియఃపతిస్తోత్రములకు తగిన తమకవిత్వము నీచరాజలపాలిటఁ బడవేయుచున్నారు. ఇట్లుచేయుట సేతుబంధముదగ్గర రామేశ్వరమునందలి రామనాథస్వామియభిషేకమునకై ఇన్నూఱు మున్నూఱామడలనుండి తెచ్చిన గంగాజలమును కూరగాయలపాతులకుఁ బోయునట్లున్నది.

ఉ. శౌరి నుతింపనింపయిన సత్కవనంబు నృపాలపాశముల్
సారెకుఁ దాఁకవాకొనఁగ సాఁగిరి లోఁగుచు వ్యర్థులీకవుల్
సీరహిరామనాథు నభిషేకము కోసముగాఁగనీరముల్
దూరమునుండి తెచ్చినవి తోఁగఁగఁజేయరె? శాకసీకముల్.

ఇ. రామేశ్వరము—రాముఁడు ఈశ్వరునితోడఁగూడ ప్రతిష్ఠింపఁబడినస్థలము. ఇది దక్షిణమున మధురజిల్లాలో తూర్పున సముద్రతీరమునొద్ద రామ

నాధపురమునకును, దర్భశయనమునకును మధ్యమార్గమునబోవ సముద్రమధ్యమునసుండునది. ఈ యది శ్రీరాములు వానరులతోడఁగూడి లంకాప్రవేశమునకై సముద్రమున సేతువుకట్టించిపోయి, రావణుని సంహారము చేసి మఱలవచ్చినప్పుడు ఆ సేతువు వెంబడి తనకులాచార మాచరించుట తనకు ధర్మమని ఆప్రకారము ఈశ్వరుని పూజచేయుటకై యేర్పఱచిన స్థలవిశేషము అని కొందఱు శైవులు చెప్పెదరు.

కించ—మతిరయు.

వృ॥ స్తువద్భవనివర్తకే సతిహరౌ కవిస్సూక్తిభిః
కరోతివరవర్ణినీచరితవర్ణనం గర్హితమ్ ।
అనీతి రవనీపతిర్గృహశునీతనుంమౌక్తికై
ర్విభూషయతి దేవతామకుట భాగయోగ్యైర్యథా॥ 864

అ. యథా=ఎట్లు, అనీతిః=నీతిలేని, అవనీపతిః=రాజు, దేవతామకుటభాగయోగ్యైః=దేవతలకిరీటభాగములకు తగినవియైన, మౌక్తికైః=ముత్తెములచేత, గృహశునీతనుం=ఇంటికుక్క యొంటిని, విభూషయతి=అలంకరించుచున్నాఁడో (అట్లు) కవిః=కవియగువాఁడు, స్తువత్ భవనివర్తకే = స్తోత్రము చేయువారియొక్క దోషములను నివారించునతఁడైన, హరౌసతి = శ్రీహరియుండఁగా; సూక్తిభిః=తనసూక్తులచేత, గర్హితం=నిందింపఁబడినదైన, వరవర్ణినీచరితవర్ణనం=మేలైనస్త్రీయొక్క నడువడివర్ణనమును, కరోతి=చేయుచున్నాఁడు.

తా. పెద్దల యాచారములేనివాఁడు దేవతలకిరీటములకు తగిన ముత్యాలు తెచ్చి కుక్కకు సింగారించినట్లు ఈకవి సకలదోషపరిహారకుఁడైన శ్రీహరిని వర్ణించుట విడిచి, సామాన్యనింద్యమైన స్త్రీసంభోగాదిచరితము వర్ణించుచున్నాఁడు.

మ. భవహారిన్ హరివీడి వేషినవిరక్తిన్ భావింపఁగాఁ దద్భవ
ద్భవనే వర్ణన సేయుదుర్ కవులు ప్రోద్యత్సూక్తులన్, వేడ్క భూ

ధవులుర్ గేహాళులిర్ మనంబలర ముక్తాపంక్తులర్ దేవతా
నివహార్హ్యంబులమూలమూలఁ జొచ్చి నన్వేషించిభూషించరే.

టీ. తద్భవోద్భవనే = దానిదోషములతో పుట్టువుకలదానినే, అన్వే
షించి=వెదికి.

విశ్వావసుః —విశ్వావసువు.

గ॥ ఆంతరధ్వాంతహారయః కవయస్త్వయా నాధృష్యాః॥ 865

వ. ఆంతరధ్వాంతహారులు కవులు నీకధిక్కరింపఁదగినవారు కారు.

వృ॥ కామం వాచః కతిచి దఫలాస్సంతు లోకే కవీనామ్
సంత్వేవాన్యా మధురిపుకథాసంస్తవాః కామదోగ్ధ్ర్యః।
విత్తం కామం భవతు విఫలం దత్త మశ్రోత్రియేభ్యః
పాత్రే దత్తై ర్భవతిహి ధనై ర్ధన్యతా భూరిదాతుః॥ 866

అ. కవీనాం = కవులయొక్క, కతిచిత్=కొన్ని, వాచః = వాక్కులు, లోకే=లోకములో, కామం=బహుగా, అఫలాః = నిష్ఫలములుగా, సంతు= అగునుగాక? అన్యాః=మఱికొన్ని, మధురిపుకథాసంస్తవాః=శ్రీహరికథలను స్తోత్రముచేయునవియై, కామదోగ్ధ్ర్యః=కోరికలనుపిండునవి, సంత్వేవ=అగునేగాక? అశ్రోత్రియేభ్యః=అవైదికులకు, దత్తం=ఈయఁబడిన, విత్తం=ధనము, భూరిదాతుః=మహాదాతకు, కామం=బహుగా, విఫలం = నిష్ఫలము, భవతు=అగునుగాక? పాత్రే=యోగ్యవిషయమున; దత్తైః = ఈయఁబడిన, ధనైః=ద్రవ్యములచేత, భూరిదాతుః=ఆమహాదాతకు, ధన్యతా=కృతార్థము భవతిహి=అగుచున్నదికదా?

తా. కవులవాక్కులు కొన్నినిష్ఫలములై కొన్ని భగవద్విషయములై తమకోరికలు నిచ్చును; ఎంతదాతయైనను పాత్రదానముచేయని ధనము వ్యర్థమై, సత్పాత్రదానముచేసిన ధనము ఎవనికిఁగాని తనకు ధన్యతనిచ్చునుకదా?

మ. కవివాక్యంబులు కన్నయన్నులపయిం గల్పించి వ్యర్థంబులై
నవియుర్ మెండుగనుండుఁగాని, హరిపై హర్షించి కల్పించిన

ట్టివికొన్నైష ననుసార్థముల్విన మెయికవ్వెన్నున్నఁబాత్రాన్యమం
దుపదాన్యత్వములొక్కపాత్రమునయందుంజెందవేఛన్యతన్.

వృ॥ కల్యాణం భగవత్కథాగ్రథనతః కావ్యం విధాతుః కవేః
తస్యైవాంగతయా క్వచిద్రచయతః శృంగారవీరాదికమ్
కో దోషో భవితా యదత్ర కవితాశీలైః సమాశ్రీయతే
పంథా వ్యాసవసుంధరాశ్రుతిభవ గ్రంథాదిషు ప్రేక్షితః॥

అ. భగవత్కథాగ్రథనతః=భగవద్విషయికకథలను జెప్పుటచేత, కల్యాణం=శుభకరమైన, కావ్యం=కావ్యమును, విధాతుః = చేయునట్టియితఁడును, తస్యైవ=ఆకావ్యమునకే, అంగతయా=అంగమగుటచేత, క్వచిత్=ఒకానొకచోట, శృంగారవీరాదికం=శృంగారవీరాది నవరసములను, రచయతః=రచించునట్టి యతఁడునైన, కవేః=కవికి, కోదోషః=ఏమిదోషము, భవితా=కలుగఁగలదు? యత్=ఎందువలన, అత్ర=ఇక్కడ, కవితాశీలైః=కవనమేస్వభావముగాఁగలవారిచేత, వ్యాసవసుంధరాశ్రుతిభవగ్రంథాదిషు = వ్యాసులయొక్కయు-వల్మీకసంభవుఁడైన వాల్మీకియొక్కయు - గ్రంథాదులందు, ప్రేక్షితః=చూడఁబడినదో? తత్=అందువలన, పంథా=ఆమార్గము, సమాశ్రీయతే=అంగీకరింపఁబడుచున్నది.

తా. భగవత్కథలకావ్యములలో అంగమైయుండుటవలన శృంగారాదిరసములను రచియించుటవలన దోషమేమి? వ్యాసవాల్మీకాదులుకూడ భారతరామాయణాదులందును అట్టిరసవర్ణనము అంగీకరింపఁబడుచున్నదా లేదా?

మ. మంగళకారి కావ్యము సమంచితభక్తిరసంబు కూర్చి కా
వ్యాంగమునౌట నవ్యరసమారసి కూర్తురు కావ్యకర్తలీ
యంగున, వ్యాసముఖ్యకవులాద్యులునై తమునాత్మకార్యముల్
రంగలరంగఁ గూర్చి రసరాసులు కుప్పిరి చూడవేమకై.

ఇ. వ్యాసమహర్షి. 709 శ్లోకమున చెప్పఁబడియున్నది.

ఇ. వాల్మీకి=వసుంధరా(శుతి- భవుఁడు = భూమిచెవిని - వల్మీకమున-పుట్టి వర్షముగురిసి వెలివడివచ్చినట్టియతఁడు, ఇతఁడు పుట్టలో తపస్సు చేయుచుండఁగా, (బహ్మాజ్ఞ చేత నారదమహర్షి వచ్చి ఆ పుట్టపైనుండి రామనామోపదేశము చేసినందున అదిమొదలుకొని ఆ రామనామజపము చేతనే రామావతారమునకు మునుపే మహావిష్ణ్వనుగ్రహము చేత భవిష్యత్కథను ఛందోబద్ధముగా రామాయణరూపమున మొట్టమొదట కవనమును సృష్టిచేసిన యతఁడు.

కృశానుః—కృశానుఁడు.

శ్లో॥ నరస్తుతివిధాతారో స న స్తుత ఇమేబుధైః ।
శ్లాఘనీయాఇతి కవీన్ శాస్త్రాధ్వన్యో వినిందతి ॥ 868

అ. నరస్తుతివిధాతారః = నరులస్తోత్రము చేయువారైన, ఇమే=ఈకవులు వస్తుతః=వాస్తవముగ, బుధైః=జ్ఞానుల చేత, శ్లాఘనీయాః=శ్లాఘింపఁదగినవారు, న=కారు. ఇతి=అని, కవీన్=కవులను, శాస్త్రాధ్వన్యః=శాస్త్రమార్గప్రవర్తకుఁడు, వినిందతి=నిందించుచున్నాఁడు.

తా. నరస్తుతిచేయు కవులను జ్ఞానులుశ్లాఘించరు. అని శాస్త్రమార్గానుసారియైన యతఁడాకవులను నిందించుచుండును.

క. నరనుతి సేసెడివానిని
నరమతి క్షితి శ్లాఘసేయ రే వాంఛింపఁడునాన్
వరకవియయినన్ శాస్త్రా
ధ్వరతుండయి శ్లాఘసేయు రేవాఁడే? వానిన్.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ ధనచపల సకలపురుషసాధారణ మిదందూషణ మవివేకిభిః
కవిష్వేన కేవల మాధీయతే. 869

ప. ధనచాపల్యము గల పురుషసాకల్యమునకు సాధారణమైన

యీాదూషణము కేవలము నవివేకులు కవులయందె కల్పిం చెదరు.

యతః—ఏలంటే.

వృ॥ పద్యైర్హృద్యతమైః స్తువంతి కవయః ప్రాయేణపృథ్వీపతీన్
అన్యేతాన్ స్తువతేవచోభి రచమత్కారైరసారైరపి
పద్యారంభణశక్త్యశక్తి నిహితోభేదః కవీనాంభవ
త్యన్యేషాంచ పరం నరస్తుతికృతో దోషస్తు సార్వత్రికః॥870

అ. హృద్యతమైః=అతిమనోహరములైన, పద్యైః=పద్యములతో, కవయః=కవులు, పృథ్వీపతీన్=రాజులను, ప్రాయేణ=బహుగా, స్తువంతి = స్తుతించుచున్నారు; అన్యేఽపి=ఇతరులును, అచమత్కారైః=చమత్కారికానివై, అసారైః=నిస్సారములైన, వచోభిః=వాక్కులచేత, తాన్=ఆరాజులను, స్తువతే=స్తుతించుచున్నారు; పద్యారంభణశక్త్యశక్తినిహితః= పద్యములారంభించుటయందలి సామర్థ్యాసామర్థ్యములందు ఏర్పఱుపఁబడిన, భేదః=భేదము, కవీనాం=కవులకు, భవతి=అవుచున్నది; అన్యేషాంచ=ఇతరులకును, పరం=మిక్కిలి, నరస్తుతికృతః=నరస్తుతివలనచేయఁబడిన, దోషస్తు=దోషమైతేనో, సార్వత్రికః=సర్వత్రసాధారణమైనది.

తా. సత్కవులు చమత్కారిపద్యములతోఁగాని, అసత్కవులు అచమత్కారిపద్యములతోఁగాని నరస్తుతి చేయుచుందురుగాని; కవనమందు సామర్థ్యాసామర్థ్యము లాకవులయందే యుండినను; ఇతరులయందు ఆ నరస్తుతి దోషమొక్కటియే సర్వసాధారణమైయుండునని.

తే. కవులు రాజుల రాజిలఁ గడునుతింత్రు
పరులు వారలగాఝుల బహునుతింత్రు
పద్యకృతి శక్తిని నశక్తి నుద్యమించు
భిదను గుణదోషములయందుఁ బెద్దలెవరు ?

గ॥ క్షణమాలోక్యసాదరమ్ ॥

వ. క్షణమాలోకించి సమాదరసహితంబుగ.

వృ॥ ప్రాచేతస వ్యాస పరాశరాద్యాః
ప్రాంచః కవీంద్రా జగదంచితాస్తే
గోష్ఠీ నవీనాపి మహాకవీనామ్
పూజ్యా గుణజ్ఞైర్భువనోపకర్త్రీ ॥ 871.

అ. ప్రాచేతస-వ్యాస-పరాశర - ఆద్యాః=వాల్మీకి-వ్యాసులు - పరాశరులు - మొదలైన, తే=ఆ, ప్రాంచః=ప్రాచీనులైన, కవీంద్రాః = కవీశ్వరులు, జగత్ - అంచితాః=లోకుల చేత - పూజింపఁబడినవాఁడు. మహాకవీనాం=మహాకవులయొక్క, గోష్ఠీ=సభ, నవీనా౽పి=క్రొత్తదైనను; భువన - ఉపకర్త్రీ=లోకమునకు - ఉపకారిణియై, గుణజ్ఞైః=గుణజ్ఞులచేత, పూజ్యా=పూజింపఁదగినది.

తా. వాల్మీకి వ్యాసపరాశరాది మహర్షులు పూర్వులు లోకపూజ్యులైన కవీశ్వరులు. ఆధునిక కవులును లోకపూజ్యులే యైనవారు.

తే. వ్యాసవాల్మీకులాద్యులౌ ప్రాక్కవీంద్రు
లెల్లఁబూజ్యులె మఱి యట్టు లితరకవులు
సుగుణసంగ్రాహ్యులకు గ్రాహ్యు లగుచునుండ్రు
భువనమున నుపకారులుఁ బూజ్యులగుట.

ఇ. వ్యాసవాల్మీకులు 82 వ పుటలో.

ఇ. పరాశరమహర్షి=వసిష్ఠమహర్షి మనుమఁడు, శక్తిమహర్షి కొమారుఁడు, వ్యాసమహర్షి తండ్రి, శుకమహర్షి తాత; ఇతఁడు యమునానదిదాఁటుటకై పడవలో పోవునపుడు ఆ దాశరాజుకూఁతురైన సత్యవతికి యోజన గంధిత్వము నిచ్చి చీఁకటికల్పించి సద్యోగర్భమున ఆమెవలననే తనకు వ్యాసమహర్షి పుత్రుఁడయ్యెను.

ఇ. ప్రాచేతసుఁడు=వాల్మీకి - ప్రచేతస్సనెడి వరుణదేవునివలన వర్షింపఁబడి పుట్టలోనుండి లేచివచ్చినమహర్షి.

తథాహి—అటులేక దా ?

వృ॥ మాఘశ్చోరోమయూరోమురరిపురపరోభారవిస్సారవిద్యః
శ్రీహర్షః కాళిదాసఃకవి రథ భవభూత్యాహ్వయోభోజరాజః
శ్రీదండీ డిండిమాఖ్యశ్శ్రుతిమకుటగురు ర్భల్లటోభట్టబాణః
ఖ్యాతాశ్చాన్యేసుబంధ్వాదయఇహకృతిభిర్విశ్వమాహ్లాదయంతి॥

దం. మాఘుఁడు, బిల్హణుఁడు, మయూరుఁడు, మఱొకఁడు మురారి, సారవిద్యావంతుండైన భారవి, శ్రీహర్షుఁడు, కాళిదాసకవి, వెనుక, భవభూతిఅను పేరుగలవాఁడును, భోజరాజును, దండియు, డిండిముఁడను పేరుగలవాఁడును, వేదాంతగురువును, భల్లటుఁడును, భట్టబాణుఁడును, ఇతరులైన సుబంధ్వాదులును ప్రసిద్ధులై ఇక్కడ కావ్యములచేత ప్రపంచమును సంతోషపఱచుచున్న సంస్కృతకవులు.

ఇ. మాఘకవి-శిశుపాలవధకావ్యకర్త, పదలాలిత్యార్థ గౌరవములతోడి కవనకర్త.

చోరకవి=బిల్హణుఁడు- చౌరపంచాశికా కావ్యకర్త, యామినీ పూర్ణతిలక విద్యాగురువు.

మయూరకవి=తానంధుఁడైయుండి సూర్యునిమీఁద శతకముచెప్పి కన్నులుఁ బడసిన యతఁడు.

మురారికవి=అనర్ఘరాఘవీయ నాటకకర్త.

భారవికవి=కిరాతార్జునీయ కావ్యకర్త.

శ్రీహర్షకవి=శేషధర్మములు రచియించి నతఁడు.

కాళిదాసకవి = రఘువంశాదికావ్యములను, శాకుంతలాదినాటకములను రచియించినకవి.

భవభూతికవి=మాలతీ మాధవీయనాటకకర్త.

భోజరాజకవి=ఇతఁడు ధారాపురమున రాజుగానుండి సరస్వతీ కంఠాభరణము రచించి, కాళిదాసాదికవులను తనసభలో శ్లాఘించుకొంచు నున్నతఁడు.

దండికవి=కావ్యాదర్శమునకును దశకుమార చరిత్రమునకును కర్త.

వేదాంతాచార్యకవి=రంగనాథ పాదుకాసహస్ర, హయగ్రీవ స్తోత్రాది గ్రంథకర్త.

భట్టబాణకవి=కాదంబరీవచన కావ్యకర్త.

సుబంధుకవి=వాసవదత్త అను వచనకావ్యమునకుకర్త.

సీ. చెలఁగె మాఘుఁడనంగ శిశుపాలవధ చెప్పి
చౌరపంచాశిక చోరుఁడనఁగ
నర్యమశతకంబు నంధమయూరుండ
నర్ఘరాఘవముఁ మురారియనఁగ
రహిఁ భారవియనంగ రాతార్జునీయముఁ
శ్రీహర్షుఁడనఁగఁ దచ్ఛేషధర్మ
మాకాళిదాసుండు నారఘువంశాది
భవభూతిమాలతీ మాధవమును
ప్రభు భోజరాజు సరస్వతీ కంఠాభ
రణము కావ్యాదర్శమును నెదండి
వేదాంతమార్గముఁ వేదాంత దేశికు
లట్టి కాదంబరిఁ భట్టబాణుఁ

తే. డల్ల వాసవదత్తాదు లెల్లకృతులు
నల సుబంధ్వాదులనఁ గవు లతిసమర్థు
లొనర నొనరించి లోకులం దనరఁజేసి
రిందు నిందనుకఁ సుకీర్తిందు లగుచు.

పరంతు—మఱియు.

ర్యదభావయో రసఘయోస్సాహిత్య పాండిత్యయోః
న జనోపకారకతయోస్సామ్రాజ్యదాక్షిణ్యయోః

ఔదార్యప్రియవాదయోశ్చకథయం త్యాచార్యవిజ్ఞానయోః
సామానాధికరణ్యమేవవిబుధోత్తంసప్రశంసాస్పదమ్ ॥ 873

అ. అనఘయోః=నిర్దోషములైన, సంపత్ నిర్మదభావయోః=సంపదకును అహంకారరాహిత్యమునకును, సాహిత్యపాండిత్యయోః=భాషాజ్ఞానమునకును విద్వత్త్వమునకును, సామర్థ్యాన్యజనోపకారకతయోః=సమర్థతకును ఇతరుల కుపకారము చేయుటకును, సామ్రాజ్యదాక్షిణ్యయోః=చక్రవర్తిత్వమునకును దాక్షిణ్యమునకును, ఔదార్యప్రియవాదయోః = దాతృత్వమునకును ప్రియముగా పచించుటకును, ఆచార్యవిజ్ఞానయోశ్చ = ఆచార్యులకును విశేషజ్ఞానులకును, వీబుధోత్తంసప్రశంసాస్పదం = పండితశ్రేష్ఠుల పొగడికలకు ఆధారమైన, సామాన్యాధికరణ్యమేవ=సమానస్థానమగుట నే, కథయంతి=చెప్పుచున్నారు.

తా. సంపదతో గర్వములేకుండుటయును, భాషాజ్ఞానముతో పాండిత్యమును, అన్నిట సమర్థత్వముతో అన్యుల కుపకారము చేయుటయును, తనకున్న చక్రవర్తిత్వముతో పరులయందు దాక్షిణ్యమును, తనకున్న దాతృత్వముతో పరులయందు ప్రియముపలుకుటయును, తనకున్న ఆచార్యత్వముతో తనకు విశేషజ్ఞానమును సమానగుణములు అని చెప్పుచుందురు.

సీ. మదమిచ్చుసిరిని నిర్మదతతో సాహిత్య
మాత్రముఁ బాండిత్య మహిమతోడ
సామర్థ్యమును నన్యజనతోపకృతితోడఁ
బ్రభుతనుదాక్షిణ్య పరతతోడ
నౌదార్యమునుబ్రియ వాదముతోడను
నాచార్యతను జ్ఞాతృ తాస్థతోడఁ
గవనిధోరణిని లాక్షణికతతోడను
వినతి మహోన్నతి విధముతోడఁ

తే. జేర్చిసహవాససంస్థితి కూర్చివానిఁ
దనరఁజేసెడిచాతురి యనఘులైన

యలఘులకుఁగాక తమయందె । యందగిలఁగఁ
జేసికొన నేరికయిన నీ । వాసికలదె ?

ఇదంచావధేయం—ఇదియుఁ దెలియునదియ.

వృ॥ప్రణతచరణరేణు విష్ణుచిత్తౌ
శఠమథన సరసౌ మునిస్సభూతః ।
మధురకవి రితోఽపరేచ ధన్యాః
కతి నపునంతి జగంతి సూక్తిపూరైః ॥ 874

అ. ప్రణతచరణరేణువిష్ణుచిత్తౌ=భక్తాంఘ్రిరేణులును విష్ణుచిత్తులును, శఠమథనసరసౌ=శఠగోపులును సరోయోగులును, సః=ఆ, భూతఃమునిః=భూతయోగులును, మధురకవిః=మధురకవులును, ఇతః=వీరికంటె, అపరేచ=ఇతరులును, ధన్యాః=కృతార్థులు, కతి=కొందఱు, జగంతి=లోకములను, సూక్తిపూరైః=శ్రీసూక్తిసమూహములచేత, నపునంతి=పావనపఱచరా?

తా. తొండరడిప్పొడియాళ్వార్లును, పెరియాళ్వార్లును,నమ్మాళ్వార్లును, పొయ్‌గైయాళ్వార్లును, భూదత్తాళ్వార్లును, మధురకవియాళ్వార్లును, మఱియితరులైన యాళ్వార్లును తమ శ్రీసూక్తులచేత ఈలోకమును పావనపఱచుచున్నారుకదా ?

సీ. ప్రాబోధికీ సూక్తి । పాళికీ రంగేశు
పయి రచించినభక్త । పదరజుండు
సుప్రకాశకముల । సువచస్సుల నవిద్య
తమ మడంచినకలి । ధ్వంసకుండు
గురుముఖాధ్యయనమే । యరయ కశేషము
ల్వేదముల్వల్కిన । విష్ణుచిత్తుఁ
డకలంకకవి గాయ । కావళీసార్వభౌ
ముఁడుమునివాహన । స్ఫుటయశుండు

బ్రహ్మసంహిత జగత్ప్రచురముచేయ స
హస్రశాఖగఁజేసి నలశతారి
యాశతారాతివా గ్వ్యాసముమాధుర్య
కావ్యముఁ జేసిన కవివరుండు
నలరంగ ననుదిన మలరంగ యాత్రిలఁ
బురిని నేలు కులశేఖర విభుండు
నామహీసార పురాధీశుఁ డౌ భక్తి
సారాహ్వయుఁడు సర్వ సూరినుతుఁడు
కాంచీపురంబునఁ గాంచనాంబుజమున
జనియించినట్టి కాసారయోగి
మల్లాపురంబున మాధవీ సుమమున
భూతాఖ్యఁ దోఁచిన బుధనుతుండు
మాయూరపురమున మహిత కైరవమున
మహదాఖ్యఁదోఁచిన మహిమశాలి
ఆముక్తమాల్యద యై తిరుప్పావును
తిరుమొళ్ళి తీర్చిన స్థిరయశస్క
శ్రీభాష్యము మొదలు శోభిలుగ్రంథము
లానతిచ్చి నల రామానుజ ముని
మహితత్రయీకంఠ మంగళసూత్రమౌ
సూక్తుల వెలయు శ్రీవత్సచిహ్నుఁ

తే. డమలమేధావి మహిమల నవని మీఱి
మాఱులేక యనేకులు మానితాత్ము
లతుల కవితాధురంధర కృతులఁగృతులు
భువనములఁ బావనము సేయ స్ఫురణనుండ్రు.

ఇ. శఠమథనులు=శఠారి-వీరు పాండ్యదేశమున తామ్రపర్ణీతీరమున కురుకాపురియందు విష్వక్సేనాంశమున కారిమార్లవలన ఉదయనంగయారుకు అవతరించి, తింత్రిణీమూలమున నివసించి, విష్వక్సేనులే ఆచార్యులై, భగవద్విషయమున తిరువాయిమొళ్ళి మొదలైన ద్రావిడప్రబంధములను పాడి; వడతిరుమలె, తెక్ తిరుమలె మొదలైన దివ్యదేశములను మంగళాశాసనము చేసిన నమ్మెయాళ్వార్లు.

ఇ. మధురకవులు = శ్రీశఠగోపులశిష్యులు— వీరు పాండ్యదేశ తామ్రపర్ణీతీరమున తిరుక్కోళూరున పరిషద్గణాంశమున అవతరించి, తమ యాచార్యులైన నమ్మెయాళ్వార్ల విషయమై కణ్ణినుణ్ శిరుత్తాంబును పాడిన మధురకవియాళ్వార్లు.

ఇ. విష్ణుచిత్తులు=వీరు పాండ్యదేశమున శ్రీవిల్లిపుత్తూరున వైనతేయాంశమున ముకుందార్యులవలన పద్మెయమ్మెయారున కవతరించి, సేనమొదలియాళ్వార్లె ఆచార్యులై తిరుప్పల్లాండు పెరియాళ్వార్ తిరుమొళ్ళినిని పాడి; తెక్ మధురై వడమధురై మొదలైన దివ్యదేశములను మంగళాశాసనముచేసిన పెరియాళ్వార్లు.

ఇ. భక్తాంఘ్రిరేణులు=వీరు చోళదేశమున కావేరీతీరమున మండం కుడిని వనమాలాంశమున అవతరించి, సేనమొదలియాళ్వార్లె ఆచార్యులై శ్రీరంగముననె నివసించి; తిరుప్పళ్లి యెళ్లుచ్చి, తిరుమాలైయుపాడి, నంబెరుమాళ్ సన్నిధిని మంగళాశాసనము చేసిన తొండరడిప్పొడియాళ్వార్లు.

ఇ. కులశేఖరాళ్వారు— వీరు కేరళదేశమున తిరువంజిక్కళమున కౌస్తుభాంశమున శేరరాజును అవతరించిన, సేనముదలియాళ్వారె ఆచార్యులై ముకుందమాలెయు, పెరుమాళ్ తిరుమొళ్ళియు పాడి ; తిరుమలె, అళ్లగర్ తిరుమలె నంబెరుమాళ్ సన్నిధిమొదలైన దివ్యదేశములు మంగళాశాసనము చేసిన కులశేఖరప్పెరుమాళ్.

ఇ. మునివాహనులు—వీరు చోళదేశమున కావేరీతీరమున వరయూరిలో శ్రీవత్సాంశమున వరిపైరున అయోనిజులై అవతరించి, సేనముదలియార్లె ఆచా

ర్యులై, అమలనాథప్పిరాన్ పాడి, తిరువరంగం, తిరుమలెయును మంగళాశాసనము చేసిన తిరుప్పాణియాళ్వార్.

ఇ. కలిధ్వంసకులు—వీరు చోళదేశమున కావేరీ సాగర సంగమమున తిరుక్కురైయలూరున శార్ఙ్గాంశమున అవతరించి, సేనమొదలియాళ్వార్లె ఆచార్యులై నిత్య తదీయారాధనపరులై, తిరుక్కురుందాండకం తిరునెడుందాండకం మొదలైనవి పాడి, తంజమామణి, వంజుళాంజోలె మొదలైన దివ్యదేశములు మంగళాశాసనములు చేసిన తిరుమంగైయాళ్వార్లు.

ఇ. సరోయోగి—వీరు తొండమండలముతోడి కాంచీపురమున పొత్తామరై పొయిగలో పాంచజన్యాంశమున అవతరించి, వైయంతకళి అను మొదల్తిరువందాది పాడి కోవెలె, పెరుమాళ్ కోవెలె, తిరుమల, తిరుక్కోవలూర్దివ్యదేశములు మంగళాశాసనముచేసిన పొయ్గైయాళ్వార్లు.

ఇ. భూతయోగి—వీరు తొండమండలముతోడి సముద్రతీరమున మల్లాపురమనెడి తిరుక్కడలెయందు కౌమోదక్యంశమున అవతరించి, అంబేదకళి అను రెండవతిరువంద్దాదిపాడి, కోవిల్, తిరుమలై, తిరుక్కడల్మల్లై, తిరుక్కోవలూర్దివ్యదేశములు మంగళాశాసనము చేసిన పూదత్తాళ్వార్లు.

ఇ. మహదాహ్వయులు—వీరు మయూరపురమున= మైలాపురమున మణికైరవకూపమందు రక్తోత్పలమున నందకాంశమున అవతరించి, తిరుక్కండేన్ అను మూన్రాంతిరువందాది పాడి, కోయిల్, తిరుమలై, తిరువల్లిక్కేణి, తిరుక్కోవలూర్దివ్యదేశములు మంగళాశాసనము చేసిన పేయాళ్వార్లు.

ఇ. భక్తిసారులు—వీరు పూవిరుందమల్లికి=పూనమల్లికి పశ్చిమమున తిరుమళిశైలో సుదర్శనాంశమున కనకాంగి భార్గవఋషులకు పుత్రులై అవతరించి, నాలాం= నాన్ముకన్ తిరువందాది, తిరుచ్ఛందవిరుత్తముపాడి, పంచశక్తిమయవిగ్రహులై=కోయిల్, తిరుమలై, తిరువల్లిక్కేణి, తిరుక్కుడందె, తిరుప్పేర్, అంబిల్, కపిస్థలం, తిరువూరకం, తిరుప్పాడకం, తిరువెంకాడు దివ్యదేశములు మంగళాశాసనము చేసిన తిరుమళిశైయాళ్వార్లు.

ఇ. ఆండాళు=కోదెనాయకి. ఈమె శ్రీవిల్లిపుత్తూరిలో పెరియాళ్వారి తిరు

నందవనమున తిరుత్తుళాయిక్రింద భూదేవ్యంశమున అవతరించి, పెరియాళ్వారి యొద్ద పెరిగి, తిరుప్పావు, నాచ్చియార్ తిరుమొళ్లిపాడి; తిరువాయ్ప్పాడి, తిరుప్పార్కడల్ మొదలైనదివ్యదేశములు మంగళాశాసనముచేసిన చూడిక్కొడుత్తనాచ్చియార్.

ఇ. రామానుజమునులు— వీరు తుండీరమండలమున శ్రీపెరుంబూదూరున ఆసూరివంశమున ఆదిశేషాంశమున కాంతిమతీ కేశవదీక్షితుల పుత్రులై శ్రీభాష్య,గీతాభాష్య, వేదాంతసార, వేదాంతదీప, వేదార్థసంగ్రహ, గద్యత్రయాద్యనేక గ్రంథములు సాయించి; కోవెల, పెరుమాళ్ కోవెల, తిరుమలై, తిరునారాయణపురం, గరుడాచల సింహాచల శ్రీకూర్మ పురుషోత్తమ బదరికాశ్రమ నైమిశారణ్య సాలగ్రామాది దివ్యదేశములు మంగళాశాసనముచేసిన ఇత్తైయాళ్వార్లు.

ఇ. శ్రీవత్సచిహ్నులు—వీరు తొండమండలమున కూరముఅనెడి అగ్రహారమున అనంతులవలన పెరుందేవీనాయకికి శ్రీరామాంశమున పుత్రులై అవతరించి; వరదరాజస్తవ, సుందరబాహుస్తవ, అతిమానుషస్తవ, శ్రీవైకుంఠస్తవ, శ్రీస్తవములు అనుపంచస్తవములును, యమకరత్నాకర గద్యత్రయవ్యాఖ్యానాదులును, వేదవిద్యాకంఠమునకు మంగళసూత్రమువలెచేసి, సదా శ్రీమద్రామానుజమునుల తిరువడిగళే సగోత్రముగ ఆత్మోజ్జీవనముగ ఆశ్రయించి సదాధారకపోషక భోగ్యభాగ్యముగ ఆనందించుకొనుచున్న కూరత్తాళ్వార్లు.

తార్కికవర్ణనము.

ఇ. తార్కికులు=తర్కశాస్త్రివేత్తలు, తర్కము- ప్రత్యక్షానుమానోపమాన శబ్దములనెడి ప్రమాణములును, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయాభావము లనెడి పదార్థములన్ జెప్పునది.

కృశానుః—కృశానువు.

గ॥ పురతో విమానం ప్రస్థాప్య పార్శ్వతో దృష్ట్వా ॥ 875
వ. పురస్థలంబున విమానముపఱపి పార్శ్వంబు పరికించి.

గ॥ పశ్య? ఏతా న్నాగ్రహిణః పురుషాన్ యఏతే వ్యర్థమేవ న్యాయగ్రంథ సంతత చింత నేన విశ్రామ్యంతి ॥ 876

వ. పరికింపుము ? వీరలాగ్రహులై వ్యర్థముగనె యర్థశాస్త్రమును సంతతమును జింతనమును జేయుచు బడలిక పడుచున్నవారు.

తథాహి — అశ్లేకద ?

వృ॥ కర్మ బ్రహ్మవిచారణాం విజహతో భోగాపవర్గప్రదామ్
ఘోషం కంచన కంఠశోషఫలకం కుర్వంత్యమీ తార్కికాః
ప్రత్యక్షం నపునాతి నాపహరతే పాపాని పీలుచ్ఛటా
వ్యాప్తి ర్నావతి నైవపాత్యనుమితి ర్నో పక్షతా రక్షతి ॥

అ. అమీ తార్కికాః = ఈ తార్కికులు, భోగాపవర్గప్రదాం = భోగమునకై స్వర్గమునిచ్చునట్టి, కర్మబ్రహ్మవిచారణాం=కర్మవిచారణమైన మీమాంసాశాస్త్రమును బ్రహ్మవిచారణమైన వేదాంతశాస్త్రమును, విజహతః = విడుచుచుండు వారై, కంచన=కొంచెమె, కంఠశోషఫలకం=కంఠశోషమే ఫలముగాఁగల, ఘోషం=ధ్వనిని,కుర్వంతి=చేయుచున్నారు. ప్రత్యక్షం=ప్రత్యక్షప్రమాణము, నపునాతి=రక్షించదు; పీలుచ్ఛటా=పరమాణురాశి, పాపాని = పాపములను, నాపహరతే=అపహరించదు; వ్యాప్తిః=వ్యాప్తిప్రమాణము, న అవతి = రక్షింపదు; అనుమితిః = అనుమానప్రమాణము, నైవపాతి = రక్షింపనే రక్షింపదు; పక్షతా=పక్షతయును, నోరక్షతి=రక్షింపదు.

తా. ఈ తార్కికులు కర్మనువిచారణచేయు భోగమునిచ్చు మీమాంసనున్, బ్రహ్మను విచారణచేయు ముక్తినిచ్చు వేదాంతమునున్ విడిచి, ఘోషించి ఘోషించి కంఠశోష చేసికొనుచుందురు ; ఆతర్కభేదములలోని ప్రత్యక్షపరమాణువ్యాప్త్యనుమితిపక్షతాదిప్రమాణములు వీరి నేమికాపాడఁబోవుచున్నవి?

తే. ఎచ్చుభోగము నపవర్గ ౕ మిచ్చునట్టి
దేని మీమాంస వేదాంత ౕ మొదల వదలి

తార్కికులు వీరు ఘోషించెదరు మఱింత
వ్యాప్తి ప్రత్యక్ష పక్షతాద్యములు విడక.

కించ — మఱియు.

వృ॥ హేతుః కించ విశిష్ట ధీ రనుమితౌ నజ్ఞానయుగ్మం మరుత్
వాచో నేతిచ మోహవాద ముఖరా నైయాయికాశ్చేద్బుధాః
మేషస్యాండమియత్ఫలం బలిభుజో దంతాః కియంత స్తథే
త్యేవం సంతత చింతనైః శ్రమజుషో నస్యుః కథం పండితాః ॥

అ. కించ=మఱియు. అనుమితౌ=అనుమానమందు, విశిష్టధీః=విశేషించిన దానియందలి తలంపు, హేతుః=కారణము; జ్ఞానయుగ్మం = ఇదియని తెలిసికొనుటైన అదియని తెలిసికొనుటైన అనురెండును, న హేతుః=హేతువుకాదు; మరుత్ చ=గాలియును, న త్వాచః = చర్మసంబంధియైనది కాదు; ఇతి=అని, మోహవాదముఖరాః=అజ్ఞానముతో వాదించుటయందు నోరు హెచ్చుచున్న, నైయాయికాః=తార్కికులు, బుధాశ్చేత్=పండితులైనయెడల; మేషస్య = మేఁకయొక్క, అండం=విత్తు, ఇయత్ఫలం=ఇన్నిపలాలుకలది; తథా=అట్లు, బలిభుజః = కాకియొక్క, దంతాః = పండ్లు, కియంతః=ఎన్ని; ఇతి ఏవం=అని ఇట్లు, సంతత చింతనైః = ఎప్పుడును చింతించుటచేత, శ్రమజుషః = శ్రమపడువారు, కథం=ఎట్లు, పండితాః=పండితులు, నస్యుః=కారు.

తా. కొండనుగని నిప్పున్నదని యనుమానపడునపుడు అందు పొగను హేతు వనవచ్చునుగాని; లేనిపొగనుగాని నిప్పునుగాని హేతువనరాదు. గాలి మన యొంటిలోఁ దగిలినపుడు తెలిసికొందురుగాని; ఆగాలికి మనచర్మము హేతువు కాకున్నను; హేతువుగా నెంచుకొను మోసగుణముతో నోరువాఁగించి వాదించెడి యీ తార్కికులు జ్ఞానవంతులే యగుదురు ? మేకలయండాలిన్నిపలాలు, కాకులపండ్లిన్ని, అని యెంచుకొనుటయందలి శ్రమకలవారే యగుదురనుట.

సీ. పర్వతం బిది వహ్నిమత్ పర్వనదా? యను
నయమితియందు ధూమాదిబుద్ధి

హేతువుగాని; వహ్నివ్యాప్య ధూమము
ధూమవద్వహ్నియన్ దోయికాదు
గంధవాహంబు త్వగ్గ్రాహ్యంబు గాదను
మోదంబుతో వాద ముఖరులైన
నైయాయికుల్వీరె నైజపండితులైన
ధారుణింబండితు ల్గారె నుండి?
తే. మేషముల యండముల పలాలీపదంశ
మైనఁ గొఱలేక యిన్నియే యనుచునుతియుఁ
గాకిపండ్లును నిన్నియే కలుగుననుచు
సంతతంబును జింతించు శ్రమగలారు.

గ॥ విశిష్య చైతస్య శుష్కతార్కికస్యరీతి ర్వివేకినా ముపహాసా
స్పదమ్ ॥ 879

వ. విశేషించి వీరి శుష్కతార్కికరీతి వివేకుల యుపహాసమున
కాస్పదమై యున్నయవి.

శ్రుణుతావత్ — వినుము?

వృ॥ నజిఘ్రత్యామ్నాయం స్పృశతి న తదంగాన్యపి సకృత్
పురాణం నాధీతే నగణయతి కించ స్మృతిగణమ్
వదన్ శుష్కం తర్కం పరపరిభవార్థోక్తిభి రసౌ
నయత్యాయుస్సర్వం నిహిత పరలోకార్థయతనః ॥ 880

అ. నిహితపరలోకార్థయతనః=విడువఁబడిన పరలోకనిమిత్తమైన యత్నము
కల, అసౌ=ఈతార్కికుఁడు, ఆమ్నాయం=వేదమును, నజిఘ్రతి=వాసనయైనఁ
జూడఁడు; తదంగాన్యపి=ఆవేదాంగములైన, నస్పృశతి=అంటఁడు; సకృత్=
ఒకప్పుడును, పురాణం=పురాణమును, నాధీతే=చదువఁడు; స్మృతిగణం=స్మృతి
సమూహమును, కించ=కొంతయైన, నగణయతి=ఎంచఁడు; పరపరిభవార్థోక్తి

భిః=పరులను అవమానపఱచుటే ఫలముగాఁ గలమాటలచేత, శుష్కం=నిష్ఫలమైన, తర్కం=తర్కమును, వదన్=వచించుచు, ఆయుః=ఆయుస్సు, సర్వం=అంతయు, నయతి=కడపుచున్నాఁడు.

తా. ఈతార్కికుఁడు పరలోకనిమిత్తము ఏయత్నము చేయనివాఁడై వేదముగాని, దానియంగముగాని, పురాణముగాని, స్మృతియైనఁగాని పలుకక, పరులను పరిభవించుటకై నిష్ఫలమైనతర్కమునే పలుకుచు, తన ఆయుస్సంతయు కడపుకొనుచున్నాఁడు.

సీ. ఆమ్నాయగంధంబు ఽ నగసిమూర్కొనరు త
దంగవిశేషంబు ఽ నంటికొనరు
కొండొకతఱి నేని ఽ కొనరుపురాణంబు
నొక్కస్మృతింగాని ఽ లెక్కగొనరు
మీమాంసయందొక ఽ నామాంశ మేనివా
కొన రొకవడికేని ఽ కోరి యిటులు
తద్వేద వేదాంగ ఽ తత్పురాణస్మృతి
మీమాంస లేమేని ఽ మీఱకున్న

తే. నిటుల శుష్కంబు తర్కంబె ఽ చేఁటల గతిని
బరసచేయుచుఁ బరులను ఽ బరిభవించు
నుక్తులనె యుక్తులనె నిజాఽయువును గడపు
చింత యేనియుఁ బరలోక ఽ చింతకొనరు.

ఇ. ఆమ్నాయము=వేదము - ఋగ్యజుస్సామాథర్వణములు-4.

తదంగములు=వేదాంగములు - శిక్షా, వ్యాకరణ, ఛందో, నిరుక్తి; జ్యోతిష కల్పములు. 6.

పురాణములు=సృష్టి, ప్రతిసృష్టి, మన్వంతర, వంశ, వంశానుచరిత లక్షణాములు. అవి-బ్రాహ్మ, పాద్మ, శైవ, వైష్ణవ, కూర్మ, మాత్స్య, లైంగ

స్కాంద, గారుడ, వామన, వారాహ, భాగవత, నారదీ, యాగ్నేయ, మార్కండేయ, భవిష్య, బ్రహ్మకైవర్త, బ్రహ్మాండములు-18.

స్మృతులు=వేదార్థప్రతిపాదక ధర్మశాస్త్రములు. అవి - మను, బృహస్పతి, దక్ష, గౌతమ, యమాంగీరస,యాజ్ఞవల్క్య, ప్రచేత, శాతాతప,పరాశర, సంవర్త, ఔశనస, శంఖ,లిఖి, తాత్రేయ, విష్ణ్వాపస్తంబ, హారీతస్మృతులు. మీమాంస=వేదార్థన్యాయశాస్త్రము - ఇది - పూర్వమీమాంస = కర్మకాండము, ఉత్తరమీమాంస=బ్రహ్మకాండము అని 2 విధములు.

అపిచ—మఱియు.

వృ॥ ప్రయత్నై రస్తోకైః పరిచిత కుతర్క ప్రకరణాః
పరంవాచోవశ్యాన్ కతిపయపదౌఘాన్ విదధతః
సభాయాం వాచాటాశ్శ్రుతికటు రటంతో ఘటపటాన్
నలజ్జంతే మందాస్స్వయ మపితు జిహ్రేతి విబుధః ॥ 881

అ. అస్తోకైః=విస్తారములైన, ప్రయత్నైః=ప్రయత్నములతో, పరిచిత కుతర్కప్రకరణాః=అభ్యసింపఁబడిన కుత్సితతర్కమందలి భాగములుకలవారై, కతిపయపదౌఘాన్=కొన్ని పదసమూహములను, వాచః=నోటికి, పరం = మిక్కిలి, వశ్యాన్=వశములుగా, విదధతః=చేయువారై, వాచాటాః = వదురుపోతులైన, మందాః=ఈ మూఢతార్కికులు, సభాయాం=సభలో, ఘటపటాన్=ఘటపటశబ్దములను, శ్రుతికటు=కర్ణకఠోరముగా, రటంతః=వదురువారై, స్వయం=తాముగా, నలజ్జంతే=సిగ్గుపడరు; అపితు=అయినను, విబుధః=జ్ఞానవంతుఁడు, జిహ్రేతి=సిగ్గుపడుచున్నాఁడు.

తా. బహుప్రయత్నముతో ఆ కుతర్కప్రకరణములు కొన్ని పరిచయము చేసి వానిలోని కొన్నిపదాలు తమనోట వదురుకొనుచు సభలోఁగూడ సిగ్గు పడని యీ తార్కికులు చెవికి గడుసుగా ఆ ఘటపటాదిశబ్దముల నే వాఁగుచుండుదురుగాని, అందు జ్ఞానవంతుఁ డెవఁడైన నొకఁడు సిగ్గుపడుచుండును.

తే. కరము పఠియించి తర్క ప్రకరణములఁ బ
దంబులటు కొన్ని కంఠపాఠంబు చేసి

కర్ణకటువుగఁ బలుకుదు కేర ఘటపటములె
లజ్జపడఁబోరు మీ, రొజ్జె లజ్జపడెడు.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ వయస్య ? వివిధోపాయ విధాయకాః నైయాయికాః
మావమంస్థాః ॥ 882

వ. సఖా ! సకలోపాయములకున్ సంవిధాయకులగు నీరల సన్మా
నింపు మవమానింపకు ?

శృణుతావత్—వినుము ?

వృ॥ మోహం రుణద్ధి విమలీకురుతే చ బుద్ధిమ్
సూతేచ సంస్కృతపద వ్యవహారశక్తిమ్
శాస్త్రాంత రాభ్యసన యోగ్యత మంవ్యనక్తి
తర్కశ్రమో నతెను తే కిమహోపకారమ్ ॥ 883

అ. తర్కశ్రమః=తర్కశాస్త్రమందలి శ్రమము, మోహం=బుద్ధిమాంద్యా
మును, రుణద్ధి=నివారించుచున్నది; బుద్ధించ=బుద్ధినిన్, విమలీకురుతే=పరిశుద్ధ
పఱచుచున్నది. సంస్కృతిపదవ్యవహారశక్తించ= సంస్కృతపదములందు వ్యా
వహరించుశక్తినిన్, సూతే=పుట్టించుచున్నది. శాస్త్రాంతరాభ్యసనయోగ్యత
మం=వేఱుశాస్త్రముల నభ్యసించుటయందు అత్యంతయోగ్యునిఁగా, వ్యనక్తి=
స్పష్టపఱచుచున్నది. ఇహ=ఇక్కడ, కిం=ఏమి ? ఉపకారం=ఉపకారమును,
నతనుతే=చేయదు ?

తా. తర్కశాస్త్రమును అభ్యాసముచేసెడి శ్రమము బుద్ధిమాంద్యమును
మాన్చి, స్వబుద్ధిని నిర్మలపఱచి, సంస్కృతభాష వ్యవహరించు శక్తినిచ్చి,
వేఱువేఱు వ్యాకరణాదిశాస్త్రములనుకూడ అభ్యసించుశక్తిని నిచ్చుచున్నది.
ఇట్టి యుపకారము చేయలేదా ?

తే. బుద్ధిమాలిన్య ముడిపి వైశద్యమిడును
సంస్కృతంబున వ్యవహారశక్తి నిడును

మఱియు శాస్త్రాంతరాభ్యాస ♦ మహిమనిడును
ఇటులు తర్కపరిశ్రమ ♦ మేదియిడదు ?

తథాహి—అశ్లోకద ?

వృ॥ ప్రాయః కావ్యై ర్గమితవయసః పాణినీయాంబురాశేః
పారజ్ఞస్యాప్యపరికలితన్యాయశాస్త్రస్య పుంసః
వాదారంభే వదితుమనసో వాక్యమేకం సభాయాం
ప్రహ్వా జిహ్వా భవతి కియతీం పశ్య? కష్టా మవస్థామ్ ॥884

అ. కావ్యైః=కావ్యములచేత, గమితవయసః = జరిగిపోయిన వయస్సుకలవాఁడును, పాణినీయాంబురాశేః = పాణినీయ వ్యాకరణమనెడు సముద్రము యొక్క, పారజ్ఞస్యాపి=గట్టెక్కినవాఁడయ్యును, సభాయాం= సభయందు, వాదారంభే=వాదమునకు ఆరంభిచుటయందు, ఏకంవాక్యం=ఒకమాటను, వదితుమనసః=చెప్పుటకు మనస్సుకలవాఁడును, అపరికలితన్యాయశాస్త్రస్య=చక్కఁగాఅభ్యసింపఁబడని తర్కశాస్త్రముకలవాఁడునైన, పుంసః=పురుషునికి, జిహ్వా=నాలుక, ప్రాయః=బహుగా, ప్రహ్వా = అణఁగినది, భవతి=అగుచున్నది. కియతీం= ఎంతమాత్రమో? కష్టాం=కష్టమైన, అవస్థాం=స్థితిని, పశ్య= చూడుమా ?

తా. కావ్యములు చదివి, పాణినీయవ్యాకరణమును కడవఱకుచదివియు, తర్కశాస్త్రమును చక్కఁగాచదువక సభలోవాదెంచుటకు నోరు తగ్గిపోఁగా తార్కికుని యవస్థయెట్టిదియో ? చూడు ?

తే. కావ్యములచేతఁ బ్రాయంబు ♦ కడచియైనఁ
బాణినీయాబ్ధిపారంబు ♦ పడసియైన
ననధిగతతర్కుఁ డైన ♦ నడుగునపుడు
జిహ్వ ప్రహ్వయౌ దురవస్థ ♦ చెప్పనగునె ?

కింబహునా— విశేషమేల ?

వృ॥ అపరీక్షిత లక్షణప్రమాణై

రపరామృష్టపదార్థ సార్థతత్త్వైః
అవశీకృత జైత్రయుక్తిజాలై
రల మేతై రనధీతతర్కవిద్యైః ॥ 885

అ. అపరీక్షితలక్షణప్రమాణైః = పరీక్షింపఁబడని అసాధారణలక్షణములతో ప్రమాణములు గాఁగలవారును, అపరామృష్టపదార్థసార్థతత్త్వైః = పరామర్శింపఁబడని ద్రవ్యాది పదార్థముల సమూహముయొక్క నిజస్థితులు కలవారును, అవశీకృతజైత్రయుక్తిజాలైః=వశపఱచుకొనఁబడని జయశీలములైన యుక్తి సమూహముకలవారును, అనధీతతర్కవిద్యైః=చదువఁబడని తర్కశాస్త్రము కలవారునైన, ఏతైః=ఈ తార్కికులతో, అలం=చాలును.

తా. తర్కశాస్త్రముచదువక, దానిలక్షణములైన ప్రత్యక్షాదిప్రమాణములును, దానియందలి ద్రవ్యగుణకర్మాది పదార్థతత్త్వములును తెలియక, తమయుక్తులు జయశీలములని తలంచుకొనుచుండు నీ మూఢతార్కికులతో పనియేమి ?

ఆ. లక్షణప్రమాణలక్షణమ్ము గాక, ప
దార్థసార్థతత్త్వ తరయలేక
జయదశీలయుక్తి శాలులుం గానియీ
తార్కికులను మనకుఁ దలఁపనేల ?

నిరూప్య—నిరూపించి.

శ్లో॥ అద్భుత స్తర్కపాథోధి రగాధో యస్య వర్ధకః
అక్షపాదో ఽతమస్స్పృష్ట స్త్వకలంకః కలానిధిః ॥ 886

అ. అతమస్స్పృష్టః=రాహువు చేతను-చీఁకటి చేతను-అజ్ఞాని చేతను అంటఁబడినవాఁడు కానివాడును, అక్షపాదః = ఇంద్రియములు కిరణములుగాఁగలవాఁడును, (నేత్రేంద్రియము పాదమందుకలవాఁడగు గౌతమమహర్షి) అకలంకః =నిష్కళంకుఁడు - నిర్దోషియునై, కలానిధిః=చంద్రుఁడు-విద్యాసముద్రుఁడు, యస్య=ఏసముద్రమునకు, వర్ధకః=వృద్ధిపఱచువాఁడో ? అగాధః=దురవగాహమైన, తర్కపాథోధిః=ఆ తర్కమను సముద్రము, అద్భుతః=ఆశ్చర్యకరము ?

తా. ఇంద్రియములే కిరణములై రాహు వంటక కళంకములేని చంద్రుఁడు సముద్రమును వర్ధిలఁజేయుచుండునట్లు నేత్రేంద్రియము పాదమందును గలిగి అజ్ఞానములేక నిర్దోషియైన గౌతమమహర్షి యీ తర్కమును వర్ధిలఁజేయుచుండును. కాఁబట్టి యీ తర్కసముద్రము ఆశ్చర్యకరము.

తే. అక్షపాదుఁడు ప్రక్షిప్తదక్షతముఁడు
తనకు వర్ధకుఁ డకళంకుఁడును గళాని
ధానమగునట్టి సయవార్ధి యిది, మ
హాద్భుతంబె యగాధాత్మకమవుట నవుర?

ఇ. అక్షపాదుఁడు=గౌతమర్షి. ఈయన శతానందునితండ్రి, కృపాచార్యుల తాత.

టి. ప్రక్షిప్తదక్షతముఁడు=ఎగరఁగొట్టఁబడిన అంధకారము = రాహువు - అజ్ఞానము కలవాఁడు.

ఇ. కళలు=షోడశకళలు. ఇవి - పున్నమ అమావాస్యలముందు ఎక్కువ తక్కువగనుండు చంద్రకళలు.

ఇ. చతుర్దశకళలు=చతుర్వేదములు, షడంగములు, పురాణ, తర్క, ధర్మ, మీమాంసాశాస్త్రములు.

గ॥ పునరాలోచ్య సశ్లాఘమ్॥

వ. మఱల నాలోచించి శ్లాఘించి.

వృ॥ జ్ఞానాబ్ధి రక్షచరణః కణభక్షకశ్చ
పక్షిలోఽప్యుదయన స్సచవర్ధమానః
గంగేశ్వర శ్శశధరో బహవశ్చ నవ్యాః
గ్రంథైర్నిరుంధత ఇమే హృదయాంధకారమ్॥ 887

అ. జ్ఞానాబ్ధిః=జ్ఞానసముద్రుఁడైన, అక్షచరణః=గౌతముఁడును, కణభక్షకశ్చ=కణాదుఁడును, శ్రీపక్షిలోపి=పక్షిలుఁడును, ఉదయనః = ఉదయనుఁడును, సచ వర్ధమానః=ఆ వర్ధమానుఁడును, గంగేశ్వరః=గంగేశ్వరుఁడును, శశ

ధరః=శశధరుఁడును, బహవః=అనేకులైన, నవ్యాశ్చ=నూతనులునైన, ఇమే=
ఈతార్కికులు, గ్రంథైః=తమగ్రంథములచేత, హృదయాంధకారం=ఇతరుల
హృదయములందలి అజ్ఞానాంధకారమును, నిరుంధతే=పరిహరించుచున్నారు.

సీ. న్యాయసూత్రమనంగ నర్థశాస్త్రమునకుం
గర్తయక్షపదుండు గౌతముండు
తానువైశేషిక దర్శనకర్తయే
కనఁగ భిన్నమతుఁడు కణభుజుండు
కుసుమాంజలియనంగ నసమానమాగ్రంథ
ముదయింపఁగర్తా నుదయనుండు
ననుమాన చింతామణిని రచించిప్రశస్తి
నిలఁగాంచి మించు గంగేశ్వరుండు

తే. మఱి శిరోమణికర్త్రాది మహితనవ్య
తార్కికులు జగదీశ ప్రధానులైన
చతురమతులిట్లు తమగ్రంథ తతులవలనఁ
బుడమి హృదయాంధకారంబు నడఁతు రెపుడు.

ఇ. అక్షచరణుఁడు=గౌతముఁడు - న్యాయసూత్రతర్కశాస్త్రకర్త.
కణభుజుఁడు=కణాదుఁడు - వైశేషికదర్శన తర్కశాస్త్రకర్త.
పక్షిలుఁడు=వాత్స్యాయనస్వామి - గౌతమసూత్రవ్యాఖ్యాత.
ఉదయనుఁడు=కుసుమాంజలి తర్కశాస్త్రకర్త.
వర్ధమానుఁడు=గణరత్నమహోదధి తర్కశాస్త్రకర్త.
గంగేశ్వరుఁడు=అనుమానచింతామణి తర్కశాస్త్రకర్త.

మీమాంసక వర్ణనము.

ఇ. మీమాంసకులు = మీమాంసాశాస్త్రప్రవర్తకులు, మీమాంస=వేదార్థ
నిశ్చాయక న్యాయ నివేదకశాస్త్రము. ఇది కర్మమీమాంస, బ్రహ్మమీమాంస
అని ద్వివిధములు.

శ్రీరస్తు.

విశ్వగుణాదర్శము.

ఆంధ్రటీకాతాత్పర్యేతిహాససహితము.

ఇదియు

సటిప్పణాంధ్రవిశ్వగుణాదర్శ నిదర్శచంపూసమేతము.

మంగళాచరణము.

(ఇట వేంకటాధ్వరి యనుకవి విశ్వగుణాదర్శ మనుకావ్యమును జేయునతఁడై తాఁ జేయఁగోరినగ్రంథమునకు నిర్విఘ్నపరిసమాప్తినిమిత్తమై మొదటఁ బ్రబంధముఖలక్షణమయిన త్రివిధమంగళములలో నొకటియగు నాశీర్వాదరూప మంగళమును జేయుచున్నవాఁడాయెను.)

స్ర. శ్రీరాజీవాక్ష వక్షస్స్థల నిలయరమాహస్తవాస్తవ్య లోల
లీలాబ్జాన్నిష్పతన్తీ మధురమధుఝరీ నాభిపద్మే మురారేః।
అస్తోకంలోకమాత్రాద్వియుగముఖశిశోరాననేష్వర్ప్యమాణం
శశ్వత్ప్రాప్తేనదివ్యం పయఇతివిబుధైశ్చర్చ్యమానాపునాతు॥ 1

అర్థము. శ్రీరాజీవ...లీలాబ్జాత్ — శ్రీరాజీవాక్ష = పుండరీకాక్షుఁడయిన శ్రీమహావిష్ణువుయొక్క, వక్షస్స్థల = వక్షస్స్థలమే, నిలయ = స్థానముగాఁగల, రమా = శ్రీమహాలక్ష్మియొక్క, హస్త = హస్తమునందు, వాస్తవ్య = వర్తించుటవలన, లోలత్ = వేడుకగా చలించుచున్న, లీలా = విలాసార్థమయిన, అబ్జాత్ = తామర

నుండి, మురారేః=ఆమహావిష్ణువుయొక్క, నాభి పద్మే=బొడ్డుఅనెడు తామర యందు, నిష్పతంతీ=జాఱిపడుచున్నదై, లోకమాత్రా=ఆలక్ష్మీదేవిచేత, ద్వియుగముఖశిశోః = చతుర్ముఖుఁడయిన బ్రహ్మయనెడుబిడ్డయొక్క, ఆననేషు=నోరులయందు, అర్ప్యమాణం=పోయఁబడఁదగినదై, అస్తోకం=అధికమై, దివ్యం=అసాధారణమయిన, పయః=పాలు, ఇతి=అని, విబుధైః = దేవతలచేత, శఙ్క్యమాణా=ఊహింపఁబడుచున్నదయిన, మధురమధుఝరీ— మధుర=తీయనయిన, మధు=మకరందముయొక్క, ఝరీ=ప్రవహించుధార, పునాతు=పవిత్రపఱచుచునుగాక?.—స్రగ్ధరావృత్తము.

తాత్పర్యము. శ్రీ మహావిష్ణువక్షస్థలవాసిని యయిన యామహాలక్ష్మి తనహస్తమున విలాసార్థముగా, తాల్చియుండు తామరపుష్పములోనుండి జాఱుచుండు తేనెధారను ఆలక్ష్మీదేవి తనపతియయినవిష్ణుదేవునినాభికమలమునఁ దన బిడ్డయైయుండు బ్రహ్మనోట సంతసతోడఁబోయుపాలు అని దేవతలు తలఁచుకొనునట్టి యామకరందధారయే ఈకావ్యమును, దీనిఁజదువు చదువరులనుం బవిత్రపఱచునుగాక.(అని యీగ్రంథకర్త మంగళము నాశీర్వదించుచున్నాఁడు.)

శ్రీరాజీనాథుఁడు=శ్రీమహావిష్ణువు- ఈయన శ్రీమన్నారాయణనామముతో సత్వగుణప్రధానుఁడై స్థితికారణమైన జగద్రక్షణమున దుష్టనిగ్రహ శిష్టపరిపాలనములుచేయుచు, దశావతారములతో అనంతావతారము లెత్తుచు, శ్రీమహాలక్ష్మీపతియై ఆమెను శ్రీవత్సకౌస్తుభవనమాలికలతో తనవక్షస్థలమున నుంచుకొనుచు, పరమకరుణాపరిపూర్ణుఁడై సుదర్శనాది పంచాయుధములతో చతుర్భుజములను సూర్యచంద్రులతో నేత్రములను గరుత్మంతునితో ధ్వజవాహనములను పీతాంబరముతో నితంబతటంబును గలిగి, బ్రహ్మాండభాండంబులు గర్భంబునం దుంచుకొంచు, నాభిపద్మంబున బ్రహ్మను వక్త్రపద్మంబున శంభునిఁ గలిగించి, వారివలన ప్రపంచంబులకు సృష్టిసంహారంబులు చేయించుచుకొంచు, పరత్వాది వ్యూహాపంచకముతో భక్తాగ్రేసరులకు సేవకృప సేయుచు నుండునతండు.

లోకమాత=శ్రీమహాలక్ష్మి— ఈమె క్షీరసాగరపుత్రియై శ్రీదేవియను నామముతో విష్ణుపత్నియై అతని వక్షస్థలముననె వాసముచేయుచు, తానును కల్యాం

(ఇట సన్నిధి, పంచాంగం-దేవరాజపెరుమాళ్ళనెడికవి వైశ్వగుణాదర్శమను సంస్కృతకావ్యమునె యీ విశ్వగుణాదర్శ నిదర్శమను పేరితో నాంధ్రకావ్యముగ రచించునతఁడై యటులనే మొదట నిట నాశీర్వాదరూపమంగళమును జేయుచున్నతఁడాయెను)

ఉ. శ్రీ కమలాక్షునక్షమునఁ జెల్వగు చెల్వకరాంబుజంబునన్
జోక మరందపూర మొగిఁ జొబ్బిల నాతని బొడ్డు తమ్మికిన్
సాకత మార నోర నిడుఁ సంకున బిడ్డకు బ్రహ్మ కుగ్గు నా
శ్రీ కమలాక్షి నా, నమరఁ జింతితమౌ; నదె పావనం బగున్.

టిప్పణము. చెల్వగు=సౌందర్యవతియయిన, చెల్వ=ఆలక్ష్మీకాంతయొక్క, జోకన్=నిరాటంకముగ, జొబ్బిలన్=స్రవించుచుండఁగా, సాకతము=ప్రేమ, ఆరన్ = పూర్ణమగునట్లుగ, చింతితము = తలంపఁబడినది, అదె=ఆమకరంద ధారయె.

(ఇట, కమలాక్షబ్రహ్మలకును, వారిబొడ్డునోరులకును, చేదామరసంకువులకును ఉపమానోపమేయభావము నుత్ప్రేక్షించుటచే ఉత్ప్రేక్ష అను నర్థాలంకారమును; వాక్షవక్షస్థలనిలయ, హాస్తవాస్తవ్య, లోలల్లీలా, మధురమధుఅనియు; చెల్వగుచెల్వ, అంబుజంబు, ఆరనోర అనియు రెండురెండుమార్లు అజ్ఝల్లులకు అవ్యవహితముగ ఆవృత్తిరూపమున అనుప్రాసము చెప్పుటచే ఛేకానుప్రాసము అను శబ్దాలంకారమునుం జెప్పఁబడియె.)

తరములం దనంతావతారములతోను మన్మథబ్రహ్మలకు మాతయై భగవత్కరుణాస్వరూపిణియై భక్తులను స్వమాతవలె సంరక్షించుచు నుండు నామె.

ద్వియుగముఖుఁడు=చతుర్ముఖుఁడు—ఇతఁడు విష్ణునాభిపద్మమందు పుట్టి సరస్వతీభర్తయై జగత్సృష్టియే ప్రధానకార్యముగా జరుపుచు, తనమానసపుత్రులైన మరీచ్యాది నవబ్రహ్మలచేతను ప్రజాసృష్టి చేయించుచు, పరమజ్ఞానులై ఊర్ధ్వరేతస్కులైన సనకసనందన నారదాదులను తనకు మానసపుత్రులనుగా పుట్టించుకొని, మఱియు తన అంగుష్ఠాద్యవయవములవలన దక్షాదిప్రజాపతులను పుట్టించుకొని యున్నబ్రహ్మ.

(ఇక్కడ—ఈ సంస్కృతకవి తన అభిజనవిద్యావృత్తములు తెలిపెను.)

శా. కాఞ్చీమణ్డలమణ్డనస్య మఖినః కర్ణాటభూభృద్గురో
స్తాతార్యస్య దిగన్తకాన్తయశసో యం భాగినేయం విదుః।
అస్యాప్తోర్యామకర్తురప్పయగురో రస్యైవ విద్వన్మణేః
పుత్రశ్శ్రీరఘునాథదీక్షితకవిః పూర్ణో గుణైరేధతే॥ 2

అ. కాంచీమండలమండనస్య=కాంచీదేశమునకు ఆభరణప్రాయమై, మఖినః=యజ్ఞకర్తయై, కర్ణాటభూభృద్గురోః=కర్ణాటరాజయిన కృష్ణదేవరాయనికి పంచసంస్కారగురువై, దిగంతకాంతయశసః=దిశాంతములందు ప్రకాశించుకీర్తి కలయతఁడైన, తాతార్యస్య=తాతాచార్యులకు, యం=ఎతనిని, భాగినేయం=అల్లునిఁగా, విదుః=తెలిసికొందురో, అస్య=అట్టియీ, అప్తోర్యామకర్తుః=విశేషయాగములు చేయునట్టి, విద్వన్మణేః=పండితరత్నమయిన, అప్పయగురోః ఏవ=అప్పయ అను గురువునకె, పుత్రః=కుమారుఁడైన, శ్రీరఘునాథదీక్షితకవిః=శ్రీరఘునాథయజ్వ అనుకవి, గుణైః=సద్గుణములచేత, పూర్ణః=నిండినవాఁడై, ఏధతే=వర్ధిల్లుచున్నాఁడు.

తా. కాంచీమండలమున భూషణమువలె ప్రకాశించుచు, కర్ణాటరాజయిన కృష్ణరాయనికి పంచసంస్కారగురువై యాగములుచేయుచు, కీర్తికెక్కిన తాతాచార్యుల కల్లుఁడై తానును అనేకయాగములుచేయుచు, విద్వాంసులలో శ్రేష్ఠుఁడైన అప్పయగురువునకు పుత్రుఁడయిన రఘునాథదీక్షితుఁడనుకవి సకలసద్గుణములు కలవాఁడై, వర్ధిల్లుచుండెను.

శా. కాంచిం బుట్టువు కాంచి, కాంచి గురుతం గర్ణాటభూభర్తకున్‌
బ్రాంచత్కీర్తియుఁ గాంచె, నల్లునిఁగఁ దాఁ దాతార్యుండె యెవ్వా
నిఁ జేకొంచుం; దదీయుఁ డొప్పనప్పయయుఁ గైకొంచున్ సు
తుం గాఁగఁ బ్రేమించెం; దద్రఘునాథదీక్షితుఁ డాగికన్నించెం
గుణశ్రీన్ మన్నిహిన్॥

టి. గురుతన్ కాంచి=ఆచార్యత్వమునుపొంది, గుణశ్రీన్ = సద్గుణసంప

త్తిచేత, మించెన్ =అతిశయించుచుండెను, తాతార్యుండు = కోటికన్యాదాన తాతాచార్యులు.

శ్లో॥ తత్సుత స్తర్క వేదాన్త తన్త్ర వ్యాకృతిచిన్తకః ।
వ్యక్తం విశ్వగుణాదర్శం విధత్తే వేఙ్కటాధ్వరీ॥ 3

అ. తత్సుతః=అతనికొమారుఁడును, తర్క....చింతకః—తర్క=న్యాయశాస్త్రమును, వేదాంత=వేదాంతమును, తంత్ర = బ్రహ్మమీమాంసను, వ్యాకృతి= వ్యాకరణశాస్త్రమునున్, చింతకః=పఠనమున చింతించువాఁడునయిన, వేంకటాధ్వరీ=వేంకటయజ్వయనుకవి, విశ్వగుణావర్శం = విశ్వగుణాదర్శమనెడి యాగ్రంథమును,వ్యక్తం=విశదముగా, విధత్తే=చేయుచున్నాఁడు. (అనుష్టుప్ శ్లోకము)

తా. ఆరఘునాథదీక్షితునికొమారుఁడు వేంకటాధ్వరి తాను తర్కవ్యాకరణమీమాంసాది శాస్త్రజ్ఞుఁడై కవియునౌటచే ఈవిశ్వగుణాదర్శ మనుకావ్యమును జేసెను.

తే. అతనిసుతుఁ డర్థశబ్దవేదాంతతంత్ర
చణుఁడు కవివేంకటాధ్వరి యనెడుసుకృతి
ఘనుఁడు విశ్వగుణాదర్శ మనెడుసుకృతి
నొనరిచెను సంస్కృతం బందు నొనరుపడఁగ.

టి అర్థ=తర్కశాస్త్రమున,శబ్ద=వ్యాకరణశాస్త్రమున,వేదాంత=వేదాంతమున, తంత్ర = మీమాంసాశాస్త్రమున, చణుఁడు=సమర్థుఁడు, సుకృతిఘనుఁడు=సుకృతాత్ములలోఘనుఁడు, ఒనరుపడఁగన్ = అందపడునట్లు, విశ్వగుణాదర్శము=ప్రపంచమందలిసకలసద్గుణములకును అద్దమువంటిది.

ఆంధ్రకవి అభిజనవిద్యాదులు.

శ్లో॥ ఆదా విశ్వగుణాదర్శ మకరో ద్వేంకటాధ్వరీ ।
అత్రాంధ్రేచ నిదర్శన దేవరాట్పండితో౽కరోత్॥ 4

తే. ఆదివిశ్వగుణాదర్శ మాదిభాషఁ
దీటిచెను వేంకటాధ్వరిధీరహితుఁడు

అదె నిదర్శము తుదఁగూర్చి • యాంధ్రభాషఁ
దేటిచెను దేవరాజపం • డితుఁడు హితుఁడు.

సీ. శ్రీతిరుక్కోవలూర్ • శ్రీలక్ష్మణాచార్య
యోగిపదాబ్జసం • యోగిసన్ని
ధానాన్వయాంబుని • ధానశశాంకులు,
పంచాంగసంజ్ఞను • దంచితాభి
జనమున మును ప్రశ • స్తయశస్కులా కుల
శేఖరాళ్వారాది • శిష్టులందు
నెంబెరుమానార్సు • ధీంద్రావరకుమార
మణవాళమాముని • మహితగర్భ

తే. శుక్తిముక్తామణు లనఁగు • సుతులుముగురు
నరవిఁ దిరువేంగడత్తాను • చక్రపాణి
దేవరాజ పండిత రాజ • దీప్రశుభ్ర
కీర్తు లందు త్తముఁడె యీ • కృతికిఁ గర్త.

గ్రంథవిమర్శనము.

శా. పద్యంయద్యపివిద్యతే బహుసతాం హృద్యంవిగద్యంనతత్
గద్యంచప్రతిపద్యతే నవిజహత్పద్యం బుధాస్వాద్యతామ్।
ఆధత్తేహి తయోః ప్రయోగఉభయోరామోదభూమోదయం
సంగః కస్య హి నస్వదేత మనసో మాధ్వీకమృద్వీకయోః॥ 5

ఆ. పద్యం=పద్యకావ్యము, బహు=విస్తారముగా, విద్యతేయద్యపి=ఉండినప్పటికిని, విగద్యం=గద్యములేనిది, తత్=ఆపద్యకావ్యము, సతాం=సత్పురుషులకు, హృద్యం=మనోజ్ఞమయినది, న=కాదు. గద్యంచ=గద్యకావ్యమును, విజహత్పద్యం = విడుచుచున్నపద్యములుకలది, బుధాస్వాద్యతాం = పండితులకు రుచింపఁదగినదియగుటను, నప్రతిపద్యతే=పొందదు. తయోః=ఆ, ఉభయోః=

రెంటియొక్కయు, ప్రయోగః = ప్రయోగము, ఆమోదభూమ+ఉదయం=సంతోషాతిశయముయొక్క + ఉత్పత్తిని, ఆధత్తేహి = చేయుచున్నదికదా! మాధ్వీకమృద్వీకయోః = తేనెయొక్కయు ద్రాక్షయొక్కయు, సంగః = కూడిక, కస్య = ఎవనికి, మనసః = మనస్సునకు, నస్వదేత = రుచించదు !

తా. పద్యకావ్యమేయయినను, ఒకానొకచోనయిన, గద్యములేనిది సత్పురుషుల కింపిదముకాదు. అట్లే పద్యములేనిగద్యకావ్యము నింపిదముకాదు. తేనెతోఁగూడిన ద్రాక్షారసమువలె గద్యపద్యాత్మకమయినకావ్యమే అందఱకును ఆమోదకరమగును.

ఉ. పద్యము లెన్నియున్న, శ్రుతిపర్వత పర్వదు గద్యహీనముల్;
గద్యము లట్లె పద్యములు గల్గమిఁ, గావున గద్యపద్యముల్
హృద్యము లొండొకండుకల దేనియుఁ దేనియతోడఁగూడనా
స్వాద్యముగాక దాక విరసం బగునే! యెద కేని కేనియున్.

టి. శ్రుతిపర్వత = చెవులపండువగుట, పర్వదు = వ్యాపింపదు, ఆస్వాద్యముకాక = రుచింపఁగూడనదిగాక, దాక = ద్రాక్ష, ఏనికేనియున్ = ఎవనికిఁగాని

(ఇట భిన్నభిన్నవాక్యములందు బింబప్రతిబింబభావము చెప్పుటచే దృష్టాంతము అను నర్థాలంకారమును, అజ్ఝల్లులు జంటజంటగ చెప్పుటచే ఛేకానుప్రాసముఅను శబ్దాలంకారమును చెప్పఁబడియె.)

గ్రంథకారణము.

ఉ. విశ్వావలోకస్పృహయాకదాచిత్
విమాన మారుహ్య సమానవేషమ్।
కృశాను విశ్వావసు నామధేయం
గన్ధర్వ యుగ్మం గగనే చచార॥ 6

అ. కృశానువిశ్వావసునామధేయం-కృశానువు విశ్వావసువు అను పేరులుగల, గంధర్వయుగ్మం = గంధర్వులజంట—ఇద్దఱుగంధర్వులు, విశ్వ+అవలోక+స్పృహయా = ప్రపంచమును+చూచుటయందలి+కోరికతో, కదాచిత్ = ఒ

కానొకప్పుడు, సమానవేషం=సమమయిన వేషముకలదైన, విమానం=దేవయానము ను, ఆరుహ్య=ఎక్కి, గగనే=ఆకాశమందు, చచార=తిరిగెను. (ఉపజాతివృత్తము)

తా. కృశానువిశ్వావసులు అను నిద్దఱుగంధర్వులు ఈ సకలచరాచరరూప లోకమును జూచెదుతలంపుతో ఒకానొకప్పుడు విమానారూఢులై యాకాశ మునఁ దిరుగుచుండిరి.

తే. విశ్వమెల్ల విలోకించు వేడ్క వొదలఁ
జదల గంధర్వు లిర్వురు సంచరించు
చుండి రవిశేషవేషులై యుండి యరద
మునను విశ్వావసు కృశాను లన నొకప్డు.

టి. విశ్వము=ప్రపంచము, పొదలన్=పుట్టుచుండఁగా, చదలన్=ఆకాశ మున, అవిశేషవేషులై=భేదములేని వేషముకలవారై, అరదము=రథము.

తత్ర=వారిలో-ఆ ఇద్దఱు గంధర్వులందు.

శ్లో॥ కృశాను రకృశాసూయః పురోభాగిపదం గతః ।
విశ్వావసు రభూ ద్విశ్వగుణగ్రహణకౌతుకీ॥ 7

అ. కృశానుః=కృశాను వను గంధర్వుఁడు, అకృశ+అసూయః = విశేషమ యిన అసూయకలవాఁడై, పురోభాగిపదం=ముందటిభాగపుచోటిని—దోష ములనె కనిపెట్టువాఁడు అనుపదమును, గతః=పొందినవాఁడు; విశ్వావసుః=వి శ్వావసు వను గంధర్వుఁడు, విశ్వ+గుణ+గ్రహణ+కౌతుకీ=సకలమైన+గు ణములను+గ్రహించుటయందు+కుతూహలముకలవాఁడు, అభూత్=ఆయెను.

తా. కృశానువనువాఁడు దోషములనె కనిపెట్టుకొనువాఁడుగాను, విశ్వావ సువనువాఁడు సకలసద్గుణములనే గ్రహించువాఁడుగాను నుండుననుట.

క. గుణములయెడ దోషారో
పణముల మున్నడు నసూయఁ బడుచుఁ గృశానుం
డను వయినన్ విశ్వములో
గుణియై విశ్వావసుండు గుణమె గ్రహించున్.

టి. దోషారోపణములన్=తప్పులు పెట్టుటలయందే, అణువైనన్=అణుమాత్రమె యయినను.

గ్రంథోపక్రమణము.

సూర్యవర్ణనము.

(ఇది పరంజ్యోతి యై పరబ్రహ్మ యైన శ్రీమన్నారాయణమూర్తిస్వరూపమునసె సర్వదా జ్యోతిర్మయస్వరూపుఁడును, ధాత్రాదిద్వాదశాత్మ స్వరూపుఁడును, త్రికాలములందును త్రిగుణములతో త్రిమూర్తి స్వరూపుఁడునై తేజరిల్లుచుండెడి శ్రీసూర్యనారాయణునిఁ గవి వర్ణించుచున్నవాఁడు)

౧. అథ పురతస్సమాపతన్త మరవిన్దబాన్ధవ మవలోకయ న్నవన్ద తాగమసాగరపారదృశ్వా విశ్వావసుః॥ 8

అ. అథ=ఆవెనుక, పురతః=ఎదురుగ, సమాపతంతం=పయికివచ్చుచున్న, అరవిందబాంధవం=సూర్యుని, అవలోకయన్=చూచుచు, ఆగమ + సాగర + పార + దృశ్వా=వేదములనెడి + సముద్రముయొక్క + గట్టును+కనిపెట్టినవాఁడైన, విశ్వావసుః=విశ్వావసువు అనుగంధర్వుఁడు, అవందత=నమస్కారము చేసెను.

వ. తరువాత నిఖిలనిగమాంతపారావారపారంగతుం డగు విశ్వావసుండు (విహాయసంబునందు నట్టు సంచరించుచు) నెట్టయెదురనభ్యుదయంబై పై నరుదెంచు నరవిందబంధువు నవలోకించుచుం దా నభివందనంబు గావించె.

టి. ఇట విశ్వావసుండను గంధర్వుఁడు తాను వేదాంతవేత్త యవుటచే వేదాంతవిహితమయిన యరుణోదయ సూర్యనమస్కారము చేయుచున్నవాఁడు.

సూర్యనమస్కారప్రకారము.

విశ్వావసుః—

శ్లో॥ బ్రహ్మచర్యవ్రతోత్సర్గ గురవే కోకసన్తతేః।
ఛాయాబిబ్బోకలీలాయ ఛాందసజ్యోతిషే నమః॥ 9

అ. కోకసంతతేః=చక్రవాకపక్షిసమూహమునకు, బ్రహ్మచర్య + వ్రత + ఉత్సర్గ + గురవే = బ్రహ్మచారిధర్మమనెడి + వ్రతమును + విడిపించుటయందు + ఆచార్యుఁడును; ఛాయా + బిబ్బోక + లీలాయ = ఛాయాదేవియొక్క + విలాసమందు + అపేక్షకలవాఁడును; ఛాందస + జ్యోతిషే = వేదస్వరూపమయిన + తేజస్సుగలవాఁడునైన సూర్యనారాయణునకు; నమః=నమస్కారము.

తా. పగటనే సంచరించు జక్కవపక్షు లొకటితోనొకటి యాడుకొనునట్లు తనతేజస్సులను గనుపఱచుచు, తనభార్య యయిన ఛాయాదేవితో విలాసపడుచు, వేదస్వరూపములయిన తనతేజస్సులతో ప్రకాశించుచుండు శ్రీ సూర్యనారాయణుని నమస్కరించె.

విశ్వావసువు—

ఆ. చక్రచక్రమునకు సక్రమంబుగ బ్రహ్మ
చర్య మెపుడు నుడుపు చతురగురుఁడు
చాయవిలసనముల సఖుఁడు వేదాత్ముఁడు
నైనజ్యోతి! నీకి దే నమస్సు.

టి. చక్రచక్రమునకు=చక్రవాకపక్షిసమూహమునకు, బ్రహ్మచర్యము=వేదోక్తాచారముల నాచరించు బ్రహ్మచారి ధర్మము ఛాయాదేవి=సూర్యుని ప్రథమ భార్యయైన సంజ్ఞాదేవి - ఆమె ఆసూర్యతాపమును తాళఁజాలక, యాతనికి మఱియొక భార్యగా నియమింపఁబడినది. ఈమెకు ప్రభావతి అని మఱియొక పేరు.

కృశానుః—

గ. అరే! సకలభువనసంశోషణకారిణం తపనమపి కిం నమనకర్మీకరోషి॥ 10

అ. అరే=ఓరే! సకల+భువన+సంశోషణకారిణం=సమస్తలోకములను+సమస్తజలములను+శోషింపఁజేయువాఁడైన; తపనమపి=సూర్యుని, కిం=ఏల, నమనకర్మీకరోషి = నమస్కారక్రియకు కర్మభూతునిఁగాఁ జేయుచున్నావు?.

కృశానుఁడు—

వ. ఆహా! సఖా? సకలభువనములనుం దపియింపఁ జేయుకతన నే తపననామధేయుండైన యీకర్మసాక్షిని గూడ నీవు నీనమస్క్రియకు కర్మభూతునిం గావించుకొనుచున్నావేమిరా.

టి. భువనములు=లోకములు, నా=జలములు; తపనుఁడు=తపింపఁజేయువాఁడు, కర్మసాక్షి=లోకములందలి సకలక్రియలకును సాక్షీభూతుఁడుగా నుండువాఁడు, నమనక్రియకు కర్మభూతునిగా=నమస్కరించుట అనుక్రియకు కర్మకారకముగా—విషయముగా.

పశ్య!—

మం. పాన్థాన్ దీనా నహహా! వసుమా నాతపాన్ధా న్విధత్తే,
శుష్కాం పృథ్వీం రచయతితరాం, శోషయత్యోషధీశ్చ।
కాసారాణాం హరతి విభవం క్లాంతిశాంతిప్రదానాం,
క్రూరస్యైవం గుణలవకథా కా! స్వతో భాస్వతోఽస్య॥ 11

అ. వసుమాన్ = సూర్యుఁడు, దీనాన్ = దరిద్రులైన, పాన్థాన్ = బాటసారులను, ఆతప+అంధాన్ = ఎండచేత+కన్నెఱుఁగనివారినిగా, విధత్తే=చేయుచున్నాఁడు. పృథ్వీం=భూమిని, శుష్కాం=ఎండినదానిఁగా, రచయతితరాం=బహుగా చేయుచున్నాఁడు. ఓషధీశ్చ=మూలికలనుగూడ, శోషయతి=వాడఁజేయుచున్నాఁడు. క్లాంతి+శాంతి+ప్రదానాం=ఎండవలని బడలికకు+శాంతిని+ఇచ్చునవియైన, కాసారాణాం=తటాకములయొక్క, విభవం=వైభవమును, హరతి=అపహరించుచున్నాఁడు. అహహ=అయ్యయో! ఏవం=ఇట్లు, స్వతః=స్వభావముగ, క్రూరస్య=క్రౌర్యగుణముగల, అస్య=ఈ, భాస్వతః=

సూర్యునియొక్క, గుణ+లవ+కథా=ఒకగుణములో+లేశమైన+చెప్పుట, కా=ఎట్టిది! (మందాక్రాంతావృత్తము)

తా. సూర్యుఁడు (భాను, వసుమాన్ = ధనవంతుఁడైనను) గొడుగైనలేని పేదలైన బాటసార్లనుగూడఁ జూడలేనివారినిఁగాఁ జేయుచు, పైరుపచ్చలేక నేలనంతయు నెండిపోవునట్లుగాఁ జేయుచు, మందుమాఁకులకైన లేక మూలికలనుగూడ నెండఁగొట్టుచు, ఎండబడలికలనుగూడఁ బోఁగొట్టునట్టి తటాకముల వేడుకలనుం బోఁగొట్టుచు, మహాక్రూరుఁడైన యీసూర్యునియం దొకసుగుణమైనఁ జెప్పుటకే మున్నది చెప్పుము?

చూడు!——

చ. తెరువరులెల్లఁ దల్లడిల డిల్లవడ న్నిలుమిట్లఁగన్నులున్
స్థిర గరమెండి బెండువడ శీఘ్రము చేడ్పడ శోషనోషధుల్
సరసులు వట్టివెట్టవడఁ జయ్యన నియ్యినుఁ డెండ మెండునన్
ఖరతరుఁడయ్యె నయ్యదియెక్రొర్యగుణంబని చెప్పనొప్పదే?

టి. తెరువరులు=బాటసారులు, స్థిర=భూమి, సరసులు = తటాకములు-రసికులు, ఇనుఁడు=సూర్యుఁడు-ప్రభువు, ఖరతరుఁడు = మిక్కిలి తీక్ష్ణుఁడు—క్రూరుఁడు, (సరసులు, ఇనుఁడు అనుచో భిన్నార్థములందు శ్లేషాలంకారము.)

విశ్వావసుః——

గ. కిమరే! భగవన్త మరవిన్దబాన్ధవమపి వినిన్దసి. శ్రుణు పురోభాగిన్? 12

అ. భగవంతం=షడ్గుణైశ్వర్యసంపన్నుఁడైన, అరవిందబాంధవం అపి=సూర్యనారాయణునిగూడ, వినిందసి = నిందించుచున్నావు. పురోభాగిన్ = దుర్గుణములకుఁగూడ ముందుపడువాఁడా? శ్రుణు=విను?

విశ్వావసువు——

వ. ఏమొరే? భగవంతుఁడయిన జగద్బంధువుంగూడ నిందించుచున్నాఁడవు? వినురాపురోభాగీ?

టి. భగవంతుఁడు = షడ్గుణైశ్వర్యములుగలవాఁడు. (షడ్గుణములు=జ్ఞానశక్తి; బల, ఐశ్వర్య, తేజో, వీర్యములు.) పురోభాగి=దోషములకే ముందుపడువాఁడు.

శా. వృష్టిం ఘృష్టిభి రారచయ్య జగత స్తుష్టిం సరీసర్ష్టి యః,
పుష్టిం ద్రాగ్విశినష్టి దృష్టిషు నృణాం, ధ్వాన్తం పినష్టి స్థిరమ్।
ప్రాజ్ఞానా మపవర్గమార్గద మముం పద్మాగృహోల్లాసినమ్
కో నస్తౌతి? సమస్తలోకసుహృదం ద్యోభూషణం పూషణమ్॥

అ. యః=ఏసూర్యుఁడు, ఘృష్టిభిః=కిరణములచేత, వృష్టిం=వర్షమును, ఆరచయ్య=కలుగఁజేసి, జగతః=లోకమునకు, తుష్టిం=సంతోషమును, సరీసర్ష్టి=సృజించుచున్నాఁడో? నృణాం=మనుష్యులకు, దృష్టిషు=కనులయందు, పుష్టిం=దర్శనసమృద్ధిని, విశినష్టి=విశేషపఱచుచున్నాఁడో? స్థిరం=నిలకడయైన? ధ్వాంతం=చీఁకటిని, పినష్టి=నశింపఁజేయుచున్నాఁడో? ప్రాజ్ఞానాం=జ్ఞానులకు, అపవర్గమార్గదం=మోక్షమార్గము నిచ్చుచున్నాఁడో? పద్మాగృహ+ఉల్లాసినం, =లక్ష్మీస్థానమైన కమలములను వికసింపఁజేయువాఁడో! అముం=అట్టియీ, సమస్తలోకసుహృదం = సకలలోకములకును స్నేహితునివంటివాఁడై, ద్యోభూషణం=ఆకాశమునకు అలంకారరూపమైన, పూషణం=సూర్యుని, కః=ఎవఁడు, నస్తౌతి=స్తోత్రముచేయఁడు!

తా. వర్ష కారణములయిన తనకిరణములతో వర్షమును వర్షింపుచు, లోకములను సంతోషింపఁజేయువాఁడై, కటికచీఁకటిని దొలఁగించుచు, లోకులకనులకు చూపుదార్ఢ్యమును కలుగఁజేయువాఁడై, ఇట్లు సకలలోకులనుఁ సంతోషపఱచుచు, జ్ఞానభక్తివైరాగ్యములుగల ముముక్షువులకె మోక్షప్రదాయకుఁడై, ఆకాశమునంతటిని రత్నమువలె అలంకరింపఁజేయుటయెకాక, తామరలకుఁగూడ వికాసకుఁడై ప్రకాశించుచుండు నీసూర్యునిస్తోత్రము చేయనివాఁడెవఁడు?

సీ. తనకరనికరము ♦ తన్మూలముగఁ జేసి
తఱితప్ప కెప్పుడుఁ ♦ దఱిసి మెఱసి

వర్షంబు గలయంగ వర్షింపఁజేసి, లో
కములకు హర్షప్రకర్ష మొసఁగి
తిరమవు గాఢాంధ తిమిరము నెక్కడ
నక్కడ నడఁగంగ నెక్కిఁద్రొక్కి,
జంతుజాలములకు నెంతయుఁ గనులను
దర్శనసామర్థ్య దర్ప మొసఁగి,
ఆ. కమలనిలయములను గర ముల్లసిలఁజేసి,
ప్రాజ్ఞతతికి **మోక్ష** పదవి యొసఁగి,
జగములకును నేత్ర మగు మిత్రమగు నెవ్వఁ
డట్టిమిత్రుఁ బొగడ నట్టిఁ డెవఁడు?

టీ. తనకర+నికరము=తనకిరణ+సమూహమును; తన్మూలముగన్=ఆవర్షమునకు కారణముగ, దర్శన+సామర్థ్య దర్పము=చూచుటయందలి+సమర్థతవలని+గర్వమును; కమలనిలయములను=లక్ష్మీస్థానములైన తామరలను-తామరసస్థానములైన తటాకములను, మిత్రుఁడు=మిత్రము—స్నేహితుఁడు, అట్టిమిత్రున్=అట్టిసూర్యుని, (సూర్యకిరణములు వర్ష కారణములనియు; యోగులును ము**క్తు**లును సూర్యమండలమును భేదించుకొనిపోయి, పరమపదవి నొందుదురనియు ప్రమాణము.)

వం. యదా నపశ్యన్తి తమోవిమర్దినమ్
రవిం జనా స్తత్కథయన్తి దుర్దినమ్
ధినోతి చామ్భోజతతిం సరోగతామ్
ధునోత్యసౌ దేహభృతాం సరోగతామ్॥ 14

అ. యదా=ఎప్పుడు, తమః+విమర్దనం=అంధకారమును+పడఁగొట్టువాఁడయిన, రవిం=సూర్యుని, జనాః=జనులు, నపశ్యంతి=చూడరో? తత్=ఆదినమును, దుర్దినం=దుర్దినముఅని, కథయంతి=చెప్పుచున్నారు; అసౌ=అట్టి యీ సూర్యుఁడు, సరోగతాం=సరస్సులందుండునట్టి, అంభోజతతిం=తామరసమూ

హాము, ధినోతి=సంతోషపఱచుచున్నాఁడు. దేహభృతాం = మనుష్యులకు, సరోగతాంచ=రోగసహితత్వమునుగూడ, ధునోతి = పోఁగొట్టుచున్నాఁడు. (వంశస్థవృత్తము)

తా. సూర్యుఁడు తాను దినపతి అని చెప్పఁబడుచుండియు సూర్యరశ్మియే లేనిదివము దుర్దినము—చెడుదినము అని(-దానికేల యీపేరు కలుగవలె అని)తామరలకు సరోవాసస్థితి కలిగించుటవలెనే ప్రాణులకు రోగసహితస్థితి తొలఁగించుటను (-ఆరోగ్యమునుగూడఁ) జేయుచున్నాఁడనుట.

తే. తగసరోగతపద్మసంతతికిఁ గూర్చు
తగసరోగతప్రాణిసంతతికిఁ దీర్చు
దినము, దుర్దినమందురె వ్వనినిగనని
దినము నతఁడు తమోవిమర్దనము చేసి.

టి. సరోగత=సరః+గ+త—సరస్సును జేరియుండుట, స+రోగ+త-రోగసహితమైయుండుట; దుర్దినము=మబ్బుకప్పినదినము; (ఆరోగ్యము ఆసూర్యునివలననె ఇచ్ఛయింపవలయునని ప్రమాణము.)

స్ర. ఆశాపాలేషుపాశాయుధయమబలభిన్మారుతేశాదికేషు ప్రాయోభూయస్సుజాగ్రత్స్వపిచశుచితయాభాసురాభూసురాద్యాః
యస్మైకాలత్రయేఽపిప్రతిదివసమమీకుర్వతేఽర్ఘ్యప్రదానం
సైషాత్రయ్యేవవిద్యాతపతిరవిమయీసర్వలోకాన్పునానా.

అ. శుచితయా=మనశ్శుద్ధితో, భాసురాః=ప్రకాశించువారైన, అమీ=ఈ, భూసురాద్యాః=బ్రాహ్మణులుమొదలైనవారు, పాశాయుధ...ఈశాదికేషు=వరుణుఁడు, యముఁడు, ఇంద్రుఁడు, వాయువు, ఈశానుఁడు, మొదలైన; ఆశాపాలేషు=దిక్పాలకులు, భూయస్సు=అనేకులు, ప్రాయః=బహుగా, జాగ్రత్సుఅపి = జాగరూకులై యుండియు, కాలత్రయేఽపి= త్రికాలములందును, యస్మై=ఏసూర్యునికి, ప్రతిదివసం=దినదినము, అర్ఘ్యప్రదానం = అర్ఘ్యదానమును, కుర్వతే=చేయుచున్నారో, సా+ఏషా=అట్టియీ, రవిమయీ=సూర్యస్వరూపమై, త్రయీ=వేదత్రయమయమయిన, విద్యా+ఏవ=విద్యయే, సర్వ

లోకాన్ = సకలలోకములను, పునానా = పావనము చేయుచున్నదై, తపతి = ప్రతాపపడుచున్నది. (స్రగ్ధరావృత్తము.)

తా. బ్రహ్మక్షత్రవైశ్యులు తాము ఇంద్రాద్యష్టదిక్పాలురుండియు, మనః పరిశుద్ధిగ ప్రతిదినమును త్రికాలములలో బ్రహ్మవిద్యావంతులై ఏసూర్యుని కర్ఘ్యమిచ్చి పూజించుచుందురో! అట్టి యీసూర్యస్వరూపమైన బ్రహ్మవిద్యయే సర్వలోకములను బవిత్రపఱుచుచుండును గాక.

తే. లోకపాలురు కడు జాగరూకులగుచుఁ
కలుగఁ ద్రైవర్ణ్య మెతఁడు త్రైకాలికార్ఘ్య
మర్థిఁ గొనసీడు, నట్టి త్రయ్యాఖ్యవిద్య
మిత్రమయి పవిత్ర మగు జగత్త్రయికిని.

టి. లోకపాలురు = స్వర్గాదిలోకపాలురు - ఇంద్రాదిదిక్పాలురు, త్రైవర్ణ్యము = త్రివర్ణస్థులు, త్రైకాలిక = త్రికాలసంబంధియైన, అర్ఘ్యము = పూజాద్రవ్యము, అర్థిన్ = కోరికతో, త్రయ్యాఖ్యవిద్య = ఋగ్యజుస్సామములు అను వేదత్రయీవిద్య, మిత్రమయి = సూర్యస్వరూపిణియైన విద్య, జగత్త్రయికి = త్రిలోకములకు.

జనానుద్దిశ్య—

పృ. కృతత్రిదశపోషణం కృశరథాఙ్గసంతోషణమ్
పిశాచకులభీషణం పృథుతమశ్ఛటాపేషణమ్।
వినమ్రగదశోషణం విహితవారిజోన్మేషణమ్
నమస్కురుత? పూషణం ననునభస్థలీభూషణమ్॥ 16

అ. కృత + త్రిదశ + పోషణం = చేయఁబడిన + దేవతలను + పోషించుటకలవాఁడును, కృశ + రథాంగ + సంతోషణం = చిక్కిపోయిన + చక్రవాకములను + సంతోషింపఁజేయుట కలవాఁడును ; పిశాచ + కుల + భీషణం = భూతముల + సమూహమునకు + భయంకరుఁడును ; పృథు + తమః + ఛటా + పేషణం = విస్తారమైన + అంధకారముయొక్క + సమూహమును + నశింపఁజేయువాఁడును ; వినమ్ర + గద + శోషణం = వినతులయొక్క + వ్యాధులను + శోషింపఁజేయువాఁడును ;

క. ఏ మీమాంసాశులు వా
రామాదిరినే నికోశ్వేరాభిప్రాయుల్
తాము మహర్షిస్థితి, స్వా
ర్థాములఁ జైతన్యమిథ్యకై తెలఁపకె తెలఁతుర్.

టి. ఏ మీమాంసాశులు (ఏమీమాంసాశులు) ఇట శ్లేషాలంకారము, మహర్షిస్థితి తెలఁపకె (స్వార్థాముల చైతన్యమిథ్యతెలఁతురు) ఇది క్రమాలంకారము.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ సేఖే! నిఖిల నిగమార్థ నిర్ధారణ బద్ధాదరేషు మీమాంసకే
షుమాసన్నవ్యాథాః ॥ 892

వ. నిగమార్థముల నిర్ధారణమందె బద్ధాదరులైన యీ మీ
మాంసకులమీఁద సన్నద్ధుఁడవు కాకుము ?

శృణు—విను ?

వృ॥ ఆదౌధర్మేప్రమాణం ప్రథితమథభిదాం శేషతాంచప్రయు
క్తిమ్, పౌర్వాపర్యాధికారౌ తదనుబహువిధం చాతిదేశంత
థోహమ్, బాధంతంత్రం ప్రసంగంనయసయనశతైః స్సమ్య
గాలోచయద్భిః, భిన్నామీమాంసకేభ్యోవిదధతి భువికే
సాదరం వేదరక్షామ్ ? 893

అ. ఆదౌ=మొదట, ధర్మే=(వేదవిహితమైన) ధర్మవిషయమున, ప్రథితం=ప్రసిద్ధమైన, ప్రమాణం=ప్రమాకరణమును, అథ=వెనుక, భిదాం = ఆధర్మవిషయభేదమును, శేషతాంచ = ఆధర్మముల శేషసంబంధమును, ప్రయుక్తిం=ఆధర్మములప్రయోగమును, పౌర్వాపర్యాధికారౌ=ఆధర్మముల పూర్వాపరక్రమ (అధికారి)ఫలములును, బహువిధం అతిదేశంచ=బహువిధమైన ప్రకృతికర్మసామ్యము నతిదేశించుటయు, ఊహం=మంత్రాది కర్మ నూహించుటయును, బాధం=అతిదేశప్రాప్తికి బాధకమును, తంత్రం=అనేకోపకారకత్వమును, ప్రసంగం

=అన్యకర్మప్రసక్తియును, నయనయనశతైః=నూఱునూఱుల న్యాయశాస్త్ర నేత్రములతో, సమ్యక్ ఆలోచయద్భ్యః=చక్కఁగా విచారించుచున్న, మీమాంసకేభ్యః=మీమాంసకులకంటె, భిన్నాః=వేఱువారు, భువి=ఈభూమిలో, కే= ఎవరు, వేదరక్షాం=తమవేదసంరక్షణమును, సాదరం = ఆదరముతో, విదధతి= చేయుచున్నారు ?

తా. వేదవిహిత ధర్మములందు ప్రమాణ, భేద, శేషతా, ప్రయోగ, పౌర్వాపర్య, అధికార, బహువిధాతిదేశ, ఊహ, బాధ, తంత్ర, ప్రసంగముల నెడి పంట్రెండింటిని ఆన్యాయశాస్త్రములే కన్నులుగాఁగలిగి చక్కఁగా ఆలోచించుచుండు నీమీమాంసకులకంటె ఇతరు లెవరును ఆవేదములను సంరక్షించువారులేరు.

సీ. మొదలధర్మంబుల • మొనయుప్రమాణంబు
నవలధర్మముభేద • మరసిమదిని
నవతల నలవాని • యంగంబులనరసి
వానిప్రయోగ మవ్వలను నరసి
యూవలవాని పౌర్వాపర్యమారసి
యూవానియధికార • మరసియవల
నరసియవ్వలవాని • యతిదేశమఖిలంబు
వానియూహంబు తర్వాతనరసి

తే. నరవిఁదద్బాధ తంత్ర ప్రసంగములను
నరయు నయనయనంబుల • ననయమొసక
మొసఁగు మీమాంసకులకంటె • నితరులెవరు?
వేదరక్షణదక్షులీ • విశ్వమునను.

గీ॥ పశ్యతావ ద్భగవత ఇవ జైమినిమునే శ్శాసనం వైదికై
స్సర్వైర ప్యనతిక్రమణీయమ్ ॥ 894

వ. కనుఁగొనుము? భగవానుని శాసనమువలెనే జైమినిముని

శాసనము సైతము సకలవైదికులకు నతిక్రమింపఁ గూడనిది యై యున్నయది.

తథాహి—అశ్లోకదా?

వృ॥ నైయాయికావా నను? శాబ్దికావా
త్రయీశిరస్సు శ్రమశాలినోవా
వాదాహవే బిభ్రతి జైమినీయ
న్యాయోపరోధే సతి మౌనముద్రామ్॥ 895

అ. నైయాయికావా=తార్కికులైనను, నను = మంచిది? శాబ్దికావా= వైయాకరణులైనను, త్రయీశిరస్సు = వేదాంతములందు, శ్రమశాలినోవా = శ్రమపడువారైనను, వాదాహవే = వాదమనెడియుద్ధమందు, జైమినీయన్యాయోపరోధే=జైమినిప్రోక్తమైన మీమాంసాన్యాయశాస్త్రమునకు ఆటంకము కలుగుచుండఁగా, మౌనముద్రాం= నోరుమూసికొనుటను, బిభ్రతి = భరించుచున్నారు.

తా. తార్కికులుగాని, వైయాకరణులుగాని, వేదాంతులుగాని, వాదించునపుడు ఈ జైమినిముని మీమాంసాశాస్త్రమునకు ఆటంకము కలిగినయెడల మౌనముద్ర నవలంబించి యుందురు.

తే. వాద యాదఃపతిఁ దాఁటఁ వాంఛ చేసి
సాటి మీఱిన తార్కికుల్ శాబ్దికులును
నతులవైదికుల్ మీమాంస న్యాయమునకు
బాధ గనిరేని మౌన పాథోధి డిగరె?

ఇ. జైమినిముని=ఇతఁడు వ్యాసమహర్షి శిష్యుఁడును, సామవేదపాఠియును మీమాంసాన్యాయశాస్త్రకర్తయునైన యతఁడు.

గ॥ యచ్చమీమాంస కేషు దోషోద్ఘాటనం తత్రతావదవధేహి॥

వ. మీమాంసకులమీఁది నీ దోషోద్ఘాటనముమీఁద నవధానముతో నిది వినునది ?

వృ॥ భగవ దనభ్యుపగమనం దైవతచైతన్య నిహ్నవశ్చైషామ్
కర్మశ్రద్ధావర్ధకతత్ ప్రాధాన్య ప్రదర్శనాయైవ ॥ 897

అ. ఏషాం=వీరికి, భగవత్-అనభ్యుపగమనం = భగవానుని - అంగీకరించక పోవుటయును, దైవతచైతన్య - నిహ్నవశ్చ=దేవతల చేతన ధర్మము- అబద్ధమనుటయును, కర్మశ్రద్ధావర్ధక-తత్ప్రాధాన్య ప్రదర్శనాయైవ=కర్మయందుశ్రద్ధను వృద్ధిపఱచునట్టి-ఆకర్మయొక్క ప్రధానతను చూపుటకొఱకే.

తా. ఈ మీమాంసకులు భగవంతుని అంగీకరించక పోవుటయును, దేవతలకు దేహేంద్రియాదు లబద్ధమనుటయును తమ కర్మల శ్రద్ధయే తమకు ప్రధానమని తెలుపుటకై యని యనుకొనవలసినదిగా నున్నది.

క. భగవ దనంగీకారము
తగుదైవత చేతనత్వ తథ్యానికారం
బొగిఁగర్మశ్రద్ధావ
ర్ధకమౌతత్కర్మపటిమ దర్శనమునకే.

గ॥ పునరాలోచ్య సబహుమానమ్ ॥

వ. మఱల నాలోచించి బహుమాన పురస్సరంబుగ.

వృ॥ ఆగమరూపవిచారి ణ్యధికరణ సహస్ర శిక్షిత విపక్షే
స్వామిని జైమినియోగిన్యపి రజ్యతి హృదయమస్మదీయమిదమ్॥

అ. ఆగమరూపవిచారిణి= వేదముయొక్క స్వరూపమును - వేదములచేత స్వస్వరూపమును విచారించు నతఁడును, అధికరణసహస్ర శిక్షితవిపక్షే=న్యాయములయొక్క - అధిక యుద్ధములయొక్క సహస్రముచేత శిక్షింపఁబడిన పూర్వపక్షములు - శత్రువులు కలుగునతఁడునైన, జైమినియోగిని=జైమినిముని యనెడు, స్వామిన్యపి=స్వామియందును, అస్మదీయం = మనదియగు, ఇదం= ఈ, హృదయం=మనస్సు, రజ్యతి=రంజింపఁ బడుచున్నది.

తా. వేదములచేత తనస్వరూప విచారముకలిగి యుద్ధములచేత శత్రువులను శిక్షించు భగవంతునియందువలె, వేదముల స్వరూప విచారముకలిగి,

న్యాయములచేత శాస్త్రాంతర పూర్వపక్షములను దిద్దెడు నీజైమినిమునియందు నామనస్సు రంజింపఁబడుచున్నది.

తే. ఆగమ స్వరూప విచారి యగుట కతన
నధికరణశిక్షిత విపక్షుఁ డగుట కతన
స్వామియందున చందాన జైమినిముని
యందు రంజించు నీ నాదు డెంద మెపుడు.

కించ—మఱియు.

వృ॥ శబరకుమారిల గురవో మండన భవదేవ పార్థసారథయః
అన్యేపి విశ్వమాన్యా జయంతిసంత్రాయమాణ తంత్రాస్తే॥

అ. సంత్రాయమాణతంత్రాః= కాపాడఁబడుచుండు మీమాంసాశాస్త్రము కలవారైన, తే=ఆ; శబరకుమారిలగురవః= శబరుఁడు, కుమారిలుఁడు, గురుడు; మండనభవదేవపార్థసారథయః= మండనుఁడు, భవదేవుఁడు, పార్థసారథి; అన్యేపి=ఇతరులును, విశ్వమాన్యాః = ప్రపంచములో సన్మానింపఁదగినవారై, జయంతి=సర్వోత్కృష్టులుగనున్నారు.

తా. శబర కుమారిల ప్రభాకర మండన భవదేవ పార్థసారథులును, మఱియితరులును ఈ మీమాంసాశాస్త్రమును గాపాడుకొనువారు.

తే. పరఁగుశబరుఁడన్ మీమాంస భాష్యకర్త
యట్టులనె కుమారిలుఁడను భట్టకుమారుఁడు
మఱి ప్రభాకరుఁ డనునట్టి మహితగురుఁడు
నాద్యులగుతంత్రసంత్రాత లతిశయింత్రు.

ఇ. శబరుఁడు=మీమాంసాసూత్రభాష్యకర్త.
కుమారిలుఁడు=భట్టుఁడు—తంత్రవార్తికమీమాంసాకర్త.
గురువు=ప్రభాకరగురువు—జైమినిసూత్రమీమాంసావ్యాఖ్యాత.
మండనుఁడు = శంకరగురుప్రతివాది—నైష్కర్మ్యసిద్ధికర్త, వార్తికమీమాంసాకారుడు.
పార్థసారథి=శాస్త్రదీపికా మీమాంసాకారుఁడు.

వైయాకరణవర్ణనము.

ఇ. వైయాకరణులు=వ్యాకరణవేత్తలు, వ్యాకరణము=ప్రకృతిప్రాతిపదిక ప్రత్యయానుబంధ పురుష విభక్తి వచనాదులతోను, పరస్మైపద్యాత్మనే పది కర్త కర్మాదులతోను వ్యస్తపద సమాసపద వాక్యములయందు అపభ్రంశము లు లేక సంస్కరణను చేసెడిశాస్త్రము.

కృశానుః—కృశానువు.

గ॥ అస్త్విత్తి విమాన మన్యతో గమయన్ పార్శ్వతో దృష్ట్వాసో
పహాసమ్ ॥ 900

వ. అవుఁగాకయని విమాన మనలికింబఱపి పార్శ్వమునలోకించి
యుపహాసము కావించి.

వృ॥ టిడ్ఢాణఞ్ ద్వయస, చ్ఛ్వటూ, జసిజసో స్తిప్ తస్ ఝసిప్ థస్ థమిప్,
వస్ మస్తా, నచిచ, ష్టునాష్టు, రతఇఞ్, శశ్ఛో ఉట్యచోఽన్త్యాదిటి,
లోపో వ్యోర్వలి, వృద్ధిరేచి, యచిభం, దాధాఘ్వదా, మ్నాజ్ఝలా,
విత్యే తేదివసాన్నయంతికతిచి చ్ఛద్బాః పరంతః కటూః॥

అ. టిడ్ఢాణఞ్ ద్వయసజ్ దఘ్నఞ్ మాత్రచ్ తయప్ ఠక్ ఠఞ్ కఞ్ క ఆపః జీప్=టిత్—కురుచరీ=కురుదేశచరీ, ఢ—సౌపర్ణేయీ= సుపర్ణాపత్యస్త్రీ, అణ్=ఐంద్రీ = ఇంద్రాపత్యస్త్రీ, అఞ్— ఔత్సీ = ఉత్సాపత్యస్త్రీ, ద్వయసజ్ - ఊరుద్వయసీ, దఘ్నఞ్ - ఊరుదఘ్నీ=ఊరువఱకు జలముకలది, మాత్రచ్ - ఊరుమాత్రీ=తయప్ - పంచతయీ = పంచకం, ఠక్ - ఆక్షికీ= పాచికలాడుస్త్రీ, ఠఞ్ - లావణికీ=ఉప్పమ్ముస్త్రీ, కఞ్ - తాదృశీ=అట్టిస్త్రీ, క్వరప్ - ఇత్వరీ=పోవుస్త్రీ.

చుటూ=ప్రత్యయాది చవర్గటవర్గములు ఇత్సంజ్ఞకములు, రామా - జస్ప్రత్యయాదిజకారముతో అస్ప్రత్యయమాత్రమే.

జసిజసోశ్ఛ=ఏజ్ పై జసిజసుల అచ్చుపరమైనపుడు పూర్వరూపమే కాదేశ మగును - హరేః అనుచో అకారలోపము.

తిప్ తస్ ఝిసిప్ థస్ థమిప్ వస్ మస్త ఆతాంఝ థాస్ ఆథాధ్వమిడ్వహి మహిఙ్-కరోతికురుతే అనునిట్టివి పరస్మైపద్యాత్మనే పదిధాతువులలో వచ్చు ప్రత్యయములు.

అనచిచ=అచ్చుకు పరమైన హకారముతక్క తక్కినహల్లులకు అచ్చు పరముకానపుడు ద్విత్వము వికల్పము—సుధ్+ధ్+య్+ఉపాస్యః - సుద్ధ్యుపాస్యః.

ష్టునాష్టుః=సవర్గతవర్గములకు షవర్గటవర్గములు పరమైనపుడు షవర్గటవర్గములే ఆదేశములు—రామస్షష్ఠః=రామష్షష్ఠః, తత్ టీకా=తట్టీకా.

అతఇఞ్ = అదంతప్రాతిపదికమునకు అపత్యార్థమందు ఇఞ్ ప్రత్యయమాదేశము - దశరథాపత్యంపుమాన్=దాశరథిః.

శశ్ఛోటి=వర్గప్రథమ ద్వితీయతృతీయ చతుర్థాక్షరములకు పరమైనశవర్ణమునకు అచ్చుగాని యవరలుగాని పరమైనపుడు ఛవర్ణమాదేశము - వాక్ శాంతిః= వాక్ఛాంతిః.

అచోంత్యాదిటి=అచ్చులలో అంత్యాచ్చు ఆదిగాఁగలది టిసంజ్ఞకము. మనస్ ఈషా=మనీషా అనుచో అస్ టిసంజ్ఞకము గనుక పరరూప మేకాదేశము మొదలైనవి.

లోపో ర్వోర్వలి = వకార యకారములకు యకారము తక్క తక్కిన హల్లు ఆదినిగల ప్రత్యయము పరమైనపుడు లోపము - జానకీజాని అనుచో జాయ్ యకారమునకు నిఙ్ పరమైనపుడు యకారలోపము మొదలైనవి.

వృద్ధిరేచి=అ ఆ లకు ఏ ఓ ఐ ఔ లు పరమైనపుడు వృద్ధి ఏకాదేశము-శుద్ధ ఏకాదశి=శుద్ధైకాదశి.

యచిభం = అజ్యకారము లాదిగాఁగల ప్రత్యయము స్వాదియై కబంతము లైన ప్రత్యయములలో నొకటియై అసర్వనామస్థానమై యున్నయెడల ఆ అజ్యకారాది ప్రత్యయమునకు ముందటిది భసంజ్ఞకము.

దాధాఘ్వదాప్=దాప్ దైప్ తక్క తక్కిన దారూపధారూప ధాతువులు ఘుసంజ్ఞకములు.

నాఙ్ఝలౌ=నఆఅచ్ హలౌ - ఆ అను ఉపసర్గకును అచ్చులకును హల్లులకును సావర్ణ్యములేదు.

ఇతి=ఇట్లని, ఏతే = ఈవైయాకరణులు, కటూన్ = కఠినములైన, కతి చిత్=కొన్ని, శబ్దాన్ =శబ్దములను, పఠంతః=పఠించుచు, దివసాన్ = దినములను, నయంతి=కడపుచున్నారు.

తే. పాణినిప్రోక్తములను టిడ్ఢాణఞాది
సూత్రములఁ జెప్పుచెప్పుడు శ్రోత్రపుట వి
పాటకముగాఁగ నుద్భట పటుతార
మటు కఠోరరవంబునై నార్భటింత్రు.

వృ॥ ఝలాంజశ్ఝశి, శశ్ఛోటి, శేషాద్ధ్యసఖి, ససజుషోరుః, ర్వోరామో ఽపసానమ్। చేచేతి వ్యర్థవాచ స్సదసియదిసతాం శాబ్దికా శ్చేద్బుధాస్స్యుః। కింతైరేవాపరాద్ధం నటవిటగణికానృత్యహస్తప్రచారైః। తోధీతోధీతధీతి త్తకిట తకిటధిక్ తాహధిక్ తత్తకారైః॥

అ. ఇతి = పైసూత్రములు ఇటని, సతాం = సత్పురుషులయొక్క, సదసి = సభలో, వ్యర్థవాచోయది = వ్యర్థవాక్కు కలవారైనయెడల, శాబ్దికాః=ఈవైయాకరణులు, బుధాః=జ్ఞానులు, స్యుశ్చేత్ =ఐరేసి, నటవిటగణికానృత్యహస్తప్రచారైః=ఆటకాండ్రయొక్కయు విటకాండ్రయొక్కయు భోగమువాండ్రయొక్కయు ఆటపాటలయందలి చేయివాపుటలతో తోధీతోధీ తధీతి త్త కిటతకిటధిక్ తాహధిక్ తత్తకారైః=అను నీతకారధ్వనులచేత, తైరేవ = వారిచేతనే, అపరాద్ధం = అపరాధము చేయఁబడినది, కిం=ఏమి ?

తా. ఆటగాండ్రుగాని, విటకాండ్రుగాని భోగమువాండ్రుగాని చేతులుతట్టి తాళాలువేసినట్లు ఈ వైయాకరణులు ఝలాంజశ్ మొదలైన సూత్రములు సభలో పఠించుచుందురుగాని, లేక జ్ఞానవంతులైనయెడల అపరాధ మేమియులేదు.

ఆ. అటులఁ జటుల శబ్దపటల ముద్ఘటించు

నంత, శాబ్దికులును ౯ నధికు లేని
తకిట తకిట ధిక్త ౯ తాహిధిక్తథితా
మ్మనెడునటులు విటులు ౯ నధికు లేక ?

కించ — మఱియు.

వృ॥ సూత్రైః పాణినికీర్తితై ర్బహుతరై ర్నిష్పాద్య శబ్దవ్రజమ్
వైకుంఠ స్తవ మక్షమా రచయితుం వంధ్యశ్రమాశ్శాబ్దికాః
పక్త్వాన్నం మహతా శ్రమేణ వివిధా పూపాగ్ర్యసూపాన్వితమ్
మందాగ్నీ ననురుంధతే మితబలా నాఘ్రాతు మప్యక్షమాన్॥

అ. పాణినికీర్తితైః = పాణినిముని చేత కీర్తింపఁబడినవియై, బహుతరైః = అనేకవిధములైన, సూత్రైః = సూత్రముల చేత, శబ్దావలిం = శబ్దసమూహమును, నిష్పాద్య = కలిగించి, వంధ్యశ్రమాః = వ్యర్థశ్రమలైన, శాబ్దికాః = వైయాకరణులు, వైకుంఠస్తవం = శ్రీవిష్ణుస్తోత్రమును, రచయితుం = చేయుటకు, అక్షమాః = అసమర్థులై, మహతా = అత్యంతమైన, శ్రమేణ = శ్రమతో, వివిధ-అపూప - అగ్ర్యసూప - అన్వితం = అనేక విధములైన - అప్పములతోను - మేలైన పప్పుతోను - కూడుకొన్న, అన్నం = అన్నమును, పక్త్వా = వండి, మితబలాన్ = కొద్దిబలము కలవారై, ఆఘ్రాతుమపి = వాసన చూచుటకైనను, అక్షమాన్ = శక్తిలేనివారైన, మందాగ్నీన్ = ఆఁకలిలేనివారిని, అనురుంధతే = అనుసరించుచున్నవారు,

తా. ఈ వైయాకరణులు ఆ పాణినీయ సూత్రములలో వ్యర్థశ్రమపడినను; విష్ణు వినుతిని విరచింపలేనివారై పప్పుతోను అప్పములతోను అన్నము వండి అతిబలహీనులై అవియే లేనివారిని అనుసరించువారివలె నున్నవారు.

చ. సొరిదిని బాణినీయముల ౯ సూత్రములం బదముల్ రచించియున్
సరసిజనేత్రుసంస్తవము సల్ప ౯ సమర్థులు కాని శాబ్దికుల్
కరము వృథాశ్రముల్ మిసుగ ౯ ధరసాంధ మపూపసూపముల్
విరివిఁ బచించి జీర్ణతయె ౯ వీడినవారికిఁ బెట్టువారెకా ?

టి. సుగంధరసాంధము = సువాసనగల పొంగలి మొదలైన అన్నమును.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ మహ్యాభరణేషు వైయాకరణేషు భవాన్ మాస్మ కలయతు
దోషశకలమ్ ॥ 904

వ. ఈధరణీతలాభరణములైన వైయాకరణులపై నీవు శకలమే
ని దోష మారోపింపకుము?

యతః—ఏలంటేని.

వృ॥ కృతదురిత నిరాకరణం వ్యాకరణం చతురధీ రధీయానః
బుధజనగణనావసరే కనిష్ఠకామేవ చైష రంజయతి ॥ 905

అ. ఏషఃచ = ఈ వైయాకరణుఁడును, చతురధీః=సమర్థమైన బుద్ధికలవాఁడై, కృతదురిత నిరాకరణం = చేయఁబడిన దోషనివారణము కలిగిన, వ్యాకరణం = వ్యాకరణమును, అధీయానః=చదువువాఁడై, బుధజనగణనావసరే=జ్ఞానులను లెక్క చేయునప్పుడు, కనిష్ఠికామేవ=కడపటి వ్రేలినే, రంజయతి=రంజలఁజేయుచున్నాఁడు.

తా. ఈ వైయాకరణుఁడు వ్యాకరణము వేదాంగమగుటచేత దీని నధ్యయనముచేసి దోషరహితుండై బుధజనుల గణనములో కడపటి వ్రేలినే మొదటి వ్రేలుగాఁ జేసికొని దాని రంజిల్లఁజేయుచున్నవాఁడు.

క. దురితనిరాకృతి వ్యాకృతి
కరమధ్యయనంబుచేసి కడుఁజతురుండై
యరయఁగ బుధగణనంబున
నిరతము రంజించుచుండు గనిష్ఠిక నుడున్.

టి. ఏదియైన లెక్కపెట్టునప్పుడు చేతి యైదువ్రేళ్లలో చిన్నదైన కడపటి వ్రేలినే మొదటి లెక్కకు మొదలుపెట్టుకొనుట యందఱికి వాడుక గనుక కనిష్ఠికాంగుళమే ప్రథమాంగుళమయ్యె.

వృ॥ పాతంజలే విష్ణుపదాపగాయాః

పాతం జలే చాపిచ యేఽవగాహమ్
ఆచక్షతే శుద్ధిద మాప్రసూతే
రాచక్షతే రక్తి మధోక్షజేచ ॥ 906

అ. యే=ఏవరు వైయాకరణులో వారు, పాతంజలే = పతంజలి భాష్యమందు, విష్ణుపదాప్తగాయాః = విష్ణుపదిగ్రైన గంగయొక్క, జలేచ =జలమందున, ఇత్థం=ఇట్లు, అధోక్షజేపిచ = విష్ణువునందును, పాతం=ప్రవేశమును, అవగాహం=స్నానమును, రక్తిం=మనోనురాగమును, అప్రసూతేః = జన్మము మొదలుకొని, ఆక్షతేశ్చ=మరణమువఱకును, శుద్ధిదం=పరిశుద్ధిప్రదముగా, ఆచక్షతే=చెప్పుచున్నారు. ఇందు క్రమాలంకారము.

తా. పతంజలి భాష్యపఠనమును, గంగాస్నానమును, విష్ణుభక్తియును ఈ 3 ను పుట్టినది మొదలు మరణమువఱకు పరిశుద్ధిప్రదము అనిచెప్పుచుందురు.

తే. ఆపతంజలి శబ్ద భాష్యంబునందు
విష్ణుపది నదియందు నవిష్ణునందుఁ
గరణి నవగాహ మతి శుద్ధికరమటంచు
నెంతు రాజన్మమా మరణాంతమవని.

ఇ. పతంజలి=ఇతఁడు శబ్ద భాష్యకర్తయు, యోగశాస్త్ర ప్రవర్తకుఁడును, ఆదిశేషుని యంశావతారము నైన యతఁడు.

అవగాహము = మనః ప్రవేశమును, జలప్రవేశమును, జ్ఞానప్రవేశమును అర్థములు.

అపిచ——మఱియు.

వృ॥ నృణామనర్థ్యస్త ఫణాభృదీశ
గిరాం దురాపా బుధరాజగోష్ఠీ
అబుద్ధచాపశ్రుతి పద్ధతీనాం
యుద్ధక్షమేవ్యోద్యతయోధసార్థా ॥ 907

అ. అనభ్యస్త - ఫణాభృదీశ-గిరాం=అభ్యసింపఁబడని-శేషాంశమైన పతంజలియొక్క - భాష్యవాక్కులుగల, నృణాం=బుధజనులయొక్క, బుధరాజగోష్ఠీ=పండితశ్రేష్ఠులసభ, అబుద్ధచాప శ్రుతిపద్ధతీనాం = తెలియఁబడని ధనుర్వేదముయొక్క మార్గము గలవారికి, ఉద్యతయోధ సార్థా = పైకిరేఁగిన యుద్ధవీరుల సమూహముగల, యుద్ధక్షమేవ = యుద్ధభూమివలె, దురాపా = చేరఁగూడనిది.

తా. ధనుర్వేదము తెలియనివారికి యుద్ధవీరులుగల యుద్ధభూమివలె పతంజలి భాష్యము చదువనివారికి పండితగోష్ఠి ప్రవేశింపందగినదియే కాదు.

క. అనధీత వ్యాకరణున
కు నధికకష్టంబు బుధుల గోష్ఠిఁజొరంగా
నన ధిగత ధనుర్వేదుల
కును యోధ నిరుద్ధయుద్ధ కుంభినిఁబోలెన్.

తథాహి—అల్లేకదా?

వృ॥ అస్వీకృత వ్యాకరణౌషధానా
మపాటవం వాచి సుగాఢమాస్తే
కస్మింశ్చిదుక్తేతు పదే కథంచిత్
స్వైరం వపుః స్విద్యతి వేపతేచ ॥ 908

అ. అస్వీకృత వ్యాకరణౌషధానాం - అంగీకరింపఁబడని వ్యాకరణమనెడి ఔషధము కలవారికి, వాచి=వాక్కున, సుగాఢం=అత్యధికమైన,అపాటవం=అశక్తి, ఆస్తే=ఉన్నది; కస్మిం చిత్ = ఒకానొక, పదేతు = పదమైతేనో, ఉక్తేసతి=పలుకబడుచుండఁగా, కథంచిత్=ఎట్లైనను,వపుః=శరీరము, స్వైరం స్వేచ్ఛగా, స్విద్యతి=చెమర్చుచున్నది, వేపతేచ=వణుకుచునున్నది.

తా. ఔషధము తీసికొనివానికివలె వ్యాకరణము చదువనివానికి నోటి మాటకు శక్తిలేక, ఒకమాటైనఁ బలికినచో ఒడలువడఁకి చెమటపట్టుచుండును.

క. వ్యాకరణౌషధ మెపుడేఁ

స్వీకరణము సేయునతని స్థిరతరవాక్కున
దేకె త్తిపట్టినుదక్కున
వాకొనఁబల్కొక్కటి, మెయి వణఁకుఁ జెమర్చున్.

కృశానుః—కృశానుఁడు.

సాక్షేపమ్—ఆక్షేపించి.

గ॥ కథంసఖే ! శతకోటిపాణి నిగదితాదపి పాణిని గదితమేవ వ్యాకరణమాద్రియతే ? 909

వ. సఖా ! శతకోటిపాణి నిగదితమైన యా వ్యాకరణముకంటెఁ బాణిని గదితమైన వ్యాకరణమె యాదరింపఁబడు టెట్లు?

టి, శతకోటిపాణి నిగదితము = వజ్రాయుధపాణియైన యింద్రునిచేఁ జెప్పబడినది. అదియే ఐంద్రవ్యాకరణము.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ పాణినీయమేవహి వ్యాకరణం ప్రాయేణానాపాధిక ప్రవిశద ప్రతీతికారణమితి తత్రైవాదరః పండితానామ్ ॥ 910

వ. పాణినీయ వ్యాకరణమే పరకీయ వ్యాకరణాపేక్ష లేక ప్రాయశః ప్రవిశదమై నిర్దోషమైన శబ్దతత్వ ప్రతీతియందసాధారణకారణమని యఖిలపండితులకు నందే యాదరణము.

తథాహి—అశ్లోకదా?.

వృ॥ సూత్రం పాణినిబద్ధం కంఠేకలయన్ సముద్వహతి సుదృశమ్
వర్ణాదీనాం ధర్మాన్ బుద్ధ్వా విధివద్బుధః ప్రయుంక్తేఽసౌ ॥

ఆ. పాణినిబద్ధం=హస్తము చేత కట్టఁబడినట్టి - పాణిని మునిచేత కట్టఁబడినట్టి, సూత్రం=మంగళ సూత్రమును - వ్యాకరణ సూత్రమును, కంఠే=కంఠమందు - వాక్కునందు, కలయన్ = చేర్చుచు, సుదృశం = స్త్రీని-సుజ్ఞానమును, సముద్వహతి = వివాహముచేసికొనుచున్నాఁడు - చక్కఁగ ధరించు

న్నాఁడు. అసౌ = ఈ, బుధః = పండితుఁడు, వర్ణాదీనాం = వర్ణాశ్రమాదులయు - అక్షర పదాదులయు, ధర్మాన్ = అధ్యయనాదులను - హ్రస్వదీర్ఘ పుంలింగాదులనున్, బుద్ధ్వా = తెలిసికొని, విధివత్ = శాస్త్రప్రకారముగ, ప్రయుంక్తే = ప్రయోగించుచున్నవాఁడు.

తా. ఈవ్యాకరణపండితుఁడు తన చేతులార స్త్రీకి మంగళసూత్రము కట్టి వివాహముచేసికొని వర్ణాశ్రమధర్మములు నడుచుకొనునట్లుగానే, ఆ పాణినీయవ్యాకరణసూత్రములు పఠించి మంచిజ్ఞానము సంపాదించుకొని అక్షరపద లింగాదులను దెలిసికొని వానిని ప్రయోగించుకొనుచుండును.

ఉ. పాణిని బద్ధసూత్ర మనుకొబంధితఁ గంఠము సేర్చి కూర్చి తా
జాణయవందనంత సుదృశిన్ వహించుచు వర్ణముఖ్యమా
వాని ప్రశస్తధర్మముల కొవార కెఱింగి యథావిధిం బ్రయో
గాన సమర్థుఁడౌచు నెనఁగొకండొకి బుధుండు జగానఁగానఁగాన్.

వైదికవర్ణనము.

ఇ. వైదికులు=వేదాధ్యయనాధ్యాపన తద్విహితాచార ధర్మప్రవర్తకులు. వేదములు=ఋగ్యజుస్సామాథర్వణములు. తదంగములు=శిక్షావ్యాకరణఛందోనిరుక్తి జ్యోతిషకల్పములు.

కృశానుః—కృశానువు.

గ॥ (అస్తు ఇతి విమాన మన్యత శ్చాలయన్ పురోవలోక్య) సఖే!
పశ్య! ఛాందసాన్ ధనచాపలేన విక్రీయమాణామ్నాయాన్॥

వ. (అవుఁగాకని విమానం బన్యత్రకుం బఱచుచుం బురోభాగం బవలోకించి) సఖా! కనుము! ధనచాపలముచేత నే శ్రుతుల భృతులకై విక్రయించు నీ కేవలచ్ఛాందసులను.

వృ॥ ఆఃకష్ట మప్రహృష్టా శ్శిష్టా అపి విత్తచాపలావిష్టాః।
అధ్యాపయంతి వేదా నాదాయ చిరాయ మాసిమాసిభృతిమ్॥

అ. విత్తచాప లావిష్టాః=ధనచాపల్యమున ప్రవేశించినవారై, అప్రప్తాః సంతోషించనివారగుచు, శిష్టా అపి = పెద్దలైనను; ఛాందసాః = ఈ వైదికులు, మాసిమాసి=ప్రతిమాసమును, భృతిం = సంబళమును, ఆదాయ=తీసికొని, వేదాన్=వేదములను, చిరాయ = బహుకాలమునుండి, అధ్యాపయంతి=అధ్యయనము చేయించుచున్నారు. అః కష్టం=అయ్యో ? కష్టము ?

తా. ఈ వైదికులు తాము పెద్దలయ్యును,ధన సంపాదనమందు చాపల్యముతో ప్రతిమాసము సంబళము తీసికొనుచు వారివారికి అధ్యయనము చేయించుచున్నారు.

తే. అకట? శిష్టులు నప్రప్తాశిష్టాత్ములగుచు
విత్తచాపలావిష్టులు ♩ వేదములను
శిష్యులధ్యయనము చేయఁ ♩ జేయుచుంద్రు
మాసమాసము భృతిఁగాంచు ♩ మానసాన.

విశ్వావసుః—విశ్వావసువు.

వయస్య ! మైవంవాదీః— చెలికాఁడ ? పలుకాడకుము?

వృ॥ నాధ్యాపయిష్యన్ నిగమాన్ శ్రమేణో
పాధ్యాయలోకా యది శిష్యవర్గాన్
నిర్వేదవాదం కిల నిర్వితాన
ముర్వీతలం హంత ? తదాభవిష్యత్ ॥ 914

అ. ఉపాధ్యాయలోకాః = ఉపాధ్యాయ జనులు, శిష్యవర్గాన్=శిష్యసమూహములను, నిగమాన్ = వేదములను, శ్రమేణ=కష్టముతో, నాధ్యాపయిష్యన్ యది=అధ్యయనముచేయించక పోయిరేని, తదా=అప్పుడు, ఉర్వీతలం=భూప్రదేశము, నిర్వేదవాదం=వేదవాదమే లేనిదిగాను, నిర్వితానం=యజ్ఞమును లేనిదిగాను, అభవిష్యత్ కిల = అగునుగదా? హంత=అయ్యో?

తా. ఈ భూమండలములో ఉపాధ్యాయులు శిష్యులకు వేదాధ్యయనము చేయించనియెడల, ఎక్కడఁగాని వేదమేలేక దేవపూజయే లేక పోవును.

తే. అలసి శిష్యులకాఁగ మాధ్యాపకులుఁగ
నొగి నుపాధ్యాయులే లేక యుండిరేని
నుర్వి నిర్వేదవాదము నిర్వితాన
మగును నపు డెట్లు కడ తేఱునగును నకట?

కృశానుః—కృశానుఁడు.

గ॥ విరుద్ధమిదం భాషితం యద్వేదాపాయేసతి నయజ్ఞాభ్యుదయ
స్స్యాదితి ॥ 915

వ. ఆమ్నాయముల కపాయము కలిగినను, యజ్ఞముల కభ్యు
దయము కలుగదనునది విరుద్ధ వచనముగ నున్నయది.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ అవగచ్ఛతావ దేత దవిరుద్ధమేవ ॥

వ. ఇది యవిరుద్ధవచనమేయని యనుకొనుము?

శ్లో॥ నామ్నాయజ్ఞో మఖేయస్మిన్ యజమానతయాస్థితః
తత్సమాగమతస్సోఽపి నామ్నాయజ్ఞో భవేన్నకిమ్ ॥ 916

అ. యస్మిన్=ఏ, మఖే=యజ్ఞమునందు, నామ్నాయజ్ఞః=ఆమ్నాయజ్ఞుఁడు-వేదవేత్తకానివాఁడు, యజమానతయా=యజ్ఞముచేయువాఁడగుటతో, స్థితః=ఉండువాఁడగునో ? తత్సమాగమతః=ఆయజమానునిరాకచేత, సోఽపియజ్ఞః=అయజ్ఞముకూడ, నామ్నాయజ్ఞః= ఆమ్నాయజ్ఞుఁడులేనిదే - పేరుమాత్రము చేతనే యజ్ఞము, నభవేత్కిమ్=కాదుకదా ?

తా. వేదవేత్తకాని యాజ్ఞికుఁడులేని యజ్ఞము యజ్ఞమే యనఁబడునది కాదుకదా ?

క. ఆమ్నాయజ్ఞని యజ్ఞమె
సన్మాన్యమగున్ సుయజ్ఞ సంస్థితిఁ బ్రాజ్ఞుల్
"నామ్నాయజ్ఞోయత్రస
నామ్నాయజ్ఞో" యటంచు నలుఁగడఁబలుకన్,

టి. ఆమ్నాయజ్ఞః=వేదవేత్త, యత్ర=ఏయజ్ఞమందు, న=లేదో ? సయజ్ఞః=ఆయజ్ఞము, నామ్నా (ఏవ) పేరుమాత్రముచేతనే.

రాజసేవకవర్ణనము.

రాజసేవకులు=అధికారులయొద్ద నుద్యోగస్థులు.

కృశానుః —కృశానుఁడు.

గీ॥ పునరస్యతో దృష్ట్వాసోపహాసమ్ పశ్యః ఏతాన్ రాజసేవినః
పరిత్యక్తలోకద్వయసౌఖ్యాన్ స్పష్టమూర్ఖాన్ పురుషాన్॥

తా. మఱలనుఁలోకప్రక్కఁగాంచి యుపహాసముంగావించి ఈ రాజసేవకులు ఉభయలోకసౌఖ్యములుఁ విడిచి మూర్ఖులై యున్నారు.

స్ర॥ నైషాంసంధ్యా భవతిసకలా నాచ్యుతార్చాఽపిసాంగా
న స్వేకాలే హవననియమో నాపివేదార్థచింతా।
నక్షుద్వేళానియత మశనం నాపినిద్రావకాశః
నద్వౌలోకావపి తనుభృతాం రాజసేవాపరాణామ్॥ 918

అ. ఏషాం=ఈ, రాజసేవాపరాణాం=రాజసేవయందు ఆసక్తులైన, తనుభృతాం=మనుజులకు, సంధ్యా= సంధ్యానుష్ఠానము, సకలా= అంతయు, నభవతి = లేదు, అచ్యుతార్చాపి=భగవదర్చనయు,సాంగా=సాంగముగ, నభవతి= లేదు; స్వేకాలే=స్వకాలీములో, హవననియమః= ఔపాసననియమము, నభవతి = లేదు; వేదార్థచింతా=వేదార్థములను చింతించుట, నభవతి=లేదు; క్షుత్వేళానియతం = ఆఁకలివేళలో, నియమింపఁబడిన, అశనం=ఆహారము, నభవతి =లేదు; నిద్రావకాశోఽపి= నిద్రకుసమయమును, నభవతి=లేదు; ద్వౌలోకావపి= రెండులోకములుకూడ, నభవతః=లేవు.

తా. ఈరాజులయొద్ద కొలువుచేయువారికి స్నానసంధ్యలును, దేవతార్చనదేవోపాసనములును, వేదాధ్యయన వేదార్థ విచారణలును లేకున్నను; ఆఁ

కలివేళకు అన్నమును నిద్రవేళకు అవకాశమును లేకుండుట ఇహలోకపరలోక సుఖము లనుటయే లేకయున్నవి.

సీ. సంధ్యాద్యనుష్ఠాన । సాకల్యమును లేదు
సారసాక్షుసమర్చ । సరిగ లేదు
సమయంబున హవన । నియమంబునుం లేదు
నిగమార్థచింతన । న్నిరతి లేదు
అతిథులకాతిథే । యంబన్నదియు లేదు
సతులతో సుతులతోం । జనవు లేదు
ఆంకలివేళల । నాహారమును లేదు
నిదుర వేళలమంచి । నిదుర లేదు.
తే. లేదు సుఖ మైహికముగాని । లేదు మీంద
సుఖము నాముష్మికముగాని । సుంత యేని
రాజరాజ నిషేవక । ప్రజలద్విజుల
జీవనముకంటె? యాకాశ । జీవనంబు.

విశ్వావసుః—విశ్వావసువు.

గ॥ దుస్సహైషా బహుజన పోషకాణా మేషాం నిందా॥
వ. ఈ బహుజన పోషకులగు రాజసేవకుల విషయమైన దూషణము దుస్సహము. 919

వృ॥ అశుభపుషి కలావప్యప్రమత్తాస్స్వధర్మా
దనుదినముపకారా నాచరంతో బుధానామ్ ।
బహుజనపరిపుష్టా బద్ధదీక్షా స్త ఏతే
తనుసుఖమపిహిత్వా తన్వతే రాజసేవామ్॥ 920

అ. అశుభపుషి = అశుభకార్యములను వృద్ధిచేయునట్టి, కలావపి = కలియుగమునంగూడ, స్వధర్మాత్ = స్వధర్మకార్యమువలన, అప్రమత్తాః = మత్తు

లుకానివారై, బహుజనపరిపుష్టౌ = బహుజనుల పోషణమందు, బద్ధదీక్షాః= కట్టంబడిన దీక్షకలవారై, తే = ఆ, ఏతే = వీరు, అనుదినం = ప్రతిదినమును, బుధానాం = పెద్దలకు, ఉపకారాన్ = ఉపకారములను, ఆచరంతః= నడపు వారై, తనుసుఖమపి = శరీరసౌఖ్యమును కూడ, హిత్వా = విడిచి, రాజసేవాం=రాజులకొలువును, తన్వతే = చేయుచున్నారు.

తా. దుష్కర్మలను పెంచునట్టి యీకలియుగములోఁగూడ తమతమ ధర్మములలో ప్రమాదపడక, అనేకులను కాపాడుటయందు అక్కఱ కలిగి, పెద్దలకుపకారము చేయుటకై వీరు తమసౌఖ్యమును గూడఁ జూడక, రాజులయెడలఁ గొలువులోనే యుందురు.

చ. కలికలుషంబులుం గలుగు కాలమె యైనను, నప్రమత్తులై
కలిగెడి ధర్మముల్విడక కాంచిబుధోప కృతుల్చరింతు,రి
ట్టుల జనపోషణార్థమె పటుతమ దీక్షవహింతు రీరు, తా
తలసుఖులు స్వీయసౌఖ్యమును గనందరు, కొందురు రాజసేవయే

దివ్యక్షేత్రాదివర్ణనోపసంహారము.

గ॥ సర్వాణి దివ్యక్షేత్రాణ్యవలోక్య సాంజలిబంధం, కృశాను ముద్దిశ్య॥ 921

వ. అట్లా సర్వదివ్యక్షేత్రము నొక్కమొగిన కాంచి యంజలి కావించి తోన కృశాను నుద్దేశించి.

వృ॥ గంగాఝురీపరిచితాంఘ్రి జగన్నిదానమ్
రంగాదిధామసు చిరాత్కృత సన్నిధానమ్
విశ్వంస్వతో విశదమేవ విలోకమానమ్
వందస్వ వస్తు వరదార్తిహరాభిధానమ్॥ 922

అ. రంగాదిధామసు = శ్రీరంగము మొదలైన దివ్యస్థలములయందు, చిరాత్ = బహుకాలముగా, కృతసన్నిధానం = కల్పింపఁబడిన సన్నిధికలదియు, విశ్వం = ప్రపంచమును, స్వతఏవ = స్వభావముతోనే, విశదం=స్పష్టముగా,

విలోకమానం = చూచుచుండునదియు, గంగా ఝరీపరిచి తాంఘ్రి = గంగా ప్రవాహముచేత వాడుకపడిన పాదములుకలదియు,. వరద-ఆర్తిహర-అభిధానం=వరములిచ్చునవియు - కష్టములను హరించునవియునైన - నామధేయములు కలదియు, జగన్నిదానం = లోకములకు ఆదికారణమైనదియు నైన, వస్తు= పరమవస్తువును, వందస్వ = వందనము చేయుము ?

తా. శ్రీరంగాది దివ్యదేశములందుండి ప్రపంచమునంతయుఁ గటాక్షించుచు గంగానది ప్రవహించిన శ్రీపాదముతోను, ఆశ్రితుల దోషములు తొల్చి వరము లిచ్చుచు, సకలలోకకారణమై పరమవస్తువైన యా శ్రీరంగనాథులను నమస్కారము చేయుమా ?

శా. రంగాద్యంబగు దివ్యదేశముల శ్రీ శ్రీరంగాధిపా ద్యాఖ్యలన్
రంగారంగల దివ్యమూర్తిచెలువా శ్రీరం గాంచి గంగాఝరీ
సంగాంఘ్రిద్వయుఁడై సమస్తముఁ బ్రపంచంబున్ సమీక్షిం
చు శ్రీ,శుంగాంక్షింపు? నమస్కరింపు?వరదశ్చోఘ్ఘ భాయమా
నాహ్వాయున్.

కృశానుః—కృశానువు.

గ॥ నను? అత్ర తృతీయచరణార్థో న మహ్యాం రోచతే॥ 923
వ. సరేకాని? దీని మూడవపాదము నర్థము నాకేమియున్ రుచి
యించునది కాదయ్యె.

శ్లో॥ విలోచనే విభోర్యస్య విఖ్యాతే పుష్పవత్తయా
సాక్షాత్కర్తుం స్ఫుటం సర్వం స శక్నోతి కథంహరిః॥ 924

అ. యస్య=ఏ, విభోః=ప్రభువుయొక్క, విలోచనే = కన్నులు, పుష్పవత్తయా=సూర్యచంద్రులు కలవియగుటచేత, విఖ్యాతే=ప్రసిద్ధములైనవో ? సహరిః=ఆవిష్ణువు, సర్వం=అంతయును, స్ఫుటం=స్పష్టముగా, సాక్షాత్కరుం=ప్రత్యక్షము చేసికొనుటకు,కథం=ఎట్లు, శక్నోతి=శక్తుఁడగుచున్నాఁడు?

తా. ఆ మహావిష్ణువు సూర్యచంద్రులే కన్నులుగాఁ గలిగియున్నందున అంతయును ప్రత్యక్షము చేసికొనుటకు శక్తుఁడు కాఁడా?

క. అరయ సమీక్షించెదు నే ?
పురుషోత్తముఁడవు పురాణ పురుషుఁడయి నిరం
తర పుష్పవచ్చక్షుఁ డయినఁ
బరమాశ్చర్యంబె? పరఁగఁ బలికెద వెవుడున్.

విశ్వావసుః—విశ్వావసువు. 295

గ॥ సూర్యచంద్రలోచనతయా స చమత్కారం చక్రధరంస్తువ
తే తుభ్యం నమస్యామి॥ 926

వ. చమత్కారముతోఁ జక్రధరుఁడు చంద్రసూర్యలోచనుఁడని
యుఁ బురాణపురుషుండనియుఁ బ్రణుతించు నీకు నేఁ గోపగిం
చువాఁడనుగాను జామీ !

శృణు తావదిదమ్—వినుమీ యిది.

వృ॥ శ్రేయస్తోయదసంప్రదాయరసికచ్ఛాయ స్సహాయశ్శ్రియః
చింతారత్నసపత్నవీక్షితలవశ్చక్రీయతామాయతమ్ ।
యోవిశ్వేనహిగాత్రవాన్ హిమరుచాప్యుష్ణాంశునానేత్రవాన్
సుగ్రీవేణచమిత్రవాన్ కుశలవ బ్రహ్మాదిభిః పుత్రవాన్॥ 927

అ. యః=ఏతఁడు, విశ్వేనహి=ప్రపంచముతోనే, గాత్రవాన్ =శరీరముకలయతఁడో; హిమరుచా=చంద్రునితోను, ఉష్ణాంశునాపి=సూర్యునితోను, నేత్రవాన్ =కన్నులుకలయతఁడో; సుగ్రీవేణచ = సుగ్రీవునితోను, మిత్రవాన్ = స్నేహితుఁడుకలయతఁడో; కుశలవబ్రహ్మాదిభిః = కుశలవులతోను బ్రహ్మాదులతోను, పుత్రవాన్ = పుత్రులుకలయతఁడో; సః= అట్టి, తోయదసంప్రదాయ రసికచ్ఛాయః = మేఘస్వభావమందు సారస్యముగలచాయగలతఁడును, చింతారత్నసపత్న వీక్షితలవః=చింతామణికి సాటియైన కటాక్షలేశముకలతఁడునైన,

శ్రియస్సహాయః = లక్ష్మీసహాయుఁడగు ఆ విష్ణువు, ఆయతం = విశేషమైన, శ్రేయః = క్షేమమును, చేక్రీయతాం=మిక్కిలి చేయుఁగాక ?

తా. సర్వప్రపంచమే శరీరమై సూర్యచంద్రులు నేత్రములై, సుగ్రీవాదులు మిత్రములై, కుశలవబ్రహ్మాదులును పుత్రులై, చింతామణివలె కోరికలిచ్చుకటాక్షము కలిగి, నీలమేఘచ్ఛాయగల యావిష్ణువు మనకు శ్రేయస్సు నిచ్చుచుండుఁ గాక ?

సీ. నీలనీరదవర్ణ ׀ నిర్ణాయకాయత
కమనీయసచ్ఛాయ ׀ కాయుఁ డెవఁడు
నిజగుణనిజరూప ׀ నిరతానుగుణఖని
రూపనిరూపక ׀ శ్రీపుఁ డెవఁడు
చింతామణిన్నేర్పఁ ׀ జింతావళిందీర్ప
దక్షకటాక్షస ׀ మాక్షుఁ డెవఁడు
ఉష్ణాంశుశీతాంశు ׀ యుగళనేత్రపవిత్ర
లోకనచిత్రత్రి ׀ లోకుఁ డెవఁడు,

తే. వసుధ సుగ్రీవుచే మిత్ర ׀ వంతుఁ డెవఁడు
వసుమతీజచేతఁ గళత్ర ׀ వంతుఁ డెవఁడు
వరపితామహుచేఁ బుత్ర ׀ వంతుఁ డెవఁడు
అతఁడు శ్రేయశ్ఛటా దాత ׀ యగును గాత ?

ఇ. చింతారత్నము = శ్రీమహావిష్ణుప్రేరణమున దేవరాక్షసులు పాలసముద్రమున అమృతము తఱుచునపుడు అందు చంద్ర లక్ష్మీ కల్పవృక్ష కౌస్తుభ మణ్యాదులతోఁ బుట్టినది.

సుగ్రీవుఁడు - విభీషణునివలె శ్రీరాములను శరణుచేసికొన్న వానరరాజు- వాలి యితనికి అన్న, హనుమంతుఁ డతనికి మంత్రి.

కుశలవులు—శ్రీరాముల పుత్రులు.

బ్రహ్మ—శ్రీమహావిష్ణువు నాభికమలమందుఁ బుట్టినతఁడు, సరస్వతీభర్త, సనక సనందన నారదాదులతండ్రి, సృష్టిస్థితిలయములలో ప్రపంచమునకు సృష్టికర్త.

గ॥ సఖే! సంక్షిప్య వక్ష్యమాణం సారతమ మర్థంగృహాణ? 928

వ. సఖా! సంక్షేపరూపంబై యీ వక్ష్యమాణంబగు సారతమార్థంబు గ్రహింపుము ?

వృ॥ యామున తీర్థాశ్రమిణౌ రామానుజముని ర్ముకుందశ్చ
ఆద్యంత్రి వేణుధర మధిక మన్య మంతాద్య మేక వేణు ధరమ్॥

అ. రామానుజశ్చ= శ్రీమద్రామానుజులును, ముకుందశ్చ = శ్రీకృష్ణులును, యామున తీర్థాశ్రమిణౌ = యామును నాచార్యులనుఁ, యమునా సంబంధి తీర్థమునుఁ ఆశ్రయించినవారు. (వారిలో) ఆద్యం = మొదటివారిని, త్రివేణుధరం = త్రిదండమును ధరించినవారిని గాను, అధికం = అధికులనుగాను, అన్యం = వేఱువారిని, ఏకవేణుధరం = ఒకపిల్లనగ్రోవినే ధరించినవారినిగాను, అంతాద్యం = ఆదినుండి అంతము వఱకు నుండువారినిగాను, గృహాణ = గ్రహింపుమా ?

తా. శ్రీకృష్ణులను యమునా తీర్థము నాశ్రమించి పిల్లనగ్రోవి నూఁదుకొను చుండువారినిగాను, శ్రీరామానుజులను సన్యసించి త్రిదండమును ధరించుకొను చుండువారినిగాను గ్రహించుమా ?

సీ. రామానుజులు తామె ♦ యా మహామహు లిరు
వురును యామున తీర్థ ♦ నిరతులైన;
నొకఁడు శంఖము చక్ర ♦ మొకనాఁడు నేమఱ
కొకఁ డతనికి నొంట ♦ నొసఁగవాని
నొకఁ డనంతునిఁగ్రింద ♦ నొదిఁగించెఁ గ్రించుగా
నొకఁడు తానతఁడె గా ♦ నుండెనెపుడు
నొకఁ డొక్కరుని కొఱ ♦ కొక గీత యొచేసె

నొకడండఱకుఁ డీక ॥ ప్రకట పఱచె

తే. మఱియు నొకఁడొక వేణువే ॥ మహినిఁదాల్చె
మఱియొకండు త్రివేణువుఁ ॥ మహిమఁదాల్చె
లోకరక్షణకే యిట్లు ॥ జోక నవత
రించి రొకరొక్కరిఁ మించి ॥ మించికృపను.

శ్లో॥ నచేద్రామానుజేత్యేషా చతురా చతురక్షరీ
కామవస్థాం ప్రపద్యంతే జంతవో హంత? మాదృశః॥ 930

క. ఈ మహిఁ జతురక్షరియై
పామరులను బ్రోవఁ జతుర ॥ పద్ధతినుండఁ
రామానుజయని యవనిఁ
వేమాటికి నోట ననక ॥ వీఱేఁడులై నన్
దామే మవస్థపడుదురో?
యీ మాదృశులున్ దదీయు ॥ లేకాక మదిన్.

అ. చతురా=సమర్థమై, చతురక్షరీ = నాలుగక్షరములుగలదియైన, రామానుజేతి=రామానుజయని, ఏషా=ఈతిరునామము, నచేత్ = లేదేని; మాదృశః= మావంటి, జంతవః=ప్రాణులు, కాం=ఏమి, అవస్థాం=అవస్థను, ప్రపద్యంతే= పొందుచున్నారో? హంత=అయ్యో?

తా. ఈరామానుజయను చతురక్షరితిరునామము అనుసంధించుటకు లేక పోయినయెడల మాబోఁటి ప్రాణులేమిమియవస్థపడుదురో? అయ్యో?

వృ॥ నరాస్సురావాపశవః పరేఽపివా
న నిందనీయాః పురుషేణ భూష్ణునా
యతోఽతి దోషప్రచురే జగత్త్రయే
న సంతి తే వీతగుణాః కలావపి॥ 931

అ. యతః=ఎందువలన, కలావపి=కలియుగములోను, అతిదోషప్రచురే= విశేషదోషములచేత ప్రసిద్ధపడిన, జగత్త్రయే=త్రిలోకములందును, నరాః=

మనుష్యులైనను, సురావా=దేవతలైనను, పశవోవా = చతుష్పాజ్జంతువులైనను, పరేఽపివా=ఇతరములైన పక్ష్యాదులైనను, వీతగుణాః=విడిచిన సుగుణములు కలవారుగా, వసంతి=ఉండరో? తే=వారు, భూష్ణునా = బలవంతుఁడైన, పురుషేణ=పురుషునిచేతను, నిందనీయాః = నిందింపఁదగినవారు, న=కారు.

తా. దోషప్రచురమైన యీ లోకత్రయములోను సుగుణములు ఉన్నయెడల నరసురపశుపక్ష్యాదులందఱును ఎవరిచేతఁగాని దూషింపఁబడరు.

క. సురనర పశుపక్షులయెడఁ
 బురుషునకుం జనదునింద ♦ పొరయింపఁగరం
 బురుదోషంబగు జగమునఁ
 బరిహృతగుణులే కలారె? ♦ పరికింపఁగలిన్.

 కృశానుః—కృశానువు.
 అభ్యుపగమ్య—దగ్గఱించి.

వృ॥ దార్ఢ్యాయ గుణసమృద్ధే
 ర్దూషణభణితి స్సమస్తవస్తూనామ్
 అస్మాక ముపనిబద్ధా
 సిద్ధాంతస్యేవ పూర్వపక్షోక్తిః॥ 932

అ. అస్మాకం = మాయొక్క, దూషణభణితిః=దూషణవచనము, సమస్తవస్తూనాం = సకలపదార్థములకును, పూర్వపక్షోక్తిః = పూర్వపక్షవచనము, సిద్ధాంతస్యేవ=సిద్ధాంతమునకువలె, గుణసమృద్ధేః=గుణసమృద్ధికి, దార్ఢ్యాయ=దృఢత్వముకొఱకు, ఉపనిబద్ధా=చేర్పఁబడినది.

తా. మా దూషణము పూర్వపక్షము సిద్ధాంతమునకుం బోలె వస్తుగుణము సమృద్ధికే దృఢతను గలిగించుచుండును.

క. సకల పదార్థములకు దూ
 షకమగు నీభణితివాని ♦ సద్గుణ దార్ఢ్యా

ర్థకమగుటర్ సిద్ధాంతము
నకె యగు మతప్పూర్వపక్షఁ బె సద్గోక్తి తుదన్.

సంస్కృత కవివాక్యము.

వృ॥ ఇతి సకలజనానా మీరయంతౌ స్వభావాన్
మధుమథన పవిత్రక్షేత్ర సేవాకృతార్థౌ
అనుపథి దృఢసఖ్యౌహంత? గంధర్వముఖ్యౌ
నిజసదన మగాతాం నిర్భరానంద సాంద్రౌ॥ 933

అ. ఇతి=ఇట్లని, సకలజనానాం = సమస్తజనులయొక్క, స్వభావాన్ = స్వభావములను, ఈరయంతౌ=వచియించుచు, అనుపథి = మార్గమునను సరించి, మధుమథనపవిత్రక్షేత్రసేవాకృతార్థౌ = మధువైరియైన మహావిష్ణువుయొక్క పవిత్రమైన క్షేత్రముల సేవలచేత కృతార్థులై, దృఢసఖ్యౌ=దృఢమైనస్నేహము గల, గంధర్వముఖ్యౌ=ఆయిద్దరుగంధర్వులును, నిర్భరానందసాంద్రౌ=భరింప శక్యముకాని ఆనందముచేత దట్టమైనవారగుచు, నిజసదనం = తమయింటిని, అగాతాం=పొందిరి, హంత=ఆహా ?

తా. కృశానువిశ్వావసులుఅను గంధర్వులు ఇరువురును ఒకొక్కరితో మిక్కిలి స్నేహముకలిగి అందఱస్వభావములనుం దెలుపుచు మహావిష్ణు దివ్య క్షేత్రములను సేవించుచు మహానందమంది స్వస్థానముచేరిరి.

తే. అనుచు నందఱచందము లెఁ అను వదించు
చును జనార్దను క్షేత్ర దర్శన కృతార్థు
లగుచు గంధర్వు లిర్వురు నంత నిజ ని
శాంతమును జేరి రానంద సాంద్రులగుచు.

వృ॥ సకలకుశలసిద్ధ్యై సర్వదేవస్థలేషు
వ్రజతు భువిచవృద్ధిం వత్సరాద్యైస్సమ శ్రీః
అపగతభవరోగై రధ్వరాణాం ప్రయోగైః
అఖిలశుభకరాణా మస్తు భద్రం ద్విజానామ్॥ 934

అ. భువి=భూమండలమందు, సర్వదేవస్థలేషు=సకలదేవస్థానములయందు, వత్సరాద్యుత్సవశ్రీః=సంవత్సరోత్సవము మొదలైన యుత్సవాల సంపత్తి, సకల కుశలసిద్ధ్యై=అంతటను క్షేమముసిద్ధించుటకై, వృద్ధించ=అభివృద్ధిని, వ్రజతు =పొందునుగాక ? అపగతభవదోషైః = తొలఁగిపోయిన సంసారమను దోష ములగల, అధ్వరాణాం=యజ్ఞములయొక్క, ప్రయోగైః=చేయుటలచేత, అఖి లశుభకరాణాం=సకలశుభములనుకలుగఁ జేయునట్టి, ద్విజానాం = బ్రహ్మ క్షత్రవైశ్యులకు, భద్రం=క్షేమము, అస్తు=అగుఁగాక ?

తా. ఈభూమండలములోని సర్వదివ్యదేశములలో సంవత్సరోత్సవాది యుత్సవములును, సర్వదోషహారములైన యజ్ఞములును జరిపెడు త్రివర్ణస్థులును క్షేమముగనుందురుగాక ?

మా. సకలకుశలసిద్ధిన్ సర్వదివ్యదేశ
ప్రకరములకు వృద్ధిన్ వత్సరాద్యుత్సవశ్రీ
యకుఁ, గ్రతుల జగత్క ల్యాణకారిద్విజాతి
ప్రకరమునకు శ్రేయః ప్రాప్తియున్ శౌరి సేయున్.

వృ॥ జయతుజగతిలక్ష్మణార్యపక్షో
జయతువచ శ్శ్రుతిమౌళిదేశికానామ్
జయతు నిగమవర్త్మ సుప్రసన్నమ్
జయతుచిరాయ మురారి రంజనాద్రౌ॥ 935

అ. జగతి=లోకమందు, లక్ష్మణార్యపక్షః=రామానుజసిద్ధాంతము, జయతు =సర్వోత్కృష్టముగానుండుఁగాక ? శ్రుతిమౌళిదేశికానాం= వేదాంతదేశికుల యొక్క, వచః=శ్రీసూక్తి, జయతు= సర్వోత్కృష్టముగానుండుఁగాక? సుప్ర సన్నం = మిక్కిలి విశదమైన, నిగమవర్త్మ = వేదమార్గము, జయతు=సర్వో త్కృష్టముగానుండుఁగాక? అంజనాద్రౌ=వేంకటాచలమందు, మురారిః= వేంక టేశ్వరులు, చిరాయ = బహుకాలముగ, జయతు = సర్వోత్కృష్టముగా నుండుదురుగాక ?

తా. శ్రీమద్రామానుజపక్షమైన విశిష్టాద్వైతసిద్ధాంతమును, వేదాంతాచార్యుల వివిధగ్రంథప్రసూక్తులును, మఱియు వేదవైదికమార్గములును, మఱియు తిరుమలయందలి శ్రీనివాసపెరుమాళ్లును సర్వోత్కృష్టముగా నుందురుగాక.

ఆ. జయము లక్ష్మణార్య ♦ సత్పక్షమునకును
జయము దేశికులవ ♦ చస్సులకును
జయముసూక్తిప్రప ♦ సాదవేదమునకుఁ
జయము శేషశైల ♦ సదనునకును.

వృ॥ ప్రకాశదోషప్రచురే మదీయే
గ్రంథేఽప్యముష్మిన్ కరుణానుబంధాత్
ప్రసాదవంతో నకృశానవంతు
పరంతు విశ్వావసవంతు సంతః॥ 936

అ. ప్రకాశదోషప్రచురే= స్పష్టముగా దోషవిస్తారమై, మదియే=నాదియైన, అముష్మిన్ గ్రంథేఽపి= ఈగ్రంథమందును, సంతః=సత్పురుషులు, కరుణానుబంధాత్ =కృపతోడి సంబంధమువలన, ప్రసాదవంతః= అనుగ్రహముకలవారై, నకృశానవంతు = కృశానువంతులుకాకుండుఁడు. పరంతు=మిక్కిలి, విశ్వావసవంతు =విశ్వావసువంతులు కండి ?

తా. ఈనాగ్రంథమందెన్నో దోషములున్నను; సత్పురుషులౌ మీరు సకరుణులై కృశానువలె దోషములే వెదుకక, విశ్వావసువలె గుణములే వెదకుచుందురుగాక ?

ఆ. ఒగిఁ బ్రకాశదోష ♦ మగు మదీయగ్రంథ
మిది కనుంగొనంగ ♦ నీ కృశాను
డెపుడుఁ గాక, జోక ♦ నెసఁగి విశ్వావసు
లగుఁడి? నెగడికరుణ ♦ నార్యులార !

ఆంధ్రకవివాక్యము.

శ్లో॥ అస్మిన్విశ్వగుణాదర్శే నిదర్శనమితఃపరమ్ ।
కృతంమయాంధ్రభాషాయాం గద్యపద్యాత్మకంహ్యతః॥
తస్మిన్నర్థంచ తాత్పర్య మితిహాసాంశ్చసర్వతః ।
వ్యలిఖంసన్నిధిపంచాం గాన్వయోదేవరాట్సుధీః॥ 987

తే. మునుగ విశ్వగుణాదర్శమున నిదర్శ
నమని యాంధ్రాన గద్యపద్యముగ నిటులఁ
గావ్యమొనరిచి యిపుడును నవ్యముగను
నర్థతాత్పర్యములు నితిహాసములును.

తే. దీర్తు సన్నిధిపంచాంగ దేవరాజ
పండితుం డనుపేరను బరఁగుచుండు
సుగుణు లగునెల్లపండితు ల్వినుచుఁ గనుచు
సంతసింపఁగ వలయును సంతతంబు.

ఆంధ్రకవివంశవిషయము.

సీసమాలిక.

శ్రీ తిరుకోవలూర్ శ్రీలక్ష్మణాచార్య
శిష్యు లసంఖ్యాత శిష్యులందు
నాదిఁ గస్తూరి రంగాచార్యు లాభర
ద్వాజ గోత్రులును దద్వరమఠాన
ఛాత్రు లాపస్తంబ సూత్రులు స్వాచార్యు
లెన్నఁటికిన్నిజ సన్నిధి తిరు
వారాధనమును సమర్పింప నియమింపఁ
దదితరశిష్యులందఱును మఱియుఁ
దత్సదృశాచార్య తల్లజు లెల్లరు

సరవినాకార సౌష్ఠవపటిష్ఠ
దమశమధృతి దయా । దాక్షిణ్యసౌశీల్య
సౌలభ్యవైదుష్య । సరణిఁబట్టి
యాచార్యులనిశిష్యు । లనిభేదమరయక
తత్ప్రతిపత్తియ । తమరుఁజేయఁ
గనికనిమనమునఁ । గనుకనిఁగలఁగుచు
నపచారము క్షమింపుఁ । డాజ్ఞయోసఁగుఁ
డనితదాజ్ఞనె శిఖా । యజ్ఞోపవీత వి
సర్జనమప్పుడె । సలిపిమున్ను
వలెనె సన్నిధియందుఁ । గల సర్వకైంకర్య
ములు నడపుచు భక్తి । వెలయ మఱియు
నాసన్నిధిని నె పం । చాంగశ్రవణ మను
దినమును నడపుట । యును దనంతఁ

తే. గన్నసన్నిధిపంచాంగ । మన్నసంజ్ఞ
యొనఁగెఁ దద్వంశమున వారి । యింటిపేర
జగతి నాచంద్ర తారార్క । మగను గానఁ
గాన సుప్రశస్తమునుము? । దానఁదాన.

తే. అట్టివంశవారిధివారి । కవతరించి
చంద్రమనుగతి వసుమతి । సర్వకళల
నలరునాళ్వాను దేశికు । లనఁగనుండి
రార్యమండలిఁ గుండలి । వర్యునట్లు.

సీ. ఇల ననంతాళ్వాను । నల యనంతాళ్వాను
వలె వచోవైభవ । ములను నొకరిఁ
గుల శేఖరాళ్వానుఁ । గుల శేఖరాళ్వాను

వలె రంగరా డర్చనలను నొకరి
లోకార్యు నల పిళ్ల లోకార్యువలె శ్రీవ
చనభూషణార్థ చర్చలను నొకరిఁ
గస్తూరిరంగార్యుఁ గస్తూరిరంగేశు
వలె శ్రితోజ్జీవనములను నొకరి

తే. నలరి యాళ్వాను దేశికు లాత్మజులుగ
నల చతుర్బాహు బాహుల వలెను నిలను
నవుర? నలువుర నలువొంద నవతరింప
నవధరించిరి దేశికు లవదరింప.

క. ఆప్రాంతము రంగస్థలి
కీప్రాంతము తిరుమళిసికి నీప్రాజ్ఞులె య
ధ్యాపకు లాపక యోపక
యేపారఁగ సాటిలేక యేర్పాటు మెయిన్.

తే. అందుఁ బ్రథములు తమ బాల్య మందె యతులు
తగ ద్వితీయులు తనయ ద్వితయులు నయిరి
యొగిఁ దృతీయచతుర్థులు నొక్కరొకరిఁ
బుత్రులనుగని మననుతి పాత్రులయిరి.

తే. అట్టికస్తూరి రంగార్యు పట్టియయిన
యట్టి వేంకటకృష్ణార్యు నెట్టి బుధులు
నిట్టి గ్రాంధికశక్తియు నిట్టినిష్ఠ
నిట్టలంబని యనకుండ రెట్టకేని.

క. ఆవేంకటకృష్ణార్యుల
కావిర్భవమొంది నమ్మ యాళ్వారులతోఁ
దేవప్పెరుమాళ్ పెరుమాళ్

కావింపంగఁ గృప గడుఁ బ్రకాశించి రిలన్.

క. ఆనమ్మాళ్వారులకున్
మానితసుగుణాతిశాయి । మనస్థలశాయిన్
శ్రీనాథుఁడు కృపచేసెను
వేనోళ్ళుల నతని కృపను । వినుతింపవలెన్.

తే. అట్టి కులశేఖరాళ్వారు । లిట్టిరనియు
నుడువవలఁతినె? యలఁతియొ । నోడువారి
వైభవము వైదుషీప్రాభవమున వారి
నలువకేనిఁక వేనోళ్ల । బిలువకేని.

క. వారికి సుతు లెంబెరుమా
నారన, నమ్మాళు వార । నా, నిమ్మహిఁ జె
ల్వారి రల విష్ణుదాస్య శ
తారి పదాంభోరుహాళు । లతిసహాయాళుల్.

తే. వేదవేదాంతవశులందు । వైదికప్ర
కార శుభ శుభేతర సము । త్కర వసిష్ఠ
యశులు శ్రీవైష్ణవుల పురో । ధనులు సగ్ర
భవులు కవులు జ్యోతిష బృహ । స్పతులు కృతులు.

తే. సహభవులౌ ద్రావిడామ్నాయ । సంహితలకుఁ
దత్త్వమున నె సాంగాధ్యాపకత్వమునను
శాంతిదాంతి వేదాంతి వి । శ్రాంతికలనఁ
గారిమారి కుమారాను । కారులౌర?

క. ఔర?సుతులారామానుజ
కారి సుతుల్సూరితతులు । కావింపస్తుతుల్
శ్రీరమణీయరమారమ

ణారుణాచరణాంబుజ శీగ । ణావరణరతుల్.

క. జ్ఞానోందరే? యలమెంబెరు
మానారులసూనులగుచు । మణవాళమహా
మానులుఁ గులశేఖరమణు
లౌననఁగా యోగిని ననుజు । లగ్రజులగుచున్.

క. ఆకుల శేఖరమణుల క
నేకార్యుల శేఖరమణు । లెంబెరుమానా
రాకలితాఖిల గుణమణు
లై కలిగిరి సరే? కుమారులై । సుకుమారుల్.

క. ఆకారి కుమారులకున్
శ్రీకారి కుమారులైరి । శ్రీనాథమునుల్
సాకారశము లయారే?
యాకారికుమారులై తమ । యనుఁగు గుమారుల్.

క. శ్రీమానులు మణవాళ ను
హామానులు భావశుద్ధి । ననమానులు చిం
తామణులు ప్రణతులకుఁ జూ
డామణులు నభిజ్ఞులకును । దైవజ్ఞులకున్.

తే. అట్టిమణవాళమామును । లాత్మభవుల
దేవరాజ పండితరాజుఁ । దేజరిలఁగఁ
బ్రణత చక్రపాణిని జక్రపాణి, గుణవి
తానుఁ దిరువేంగడత్తానుఁ । దనరఁగనిరి.

సీ. వారిలోఁ గవిలోక । వరకృప నీదేవ
రాజపండితరాజు । రాజిలంగఁ
దనకుల దేవి తన్నను పసాలంకార

చూడ్కికొఁడుత సూక్తి సుధను గూర్చి
రాజమన్నారుపై రంగమన్నారుపై
శతకములు భద్యక్తి సరవిఁ గూర్చెఁ
దనసుహృత్తులుకోరఁ దగుసాంధ్రసంస్కృత
బిల్హణకావ్యంబుఁ జేర్చిఁగూర్చె
నలపారిజాతాప హారణాబ్ధిమథనా
టకములు యక్షగీతములఁ గూర్చె
దనక్షేత్రదర్శనాసక్తనె యాంధ్రవిశ్వగు
ణాదర్శము విదర్శక్రమ మిద్ధిచేసె
సకల కథాసార సంగ్రహం బనగద్య
కావ్యంబు మృదుశైలిఁ గలుగఁజేసెఁ
దన ఛాత్రవాత్సల్యమున నాంధ్రశబ్ద ర
త్నాకర వ్యాకృతి నరసిచేసె
హితమెంచి తనుగ సాహిత్యసంతానం బ
లంకారసరణి సేలంగఁ జేసె
తే. నిఖిలవిద్యార్థులకుఁ గాను నిరతముగను
శ్రేయమును గోరి యిట్టులఁ జేసి నందు
వలన నాంధ్రకవు ల్పండితులు విని గని
యితనిఁ గరుణింపఁగ ననుగ్రహింపవలయు.

సంస్కృతకవివంశ విషయము.

గ॥ ఇతి పంచమతభంజన నిబంధన విఖ్యాత తాత యజ్వభాగి
నేయ వాజపేయ సార్వప్రష్టాప్తోర్యామాది యాజ్యాత్రేయ
వంశమహాకీర్తి భవ దప్పయార్య తనూభవ శ్లేష యమక చక్ర
వర్తి రఘునాథాచార్య తనయస్య శ్రీనివాస కృపాతిశయ

సంవిదిత నయస్య సీతాంబాగర్భసంభవస్య శ్రీమత్కాంచీ
నగరవాస్తవ్యస్య వేంకటార్యయజ్వనః కృతిషువిశ్వగుణాదర్శ
కావ్యం సంపూర్ణమ్ ॥

గద్యము. ఇది పంచమతభంజన నిబంధనముచేత ప్రఖ్యాతయ
యిన తాతయజ్వకు భాగినేయుఁడై వాజపేయ సార్వప్రష్ఠా
ప్తోర్యామాదులకు యాజకుఁడు నాత్రేయ వంశమునకు మౌ
క్తికమునగు నప్పయార్యునకుఁదనూభవుఁడై శ్లేష యమక
చక్రవర్తియైన రఘునాథాచార్యునకుఁ దనయుఁడును,
శ్రీనివాస కృపాతిశయసంవిదిత నయుఁడును, సీతాంబాగర్భ
సంభవ సంభావ్యుఁడును, శ్రీమత్కాంచీనగర వాస్తవ్యుఁడు
నైన వేంకటార్యయజ్వయొక్క కృతులయందలి విశ్వగుణా
దర్శము సంపూర్ణము.

ఇది ఈయాంధ్రకవికృతమైన తెనుఁగు విశ్వగుణాదర్శ
నిదర్శనము అను పద్యకావ్యమును
సంపూర్ణము.

RINTED BY R. VENKATESHWAR & CO, AT THE ANANDA PRESS, MADRAS.